ఆంధ్రభూమి

సంపుటి 58 సంచిక 130 | హైదరాబాద్ సిటీ | హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, అనంతపురం, కరీంనగర్, నెల్లూరు | www.andhrabhoomi.net | శుక్రవారం 9 ఫిబ్రవరి, 2018 | 20 పేజీలు | ధర: రూ.3.00

శుభోదయం


కలియుగం - 5119
శాలివాహన శకం - 1939

శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సం।
ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం,
కృష్ణపక్షం; తిథి: నవమి మ.2.23;
నక్షత్రం: అనూరాధ రా.7.01;
వర్జ్యం: రా.1.08 నుండి 2.52 వరకు;
దుర్ముహూర్తం: ఉ.08.24 నుండి 09.12
వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు

సీట్ల పెంపు లేనట్టే

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఆశలపై కేంద్రం నీళ్లు

- 2026 జనాభా లెక్కల సేకరణ వరకు యథాతథం
- విభజన చట్టంలో హామీ ఇచ్చినా ఆర్టికల్ 170 ప్రతిబంధకం
- సవరణకు రాజ్యసభలో మెజార్టీ సరిపోదని కేంద్రం దాటవేత



వెల్జాల చంద్రశేఖర్

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపినట్టే శాసనసభ స్థానాల పెరగుతాయన్న ఆశలపై కూడా చడి చప్పుడు లేకుండా కేంద్రం నీళ్లు చల్లింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 సవరించకుండా శాసనసభ సీట్ల సంఖ్య పెంచడం సాధ్యం కాదని పార్లమెంట్‌లోనే కేంద్రం చావు కబురు చల్లగా చెప్పేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఇరు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెరుగుతాయని ఇటు టిఆర్ఎస్, అటు టిడిపి ఆశావాహుల్లో ఆశలు రేపాయి. అయితే 2026 జనాభా లెక్కల సేకరణ వరకు శాసనసభ స్థానాలను పెంచడం సాధ్యం కాదని పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారం లిఖిత పూర్వకంగా స్పష్టం చేయడంతో అప్పటిదాకా సీట్ల పెంపు లేనట్టేనని తేలిపోయింది. విభజన చట్టం హామీ మేరకు శాసనసభ సీట్లు పెంచకపోయినా ఫర్వాలేదు కానీ బడ్జెట్ కేటాయింపుల్లో అయినా న్యాయం చేసి ఉంటే బాగుండేదని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసారు. శాసనసభ సీట్ల సంఖ్య పెరగడం లేదని మంత్రి కెటిఆర్ పరోక్షంగా ధ్రువీకరించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 శాసన సభ సీట్లు 175కు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 శాసనసభ సీట్లు 225 పెరగుతాయని ఇరు రాష్ట్రాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్ర విభజన చట్టం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సీట్లను పెంచాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబు నాయుడు అవకాశం వచ్చినప్పుడల్లా వత్తిడి చేస్తూనే వచ్చారు. వీరు ప్రధాన మంత్రితో భేటీ అయిన ప్రతీసారి ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాకు కూడా గతంలో వెల్లడించారు. ఇరు రాష్ట్రాల్లో శాసన సభ సీట్ల పెంపుదలపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే శాసనసభ సీట్లను పెంచడం వల్ల ఇరు రాష్ట్రాల్లో బిజెపికి పెద్దగా ఒరిగేది ఏమిలేదని లెక్కలు వేసుకున్నాకే పార్లమెంట్‌లో కేంద్ర చేతులేత్తేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున - మిగతా 6వ పేజీలో



గురువారం లోక్‌సభలో మాట్లాడుతున్న అరుణ్‌జైట్లీ

త్వరలో ప్యాకేజీ

ఆంధ్రప్రదేశ్ డిమాండ్‌పై లోక్‌సభలో జైట్లీ హామీ

అధికారులతో చర్చిస్తున్నామని వెల్లడి

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్యాకేజీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ఇవ్వవలసిన నిధులు, బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం ఇవ్వవలసిన నిధులపై కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నామని, కొద్ది రోజుల్లో దీనిపై ఒక అంగీకారానికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలకు మంచి పరిష్కారం చూపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. అరుణ్‌జైట్లీ 2018-19 వార్షిక బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు బదులిచ్చే సమయంలో ఏపీకి అందజేయవలసిన సహాయం గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇస్తూనే ఉంటామన్న ఆయన విభజన వలన ఏపీకి నష్టం కలిగిందని అంగీకరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటును తమ పార్టీ బలపరిచిందని, అయితే విభజన మూలంగా నష్టం కలిగింది కాబట్టే ఏపీకి ఒక ప్యాకేజీని - మిగతా 6వ పేజీలో

వారికీ ప్రసూతి సెలవు

- 'సరోగసీ'తో పిల్లలను పొందిన ఉద్యోగినులకు వర్తింపు
- కేంద్రప్రభుత్వ నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అద్దెగర్భం (సరోగసీ) ద్వారా పిల్లలు కలిగిన కేంద్రప్రభుత్వ ఉద్యోగినులకు కూడా సాధారణ గర్భిణుల మాదిరిగా ప్రసూతి సెలవు వర్తిస్తుందని సంబంధిత మంత్రిత్వశాఖ అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. వేతనంతో కూడిన 26 వారాల (180 రోజుల) సెలవును వారు పొందవచ్చునని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 2015లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రిత్వశాఖ అన్ని కేంద్రప్రభుత్వ సంస్థలకు సమాచారం పంపింది. ఈ అంశా న్ని సవివరంగా ఉద్యోగవర్గాలకు చేరవేయాలని, విస్తృత ప్రచారం కల్పించాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రతిని కూడా ఆ ఉత్తర్వులకు జతపరిచింది. అద్దెగర్భం ద్వారా కవల పిల్లలను పొందిన తనకు ప్రసూతి సెలవు మంజూరు చేసేందుకు నిరాకరించారని, తనకు న్యాయం చేయాలని కేంద్రీ య విద్యాలయం ఉపాధ్యాయుని ఒకరు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్పందించి సరోగసీ తల్లులకు కూడా ప్రసూతి సెలవు వర్తింప చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 'అద్దెగర్భం'తో ఉన్న ఉద్యోగిని, అద్దెగర్భం ద్వారా పిల్లలను పొందిన ఉద్యోగినులలో ఎవరికి, ఎప్పుడు సెలవు ప్రసూతి సెలవు ఇవ్వాలన్న విషయంలో సరైన నిర్ణయాన్ని సంబంధిత అధికారులు తీసుకోవాలని కోర్టు సూచించింది.

విభజన హామీల అమలులో విఫలం

- కేంద్రంపై పవన్ ధ్వజం
- జయప్రకాశ్ నారాయణ్‌తో చర్చలు
- ప్రత్యేక హోదా జాక్‌పై మంతనాలు

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు సీరియస్‌గా రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్‌తో గురువారం నాడు భేటీ అయ్యారు. ఏపీ విభజన హామీల సాధన కోసం ఐక్య కార్యాచరణ సమితి అవసరమని అభిప్రాయపడిన పవన్ కళ్యాణ్ మేధావులతో దానిని ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఐకాస ఏర్పాటుతో పాటు పార్లమెంటులో ఎంపిల ఆందోళన అంశాలపై జయప్రకాశ్ నారాయణ్‌తో పవన్ - మిగతా 6వ పేజీలో

గెలుపు మాదే..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 70సీట్లు ఖాయం

- రాహుల్‌పై కేటీఆర్ మూర్ఖపు వ్యాఖ్యలు
- కాంగ్రెస్ నేతల ధ్వజం

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ పార్టీని తీవ్రపదజాలంతో విమర్శించిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీరామారావు, టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ, కేటీఆర్ మూర్ఖపువ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలన్నారు. రాహుల్ టీఆర్ఎస్ నేతలా దోపిడీదారుడు కాదన్నారు. మిషన్ భగీరథలో సగం కాంట్రాక్టులు టీఆర్ఎస్ పార్టీ నేతలవేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకానితనంతో కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని చెప్పారు. నల్లగొండ కాంగ్రెస్ నేత హత్యపై ధైర్యం ఉంటే సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లకు పైగా వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీని లోఫర్ పార్టీగా పేర్కొనడం సిగ్గుచేటన్నారు. రాహుల్‌గాంధీని పప్పు అనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి చెందిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడిని తన అదుపులో పెట్టుకోవాలన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని తీవ్రపదజాలంతో విమర్శించి తన అనైతిక దిగజారుడుతనాన్ని మంత్రి కేటీఆర్ బహిర్గతం చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసి కూడా త్యాగంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఆచరణకు ఆమోదయోగ్యం కాని హామీలు ఇచ్చి ఇష్టా రాజ్యంగా ప్రజాసంఘాలపై దాడులు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. రాహుల్‌ను విమర్శించిన కెటిఆర్ తన కుటుంబ సభ్యులతో ఎందుకు సోనియాగాంధీని కలిశారో వివరించాలన్నారు. కెసిఆర్ ఉద్రేకపూరిత ప్రసంగాల వల్ల 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణ చేసుకున్నారన్నారు. తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజం పోయి టిఆర్ఎస్ ఫ్యాక్షనిజం మొదలైందన్నారు. కెటిఆర్ మాట్లాడిన మాటలకు ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా తక్షణమే టీఆర్ఎస్ ఇచ్చిన పదవులను వదులుకుని బయటకు రావాలని ఆయన కోరారు. బీజేపీకి, టీఆర్ఎస్‌కు ఉన్న రహస్య ఎజెండాను బహిర్గతం చేయాలన్నారు. ప్రభుత్వ అవకతవకలను నిలదీసే వారిపైన 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు.



మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ నేతలు

అయోధ్య.. భూవివాదమే

కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్య



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసును పూర్తిగా భూ వివాదంగానే పరిగణించి విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను గురువారం చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గంటపాటు ఇరుపక్షాల వాదనలను విన్నది. అలాగే ఈ కేసును ప్రస్తుతం రోజువారీగా విచారించాలనుకోవడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉభయపక్షాల న్యాయవాదుల మధ్య వాడీవేడీగా వాదనాలు సాగాయి. కాగా అలహాబాద్ హైకోర్టులో దాఖలైన కేసులోని పిటిషనర్ల వాదనలు మాత్రమే ఇప్పుడు వింటామని, ఈ కేసులో కొత్తగా చేరాలనుకుంటున్న పిటిషనర్లు మరికొంత కాలం వేచి ఉండాలని స్పష్టం చేసింది. అయోధ్య వివాదంపై 2010లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన తీర్పుపై దాఖలైన సివిల్ అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన - మిగతా 6వ పేజీలో

మీకే కాదు.. నాకూ బాసే

రాహుల్ నాయకత్వాన్ని బలపర్చాలి

- కాంగ్రెస్ పూర్వవైభవం ప్రక్రియ మొదలు
- భావసారూప్యత కలిగిన పార్టీలతో పనిచేస్తాం
- కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో సోనియా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొత్తం పార్టీ శ్రేణులకే కాకుండా తనకు కూడా బాసేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని, ఇందుకోసం భావ సారూప్యత కలిగిన అన్ని పార్టీలతోనూ పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సోనియా తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీపైనా, ప్రధాన మంత్రి మోదీపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సోనియా గాంధీ 'తన సంకుచిత రాజకీయ ప్రయోజనాలను సాధించుకునేందుకు మోదీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా హింసాకాండ సృష్టిస్తోంది' అని అన్నారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో కూడా ఈ రకమైన రాజకీయ కుట్రపూరిత వ్యూహాన్ని అమలుచేసేందుకే బీజేపీ సిద్ధమవుతోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ అయిన సోనియా గాంధీ అన్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ పార్టీని శక్తివంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం గురించి ఉద్ఘాటించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వెన్నుదన్నుగా నిలిస్తూ విధేయత, అంకితభావంతో ఎంపీలు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. 'రాహుల్ గాంధీ మీ అందరికే కాదు.. నాక్కూడా బాసే.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు.. రాహుల్‌కు అన్ని విధాలుగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను' అని సోనియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున, తన తరపున రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, ప్రతి ఒక్కరూ ఆయనకు విధేయంగా అంకితభావంతో పనిచేయడం - మిగతా 6వ పేజీలో



ఫన్‌గామా



మీ లెక్కేంటో గానీ...
మాకు తిక్కొచ్చేలా ఉంది సార్!!

సచివాలయ తరలింపును అడ్డుకుందాం

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

ఆంధ్రభూమిబ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ ప్రభుత్వం కొంత మందికి లబ్ధిచేకూర్చేందుకు చేయతలపెట్టిన సచివాలయ తరలింపు కుట్రను సమష్టిగా అడ్డుకుందామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో 'ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుందాం, బైసన్‌పోలో గ్రౌండ్స్‌ను రక్షించుకుందాం, తెలంగాణ సచివాలయ తరలింపును నిరసిస్తూ' రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. జేఏసీ హైదరాబాద్ చైర్మన్ మధు సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ సెక్రెటరీ, మాజీ ఎంపీ హనుమంతరావు, సీపీఐ నాయకులు గెల్వయ్య, సీపీఐ న్యూడెమొక్రసీ నాయకులు గోవర్ధన్, ఝాన్సీ, బీజేపీ నాయకులు రామకృష్ణ, ప్రజా తెలంగాణ నాయకులు గాదె ఇన్నయ్య, ఆర్‌సీపీ నాయకులు జానకి రాములు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాధాన్యత అంశాల వారీగా నిధులను ఖర్చు చేయాలని, అనవసరమైన వాటికి భారీ మొత్తంలో నిధులను ఖర్చుచేయడాన్ని అడ్డుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాధాన్యత అంశాలు ఉన్నాయని, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో మౌళిక వసతులకు రోగులను మెరుగైన సేవలు అందించవచ్చునని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి వాటిని పక్కన బెట్టి సచివాలయాన్ని తరలించడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కొద్ది మందికి లబ్దిచేసేందుకు ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తారని ప్రశ్నించారు. సచివాలయ తరలింపులో భారీ కుట్రదాగి ఉందని అభిప్రాయపడ్డారు. ఆహ్లాదకరమైన వాతావరాన్ని పంచే పార్కులు, గ్రౌండ్స్‌ను భారీ నిర్మాణాలకు వాడటం సరికాదని అన్నారు. తరలింపు అనంతరం సెక్రెటరియేట్ స్థలాలు ఎవరికి దక్కుతాయన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుందని, నగరం నడిబొడ్డున ఉన్న స్థలాన్ని కొద్దిమందికి ఇచ్చే కుట్రలో భాగంగా ఇది జరుగుతందనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లోఫర్ అని మంత్రి కేటీఆర్ అనడం సిగ్గుచేటని, కేటీఆర్ కాంగ్రెస్ పనిచేశారని మీ తండ్రి కూడా లోఫరేనని, ఆయనకు పుట్టిన నువ్వు కూడా లోఫరే నంటూ ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని శిఖండి అన్న మంత్రి కేటీఆరే శిఖండి అని, కేటీఆర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు చీరలు కట్టుకుంటే ప్రజలే శిఖండి కేటీఆర్ అని నిర్ధారిస్తారని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలతో పాటు స్టడీ సర్కిళ్లలో కూడా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. సెక్రెటరియేట్ తరలింపు వెనుక భారీ కుట్ర దాగి ఉందని , దీనిని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు సమిష్టి కార్యచరణతో ముందుకు సాగాల్సి ఉందన్నారు. ఈ విషయంలో జేఏసీతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్దంగా ఉటుందని, జేఏసీ ఆధ్వర్యంలో అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు నివ్వాలని హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, నియంత పాలనపై ఢీల్లికి వెళ్లి కేంద్రానికి విన్నవిద్దామని అన్నారు.

నకిలీ రైతులపై కఠిన చర్యలు

మార్కెట్ యార్డుల్లోనే కొనుగోలు కేంద్రాలు * జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్ * మంత్రి హరీష్‌రావు

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: పంటల ఉత్పత్తులను రైతుల పేర్లతో 'దళారులు' మార్కెట్ కమిటీల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. గురువారం ఆయన వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి అధికారులతో చర్చించారు. తక్కువ ధరకు ఒక చోట పంటల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న కొంత మంది దళారులు రైతుల పేర్లతో ఎక్కువ ధరకు మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వ సంస్థలకు విక్రయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని గుర్తు చేశారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల కందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయన్నారు. ఆ యా ఆరోపణలపై జిల్లా స్థాయి అధికారులు విచారణ చేసి దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. క్రయ, విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచేందుకు జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. 25 క్వింటాళ్లను మించి మార్కెట్ యార్డులకు పంటల ఉత్పత్తులు తెచ్చేవారిపై నిఘా పెట్టాలని సూచించారు. పంటల ఉత్పత్తులు తీసుకువచ్చే వ్యక్తులు ఎంత విస్తీర్ణంలో పంటలు పండించారో స్థానిక వ్యవసాయ అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను తీసుకురావాలంటూ షరతు పెట్టాలన్నారు. ధృవీకరణ పత్రాలు తెచ్చే వారి నుండే పంటల ఉత్పత్తులను మార్కెటింగ్ అధికారులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. సెనగ, వేరుసెనగ, కందులు తదితర పంటల కొనుగోలు, చెల్లింపులకు సంబంధించిన వివరాలను ఏరోజుకారోజు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతులు మాత్రమే లాభపడాలన్నదే తమ ఉద్దేశమని, రైతుల పేర్లతో దళారులు వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కందుల కొనుగోలు ఇప్పటికే నడుస్తున్న సొసైటీ కొనుగోలు కేంద్రాలను సమీపంలోని మార్కెట్ కమిటీలతో అనుసంధానం చేయాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.



వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి అధికారులతో చర్చిస్తున్న మంత్రి హరీష్‌రావు

'వైద్య రంగానికి భారీ బడ్జెట్'

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: వైద్య ఆరోగ్య రంగానికి 2018-19 సంవత్సరంలో భారీగా బడ్జెట్ ఉంటుందని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి ఛాంబర్‌లో గురువారం సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2017-18 సంవత్సరం బడ్జెట్‌పై అదనంగా 50 శాతం నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేవించారు.

కెసిఆర్ కిట్ల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని, అందువల్ల ఎక్కువ మంది మహిళలకు ఉపయోగపడే విధంగా ఈ పథకానికి వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయిస్తామన్నారు. కొత్తగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నందు వల్ల నిధులు అవసరం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరగడంతో సర్కారు దవాఖానాలకు వస్తున్న రోగుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని స్థాయిల దవాఖానాల్లో మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉందన్నారు. దవాఖానాలకు వస్తున్న వారిలో అవసరమైన వారికి కంటి, మధుమేహం, బీపీ, క్యాన్సర్ స్క్రీనింగ్ తదితర రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఆధునిక పరికరాలు, అవసరమైన మందులు సమకూరుస్తామన్నారు. భవనాలు లేని చోట కొత్తగా భవనాలు నిర్మించాల్సి ఉందని, మరికొన్ని చోట్ల భవనాల ఆధునీకరణ, విస్తరణ చేపడతామన్నారు.

ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, డిఎంఇ రమేష్‌రెడ్డి, ఆయుష్ కమిషనర్ డాక్టర్ రాజేందర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.



సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి

ఐఏఎస్ అధికారులకు పదోన్నతి

* జాబితాలో పార్థసారథి, శివశంకర్

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి ఇస్తూ, ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్‌కు చెందిన సి. పార్థసారథి, ఎన్. శివశంకర్, వెంకటేశ్వరరావు, విష్ణు, చంద్రవదన్‌లకు కార్యదర్శుల నుండి ముఖ్యకార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం వీరు పనిచేస్తున్న పోస్టుల్లోనే కొనసాగుతారని ప్రభుత్వం ప్రకటించింది. 2004, 2005 బ్యాచ్‌లకు చెందిన కె. నిర్మల, గౌరవ్ ఉప్పల్, శరత్, ఇలంబర్తి, మాణిక్‌రాజ్, శర్మలను సెలక్షన్ గ్రేడ్ అధికారులుగా పదోన్నతి కల్పించారు. 2008, 2009 బ్యాచ్‌లకు చెందిన శ్రీదేవసేన, సర్ఫరాజ్ అహ్మద్, సత్యనారాయణ, అర్విందర్‌సింగ్, ఎం. ప్రశాంతిలను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులుగా పదోన్నతి కల్పించారు.

వేసవిలో తాగునీటికి కొరత ఉండదు

* మిషన్ భగీరథ వైస్-చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి వైపు ఉన్న అన్ని గ్రామాల్లో వచ్చే వేసవిలో తాగునీటికి కొరత లేకుండా చూస్తామని మిషన్ భగీరథ వైస్-చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పనులపై గురువారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఓఆర్‌ఆర్ ఆవల, ఈవల ఉన్న గ్రామాల్లో మిషన్ భగీరథ పనులను సమాంతరంగా కొనసాగించాలన్నారు. ఓఆర్‌ఆర్ లోపలివైపు ఉన్న అన్ని గ్రామాలకు వేసవి వరకు తాగునీటిని అందించేందుకు నీటి సరఫరా పనులను వేగంగా పూర్తి చేయాలని, ఇందుకోసం అవసరమైన సామాగ్రిని యుద్ధప్రాతిపదికన అందిస్తామన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో నీటిసరఫరా మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, ఈడీ సత్యనారాయణ, ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'షూటింగ్ బిజీ వల్లే విచారణకు హాజరు కాలేకపోయా'

ఆంధ్రభూమిబ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ముంబాయిలో షూటింగ్ బిజీ వల్లే సీసీఎస్ విచారణకు హాజరు కాలేక పోయానని తన లాయర్ ద్వారా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వర్తమానం పంపారు. ఆర్‌జీవీ ఇటీవల విడుదల చేసిన జీఎస్‌టి సినిమాపై జరిగిన చర్చా కార్యక్రమంలో తనను అవమానపరిచే విధంగా సంభాషించారని సామాజిక కార్యకర్త దేవి అతనిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై వర్మ గురువారం సాయంత్రం 6 గంటల కల్లా పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా ముంబాయిలో షూటింగ్‌లో బీజీ ఉన్న వర్మ తాను రాలేక పోయానంటూ తిరిగి నోటీసులు ఇస్తే హాజరు అవుతానంటూ తన లాయర్ ద్వారా సమాచారం పంపించారు.

త్వరలో హైదరాబాద్-అకోలా

జాతీయ రహదారి వెడల్పు పనులు

* రూ.3032 కోట్ల ఎన్‌హెచ్‌ఏఐ నిధులు
* మార్చి నుండి నాలుగు లైన్ల రోడ్డు పనులు
* సంగారెడ్డి, జోగిపేట, పెద్దశంకరంపేటకు బైపాస్
* మంత్రి హరీష్‌రావు వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో

సంగారెడ్డి, ఫిబ్రవరి 8: నిత్యం వాహనాల రద్దీతో రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన హైదరాబాద్-అకోల జాతీయ రహదారి త్వరలోనే నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించుకోనుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేసారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా 3234 కోట్ల నిధులు మంజూరైనట్టు వెల్లడించారు.

గురువారం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్‌నెస్ సెంటర్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ మాట్లాడుతూ చెరుకు బండ్లతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న హైదరాబాద్-నాందేడ్-అకోల రహదారిపై వాహన చోదకులకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి మార్చి నుండి పనులను ప్రారంభించబోతున్నట్టు పేర్కొన్నారు. కంది నుండి ఈ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతాయన్నారు. పనులను మొత్తం మూడు బిట్లుగా విభజించినట్లు తెలిపారు. కాగా ఈ రోడ్డుపై ఉన్న ప్రధాన పట్టణాలకు తలెత్తుతున్న ఇబ్బందిని తొలగించడానికి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు.

జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కంది నుండి పసల్‌వాది వంతెన వరకు 8.5 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నట్టు చెప్పారు. మార్గమధ్యంలోని జోగిపేటకు కూడా బైపాస్ రోడ్డు, పెద్ద శంకరంపేట, నిజాంపేటలకు కూడా బైపాస్ రోడ్డును నిర్మించనున్నట్టు వెల్లడించారు. బైపాస్ రోడ్ల నిర్మాణం వల్ల పట్టణాల్లో ట్రాఫిక్ అంతరాయం తొలగిపోతుందన్నారు.

ఆర్టీసీ టెలిఫోన్ డైరెక్టరీ ఆవిష్కరణ

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ రూపొందించిన టెలిఫోన్ డైరెక్టరీని గురువారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు ఆవిష్కరించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ సమగ్ర సమాచారాన్ని వివరిస్తూ ఈ డైరెక్టరీని రూపొందించారు. ఇందులో సంస్థ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు, జోనల్, రీజనల్ అధికారుల ఫోన్ నెంబర్లు, ఫ్యాక్స్ నెంబర్లతో పాటు ముఖ్య ప్రభుత్వ శాఖల ఫోన్ నెంబర్లను పొందుపరిచారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి డైరెక్టరీ ఉండేదని, మొదటి సారిగా సంస్థ సమగ్ర వివరాలతో కూడిన డైరెక్టరీని అందుబాటులోకి తెచ్చినట్టు ఎండి రమణారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్లు సత్యనారాయణ, రవీందర్, సీనియర్ పబ్లిక్ మేనేజర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో నాలుగు స్తంభాలాట

* టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై యుద్ధం
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి కెటిఆర్ అనడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. అది కేటీఆర్ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని , చదువుకున్నా కేటిఆర్ నిరక్షరాస్యుడిలా మాట్లాడుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బిజెపి యుద్ధం చేస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసేలా ఉందని అన్నారు. బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి, వ్యవసాయానికి పెద్ద పీట వేసిందని పేర్కొన్నారు. అన్ని పంటలకూ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని, వ్యవసాయ రుణాలకు 11 లక్షల కోట్ల రూపాయిలు కేటాయించిందని అన్నారు. 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం ఉందని అన్నారు.

ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు, మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక మెడికల్ కాలేజీ, కేవలం 330 రూపాయల ప్రీమియంతో 10 కోట్ల మంది పేద కుటుంబాలకు ఐదు లక్షల వరకూ ఆరోగ్య బీమా సదుపాయం వల్ల 50 కోట్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు, ఉజ్వల యోజనలో భాగంగా 8 కోట్ల మంది గ్రామీణ మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తోందని అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌కు బొటాబొటీ మెజారిటీ ఇస్తే, భారీ మెజార్టీ భ్రమల్లో ఉన్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారని, వాపును బలంగా భ్రమిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. సొంత మెజార్టీతో విజయం సాధించిన చరిత్ర బీజేపీదేనని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత ఆకర్షణ ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ అని ప్రజలకు సేవ చేయాలనేదే ఆయన తపన అని అన్నారు.

కేంద్రంలో ప్రధాని మోదీ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంటే, రాష్ట్రంలో కేసీఆర్ మాత్రం వారి కుటుంబం కోసమే పనిచేస్తున్నారని , రాష్ట్రంలో నాలుగు స్తంబాలాట కొనుసాగుతోందని అన్నారు. దత్తాత్రేయ గురించి మాట్లాడుతున్న వారు దళితుడైన డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుండి ఎందుకు తొలగించారో సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. కేటీఆర్ తన శాఖ గురించి ముందు పట్టించుకోవాలని హితవు పలికారు.

హైదరాబాద్ ఎక్కడైనా గుంత కనబడితే లక్ష రూపాయిలు ఇస్తామని అన్నారని , అలా లక్ష రూపాయిలు ఇస్తే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని అన్నారు. రాష్ట్రంలో 23 పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని, కానీ రాష్ట్రం మాత్రం నిధుల ఖర్చుల పత్రాన్ని సమర్పించకపోవడం వల్ల మిగతా నిధులు కూడా రాకుండా పోయాయని అన్నారు. వరంగల్‌కు 300 కోట్లు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం వల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శులు చింతా సాంబమూర్తి, మీడియా కమిటీ కన్వీనర్ వి సుధాకర్ శర్మ, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ సర్కారు హామీలేమయ్యాయి?

* పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
* కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు, విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చయిందో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రెండు లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లను కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు.

ఆంధ్రాలో పాలకపక్షం, ప్రతిపక్షం కేంద్రానికి వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించారన్నారు. టిఆర్‌ఎస్ మౌనంగా ఉండి సభలో ప్రధాని మోదీకి మద్దతు పలికారన్నారు బిజెపి ప్రభుత్వం తెలంగాణకు చేసిన ద్రోహంపై మంత్రి కెటిఆర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా, పట్టించుకోకుండా అవసరంలేని విషయాలు మాట్లాడుతున్నారన్నారు. 2017 డిసెంబర్‌లో ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లుల అడగమన్నారు. కాని ఇంకా రెండేళ్లు పోయినా నీళ్లు రావన్నారు. తెలంగాణను ఇచ్చిన రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీపై పరుషపద జాలం ఉపయోగించడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ టిఆర్‌ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని, ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.

రుణమాఫీ అయిన రైతుల పాస్ పుస్తకాలు ఇప్పించండి

స్పీకర్‌ను కోరిన టీడీపీ నేతలు

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రుణమాఫీ పథకం పూర్తయిన రైతులకు పాసు పుస్తకాలను తిరిగి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు స్పీకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో టిడిపి నేతలు స్పీకర్‌ను కలుసుకున్నారు. రైతుల పాసు పుస్తకాలు, యాజమాన్యపత్రాలు బ్యాంకుల్లో ఉండిపోయాయని, దీని వల్ల రైతులు పంట రుణాలు దొరకక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా కింది స్థాయిలో రైతులకు మేలు జరగడం లేదన్నారు. రాష్ట్రప్రభుత్వం శాసనసభ వేదికగా ఇచ్చినహామీ దిగువ స్థాయిలో అమలు కావడంలేదన్నారు. రుణ మాఫీ అయిన రైతుల పత్రాలు, పాసు పుస్తకాలను తిరిగి ఇప్పించాలని ఆయన కోరారు.

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లపై జాప్యమెందుకు?

టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలైందని, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చినహామీ అమలులో జాప్యమెందుకని టిటిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్ విమర్శించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లలో ముస్లిం రిజర్వేషన్ల ఊసు లేదన్నారు. 2016-17లో బడ్జెట్‌లో ముస్లింలకు రూ.1305 కోట్లను కేటాయించారని, కాని విడుదలచేసింది కేవలం రూ.270 కోట్లన్నారు. ఉర్దూఅకాడమికి రూ.12 కోట్లు కేటకాయించి ఆరు కోట్లను ఖర్చుపెట్టారన్నారు. వక్ఫ్ బోర్డుకు రూ.65 కోట్లను కేటాయించి రూ.16.25 కోట్లను, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.9 కోట్లను కేటాయించి రూ .2.75 కోట్లను విడుదల చేశారన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో 20 శాతం నిధులు కూడా విడుదల చేయలేద్నారు.

రైతుకోసం ఆధునిక డిజిటల్ విజ్ఞానం

* వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయం

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తెలంగాణలోని రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఇందుకోసం గురువారం యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేక సమావేశం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాకు చెందిన వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం, ముంబాయికి చెందిన రివర్ బ్రిడ్జ్ వెంచర్స్ మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరింది. గురువారం జరిగిన సమావేశంలో వెస్టర్న్ సిడ్నీ ప్రతినిధులు ప్రొఫెసర్ అతుల్ గినిగే, డాక్టర్ ఎస్.కె. హుడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు. యాప్‌ను రూపొందించేందుకు సాంకేతిక అంశాలను సేకరించే బాధ్యత ముంబాయికి చెందిన రివర్ బ్రిడ్జి సంస్థకు అప్పగించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలతో మేథోమధనం చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం తీసుకువచ్చి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్చి లేదా ఏప్రిల్‌లో దీన్ని ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో పండే ఐదు ప్రధాన పంటలకు 'జ్ఞాన్ కిసాన్' పేరుతో రూపొందించే యాప్ ఉపయోగపడుతుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్‌రావు ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు డాక్టర్ కె.ఎస్. డాంగి, డాక్టర్ డి. రాజిరెడ్డి, డాక్టర్ టి. ప్రదీప్, డాక్టర్ కెవిఎస్ మీనాకుమారి, డాక్టర్ సదాశివరావు, డాక్టర్ జీవన్‌రావు, రివర్ బ్రిడ్జ్ వెంచర్స్ ప్రతినిధి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.

నల్లగండ్ల చెరువు పూర్తి స్థాయి మట్టం వద్ద

నిర్మాణాలను అనుమతించొద్దు

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో నల్లగండ్ల చెరువుపూర్తి స్థాయి నీటి మట్టం కొలతను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ఎక్కడ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు జిహెచ్‌ఎంసిని ఆదేశించింది.

జనం కోసం అనే స్వచ్ఛందసంస్థ అధ్యక్షఉడు కాశిరెడ్డి భాస్కరరెడ్డిదాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం విచారించింది. నల్లగండ్ల పెద్ద చెరువు89 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ఈ చెరువు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ఈ చెరువుసహజ ప్రకృతి వనరులతో అలరారే విధంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ అభ్యర్థించారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎన్ హరినాథ్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. ఒక అపార్టుమెంట్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఈ చెరువుకు చందన శికం భూములను కొనుగోలు చేసిందని అపార్టుమెంట్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఈ చెరువును పరిరక్షించాలని హైకోర్టు జిహెచ్‌ఎంసిని ఆదేశించింది. జిహెచ్‌ఎంసి అధికారులు, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి, కన్‌స్ట్రక్షన్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల పాటు కేసు విచారణను వాయిదా వేశారు.



వెలిమినేడు శివారులో డీసీఎం బోల్తాపడటంతో మృత్యువాత పడిన గొర్రెలు

డీసీఎం బోల్తా..

◆ ముగ్గురి మృతి, ఒకరి పరిస్థితి విషమం
◆ 56 గొర్రెలు మృత్యువాత

చిట్యాల, ఫిబ్రవరి 8: గొర్రెల లోడుతో వెళుతున్న డీసీఎం కల్వర్టును ఢీకొని బోల్తా పడటంతో ఇద్దరు గొర్రెకాపరులు, డీసీఎం క్లీనర్‌లతో పాటు డీసీఎంలోని 56గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున నల్ల గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో చోటుచేసుకుంది. ఘటనలో డ్రైవర్ మేడిపల్లి వెంకటేష్‌కు తీవ్రగాయాల య్యాయి. చిట్యాల సీఐ కె. పాండురంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొల్లపల్లి నుండి ధోనికి కుమార స్వామి(40) సంగెం మండ లం కృష్ణానగ ర్‌కు చెందిన మేకల మల్ల య్య(36), చెన్నా రావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన డీసీఎం క్లీనర్ కొల్లూరు రాకేష్(22) నెక్కొండ సంతలో 105 గొర్రెలను కొను గోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించేం దుకు డీసీఎంలో గొర్రెలను తీసుకుని పయ నమయ్యారు. డీసీఎం చిట్యాల మండలం వెలిమినేడు శివారులోకి చేరుకోగా అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డుపక్కనున్న కల్వర్టు గోడను ఢీకొనడంతో డీసీఎం కల్వ ర్టులో పడిపోయింది. కల్వర్టులో డీసీఎం తలకిందులుగా పడిపోవడం తో డీసీఎంలో ఉన్న క్లీనర్ రాకేష్, గొర్రెలకాపరులు కుమా రస్వామి, మల్లయ్యలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో 56గొర్రెలు కూడా మృత్యువా తపడ్డాయి. సమాచారాన్ని తెలుసుకున్న సీఐ పాండురంగారెడ్డి, ఎస్‌ఐ డి.సైదాబాబులు సిబ్బందితో హుటాహుటిన సంఘటనాస్థలా నికి చేరుకున్నారు.

మృతదేహాలు, గొర్రెలు చెల్లాచెదురుగా పడిన్నాయి. ఘటనలో డీసీఎం డ్రైవర్ వెంక టేష్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తర లించారు. ఈ మేరకు కేసునమోదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలి పారు. మృతదేహాలను పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీ లించి నివాళులర్పించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయండి

కేంద్రానికి ఎంపీ కవిత విజ్ఞప్తి

ఆంధ్రభూమి ప్రతినిధి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 8:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్రాన్ని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత విజ్ఞప్తి చేశారు.విభజన హామీల అమలు కోసం టీడీపీ,వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో చేస్తున్న పోరాటానికి తాము మద్దతిస్తున్నట్టు ఆమె ప్రకటించారు.ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు హామీలపై కేంద్రం కట్టుబడి ఉండాలని కట్టుబడి ఉండాలని ఆమె స్పష్టం చేశారు.గురువారం నాడు బడ్జెట్‌పై జరిగిన చర్చలో కవిత పాల్గొని ప్రసంగించారు.ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన టీడీపీ సభలో ఆందోళన చేయడం ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయాని చెప్పారు.వ్యాపారం సులభతరం చేయడంలో ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి కేంద్రప్రభుత్వం రైతుల అంశంలో చూపడం లేదని విమర్శించారు.నాలుగు సంవత్సరాల కాలంలో వ్యవసాయం,రైతులకు సంబంధించి కేవలం రెండు బిల్లులు మాత్రమే అమోదించారని ఆమె గుర్తు చేశారు.

ఇప్పటికి రైతులు సంక్షేమానికి సంబంధించిన పలు బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం రాష్ట్రానికి అండగా ఉండాలని స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్రమోదీ మైక్రో ఇరిగేషన్ గురించి చాలా చేశామని చెబుతున్న,కాని అందుకు అవసరమైన పరికారాలపై కేంద్రం కేవలం 30 శాతం మాత్రమే సబ్సిడి ఇస్తుందని చెప్పారు.

మే నాటికి కార్మికులకు
కొత్త పథకాలు

◆ 20లక్షల మంది నమోదైతే మరింత ఆర్థిక సహాయం
◆ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలిచ్చే యోచన
◆ కార్మికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
◆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో

కరీంనగర్, ఫిబ్రవరి 8: భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని, వచ్చే మే నాటికి మరిన్ని కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని రాష్ట్ర హోం, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మికుల సభ్యత్వ నమోదు, పథకాలపై అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి నాయిని ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశామని, దీని ద్వారా కార్మికులు లబ్ధి పొందవచ్చని అన్నారు. ఈ బోర్డులో కార్మికులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే గత ప్రభుత్వంలో రూ.2లక్షలిస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.6లక్షలు ఇస్తున్నదని, అంగవైకల్యం చెందితే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.60వేలు, అంత్యక్రియలకు రూ.30 వేలు, వివాహ కానుక కింద రూ.30 వేలు, ప్రసూతి సహాయం పథకం కింద రూ.30 వేలు, తాత్కాలిక వైద్య సహాయం కింద గరిష్టంగా రోజుకు రూ.300 చొప్పున నెలకు గరిష్టంగా రూ.4,500 చెల్లిస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,86,192 మంది కార్మికులు నమోదు చేసుకున్నారని, ఇంకా 10లక్షల మంది నమోదు చేసుకోవాల్సి ఉందని చెప్పారు. మొత్తం 20లక్షల మంది కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్టయితే కార్మికులకు అందించే ఈ ఆర్థిక సహాయాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6లక్షల నుంచి రూ.10లక్షలు, అంగవైకల్యం చెందితే రూ. 5లక్షల నుంచి రూ.8లక్షలు, సహజ మరణానికి లక్ష, రూ.30వేలు ఉన్న వాటికి రూ.60వేలు ఇలా పెంచేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. పాత కార్డులు పునరుద్ధరణ (రెన్యూవల్) చేసుకోవడానికి నెల రోజులు గడువు పెంచామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మికుల పిల్లలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని, ఇందుకుగాను న్యాక్ సంస్థకు ఏటా రూ.10కోట్లు నిధులు కేటాయించామని తెలిపారు. ప్రభుత్వం ఆటోలకు పూర్తిగా టాక్స్ రద్దు చేసిందని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ట్రాల వారు ప్రశంసిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ), వరంగల్ కార్పొరేషన్లను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని లేబర్ అడ్డాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కార్మికవర్గ శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకుంటే తమ కుటుంబాలకు ప్రభుత్వ సపోర్టు దొరుకుతుందని, సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. పేదలు వారి పిల్లల చదువులకు అప్పుల పాలు కాకుండా వారికి కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు రాష్ట్రంలో కొత్తగా 500 గురుకుల పాఠశాలలను ప్రారంభించామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు 63 మందికి రూ.2.83కోట్ల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశాంక్ గోయల్‌తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



లబ్ధిదారుడికి చెక్ అందజేస్తున్న మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్

24గంటల కరెంట్ వద్దు

◆ సాగుకు 12గంటలు నిరంతరాయంగా విద్యుత్ చాలు
◆ టీఎస్‌ఈఆర్‌సీ బహిరంగ విచారణలో రైతులు
◆ విచారణకు హాజరైన టిఎస్‌ఈఆర్‌సీ చైర్మన్, సభ్యులు



బహిరంగ విచారణకు వచ్చిన టిఎస్‌ఈఆర్‌సి చైర్మెన్ ఇస్మాయిల్‌అలీఖాన్, సభ్యుడు హెచ్.శ్రీనివాసులును స్వాగతిస్తున్న ట్రాన్స్‌కో అధికారులు

ఆంధ్రభూమి బ్యూరో

కామారెడ్డి, ఫిబ్రవరి 8: పంటల సాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24గంటల కరెంట్ సరఫరా చేయడం సంతోషమే అయినప్పటికీ, రైతుల పంటలకు కేవలం 12గంటల నిరంతర విద్యుత్ మాత్రం సరిపోతోందని, 24గంటల విద్యుత్ అవసరం లేదని పాత ఐదు జిల్లాల రైతులు తమ అభిప్రాయం తెలిపారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న దేవున్‌పల్లి లక్ష్మీగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టిఎస్‌ఇర్‌సీ) ఆధ్వర్యంలో బహిరంగ విచారణ చేపట్టారు. ఈ బహిరంగ విచారణకు హాజరైన టిఎస్‌ఇఆర్‌సీ చైర్మెన్ ఇస్మాయిల్‌అలీఖాన్, మెంబర్ హెచ్. శ్రీనివాసులకు ట్రాన్స్‌కో ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రారంభం అయిన బహిరంగ విచారణలో ఐదు జిల్లాలకు చెందిన రైతు నాయకులు, రైతు ప్రముఖులు చెప్పిన అభిప్రాయలను చైర్మెన్, మెంబర్ కలిసి నమోదు చేసుకున్నారు. 24గంటల కరెంట్ సరఫరా వల్ల 150అడుగుల లోతులో వచ్చే నీరు నెల రోజుల్లోనే 600అడుగులకు వెళ్లిపోతోందని, దీని వల్ల రైతులతో పాటు ప్రజానీకానికే ప్రమాదం ఉంటుందని పలువురు రైతులు తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. 24గంటల కరెంట్ విషయంలో పునరాలోచించి 12గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు గృహావసరాలకు ఇచ్చే 24గంటల కరెంట్ నాణ్యతతో కూడినది సరఫరా చేయాలని కోరారు. కరెంట్ బిల్లుల విషయంలో ఉన్న శ్లాబ్ అందరికీ ఒకేరకంగా కాకుండా నిరుపేదలను, మధ్యతరగతి వారిని చూసి స్లాబ్ రేట్లను నిర్ణయించాలని రాజిరెడ్డి, అంజ య్య అనే రైతులు చైర్మెన్, మెంబర్‌కు సూచించారు. విద్యుత్ శాఖలో అవినీతి లేకుండా చర్యలు చేట్టాలని రైతులకు కావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్‌లు సకాలంలో అందేలా చూడాలని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ప్రభు త్వం వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ 24గంటల్లోనే ఏర్పాటు చేసి రైతుల పంటలు ఎండిపోకుండా అక్కడి పంటల పరిస్థితులను బట్టి చర్యలు చేపట్టాలని పలువురు రైతులు సూచించారు. అలాగే రైతుల వ్యవసాయ పంటపొలాల నుండి ఎల్‌టి లైన్‌లు వేసే సమయంలో రైతుల అనుమతి తీసుకోవాలని, ఎక్కువ శాతం బీడు భూముల నుండి ఎల్‌టి లైన్ వెళ్లేలా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరారు. విద్యుత్ వినియోగదారులు, రైతుల నుండి ఉదయం 10.30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు చైర్మెన్, మెంబర్ కలిసి అభిప్రాయాలు సేకరించిన అనంతరం చైర్మెన్ ఇస్మాయిల్‌అలీఖాన్ మాట్లాడుతూ, రైతుల అభిప్రాయాలను తాము ప్రభుత్వానికి నివేదిస్తామని, అవినీతి రహిత పాలన అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత జిల్లాలైన ఖమ్మం, అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుండి ట్రాన్స్‌కో ఎస్‌ఇలు, డిఇలు, అలాగే కామారెడ్డి ఎస్‌ఇ.శేషరావు, డిఇ.నాగరాజు, ఎఇలు ప్రదీప్, రమేష్, రమేష్‌గౌడ్, సీతారంతో పాటు పై ఐదు జిల్లాల నుండి రైతునాయకులు, రైతులు భారీ సంఖ్యలో హాజరు అయ్యారు.

న్యూడెమోక్రసీ రాయల వర్గం డివిజన్ కార్యదర్శి అరెస్ట్

◆ అంగరక్షకుడినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
◆ తప్పించుకున్న ఎనిమిది మంది దళ సభ్యులు
◆ రెండు ఆయుధాలు, 30 వేల నగదు స్వాధీనం

ఆంధ్రభూమి బ్యూరో

మహబూబాబాద్, ఫిబ్రవరి 8: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాత దళం బయ్యారం మండలం అల్లిగూడెం శివారులోని మూలపోచారం గుట్టల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన మెరుపుదాడిలో ఆ దళానికి చెందిన మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి బండారి అయిలయ్య అలియాస్ వీరన్న, అతని అంగరక్షకుడు బానోత్ రాము అలియాస్ బీముడు పోలీసులకు చిక్కారు. మరో ఎనిమిది మంది దళ సభ్యులు తప్పించుకొని పారిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు అరెస్ట్ చేసిన అయిలయ్య, బీముడులను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా దాడిలో ఇద్దరినీ అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి ఆయుధాలు, కరపత్రాలు, సెల్‌ఫోన్‌లు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చరిత్ర అంతా నేరమయమే...

ఎస్పీ కోటిరెడ్డి కథనం మేరకు.. బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన బండారు ఐలయ్య అలియాస్ వీరన్న 1986 సంవత్సరంలో బయ్యారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడని ఆ సమయంలో పీడీయస్‌యు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇంటర్ పూర్తయిన అనంతరం 1987లో సూరత్ వెళ్లాడని, 1990 వరకు అక్కడే ఉండి బయ్యారం వచ్చి 1991లో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు మూడు సంవత్సరాలు ఇర్సులాపురంలోనే ఉంటూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ లీగల్ కార్యక్రమాల్లో భాగం పంచుకునేవాడు. 1994లో ప్రజాప్రతిఘటన దళ నాయకుడు దాసరి శంకర్ న్యూడెమోక్రసీ కార్యకర్తలపై జరిపిన దాడిలో బండారు అయిలయ్య తప్పించుకోగా సంద మంగయ్య, సందు సత్యనారాయణ చనిపోయారు. ఈ ఘటనతో బండారు అయిలయ్య తన కుటుంబాన్ని గందంపల్లికి మార్చుకొని అప్పటి నుండి సీపీఐ ఎంఎల్ పార్టీ లీగల్ సభ్యునిగా పనిచేస్తున్నాడు.

1997లో రామగుండాలలో మూతి భిక్షం, సజ్జ వీర బ్రహ్మం, రఘు అనే ముగ్గురిని ప్రజాప్రతిఘటన నాయకుడు శంకర్ కాల్చి చంపాడు. దానికి ప్రతీకారంగా అదేవారంలో ఈదులాపురం గ్రామస్థులు ఏనుగుల మల్లయ్య, బండారి మల్లయ్యలను సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మధు దళం కాల్చి చంపింది. ఆ సంఘటనలో బండారు అయిలయ్య కూడా లీగల్ ఆర్గనైజర్‌గా పాల్గొన్నాడు. పోలీసులు అయిలయ్యను అరెస్ట్ చేయడంతో దాదాపు మూడు నెలల పాటు వరంగల్ జైల్లోనే ఉన్నాడు. ఆతర్వాత బెయిల్‌పై వచ్చి తిరిగి లీగల్ ఆర్గనైజర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో పివైఎల్ జిల్లా అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశాడు. 2000 సంవత్సరంలో పోతురాజు గోపిని చంపిన కేసులో, ఆ తర్వాత కొత్తపేటలో రవీందర్‌రెడ్డి అనే న్యాయవాదిని చంపిన కేసు లో కూడా బండారు అయిలయ్య నేరస్థుడు. 2006 గ్రామపంచాయితీ ఎన్నికల్లో కొన్ని కేసుల్లో నేరస్థుడుగా ఉన్నాడు. 2014 సంవత్సరంలో న్యూడెమోక్రసీ రెండుగా చీలిపోగా బండారు అయిలయ్య రాయల వర్గం మధు దళంలో సభ్యునిగా చేరారు. కొంతకాలానికి నరేష్ దళం వెంట బయ్యారానికి వచ్చాడు. సుమారు మూడు నెలల క్రితం మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శిగా ఎదిగాడు.

పట్టుపడిందిలా...

సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాయల వర్గం దళం గురువారం పలువురు వ్యాపారులను, రోడ్డు కాంట్రాక్టర్‌లను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి బయ్యారం మండలం అల్లిగూడెం మూలపోచారం గుట్టల్లో సమావేశం అయ్యారు. సమావేశ సమాచారాన్ని అత్యంత విశ్వసనీయంగా తెలుసుకున్న బయ్యారం సీఐ రమేష్, ఎస్సై రవీందర్, ట్రాఫిక్ ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తూ ఆ గుట్టపైకి వెళ్లారు. గుట్టపై ఉన్న సాయుధ నక్సలైట్లు బండారు అయిలయ్య అలియాస్ వీరన్న, అతని అంగరక్షకుడు బానోతు రాము అలియాస్ బీముడులను పట్టుకున్నారు.

వారి వద్ద నుండి 9ఎంఎం స్టేన్ కార్బన్, 9ఎంఎం రివాల్వర్, 28 బుల్లెట్లు, రూ. 33వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా దళ సభ్యులు నారాయణ అలియాస్‌నరేష్, చిరంజీవి అలియాస్ విజయ్, లలిత, ముత్తయ్య అలియాస్ మనోజ్ అలియాస్ పుల్లన్న, ఆనంద్, రాకేష్, కృష్ణ, మహేష్ అలియాస్ శ్రీధర్‌లు తప్పించుకొని పారిపోయినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసుల చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ఈ కేసులో ధైర్యసాహసాలు ప్రదర్శించి సాయుధ నక్సలైట్లను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.





వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి, అరెస్ట్ అయిన డివిజన్ కార్యదర్శి వీరన్న, అతని అంగరక్షకుడు బీముడు

పాత నేరస్థుడి అరెస్టు

లక్షా 25వేల నగదు, 12లక్షల సొత్తు స్వాధీనం

ఆంధ్రభూమిబ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా ప్రవర్తన మార్చుకోకుండా జంటనగరాల్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పలు స్నాచింగ్‌లతో పాటు చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థున్ని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపి శ్రీనివాస రావు కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర జలగాన్ ప్రాంతానికి చెందిన మీర్ అయాన్ అలిఖాన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో బంధువుల ఇంట్లో కొంత కాలం ఉన్నాడు. అక్కడ వేదింపులు భరించలేక గ్రామాన్ని వదిలి ముంబాయికి పారిపోయాడు. రెండు రోజులు పాటు నిద్రాహారాలు లేకుండా తిరిగిన అనంతరం కొందరు గుర్తించి ఓ అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడే ఆశ్రయం పొందుతూ మార్బుల్ పని నేర్చుకున్నాడు. ముంబాయిలోనే కొంత కాలం తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ మార్బుల్ పనిచేస్తూ జీవించసాగాడు. ఈ క్రమంలో అలిఖాన్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరేంద్రసింగ్ పరిచయం అయ్యాడు. అనుకున్నదే తడువుగా చోరీలను ప్రారంభించారు. ఈ క్రమంలో పలుమార్లు అరెస్టు అయిన అలి ఖాన్ సంవత్సరం పాటు పీడీ యాక్ట్‌కు గురి అయ్యాడు. అయితే తనకు ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవడం, ఆర్థిక అవసరాలు పెరుగుతుండటంతో తిరిగి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. వీరు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేయడంతో వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్సు పోలీసులు ఇతన్ని అదుపులోనికి తీసుకొని విచారించగా చోరీల చిట్టా విప్పాడు. అతని వద్ద నుంచి 311 గ్రాముల ఆభరణాలు, రెండు ద్విచక్రవాహనాలు, లక్షా, 25వేల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ కేసులతో సంబంధం ఉండి పారారీలో ఉన్న హరీందర్ సింగ్, సయ్యద్ అహ్మద్‌ల గురించి పోలీసులు గాలిస్తున్నారు.

పసుపు రైతుకు ప్రభుత్వ చేయూత



నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు క్రయవిక్రయాలు

◆ పతనమవుతున్న ధరలు
పెట్టుబడులు రాబట్టుకోలేని దైన్యం
◆ 'బోర్డు' ఏర్పాటైతేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఆంధ్రభూమి బ్యూరో

నిజామాబాద్, ఫిబ్రవరి 8: గత కొన్ని దశాబ్దాల కాలంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత రైతులు అనేక ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ, పసుపు పంట సాగునే నమ్ముకుని మనుగడ సాగిస్తున్నారు. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తున్న ఇక్కడి రైతాంగానికి ప్రభుత్వ చేయూత మాత్రం అందని ద్రాక్షగానే మారుతోంది. సదరు రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న పలు సందర్భాల్లో తాత్కాలిక చర్యలు చేపట్టి ఊరట కల్పిస్తున్నారు తప్ప, వారి సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు. ప్రస్తుతం పసుపు పంటకు మద్దతు ధర నానాటికీ పడిపోతుండడం వల్ల రైతుల నుండి మళ్లీ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పసుపు బోర్డును నెలకొల్పడమే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్లవుతుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ దిశగా గత దశాబ్దంన్నర కాలానికి పైగా ఇక్కడి రైతులు గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు ఆందోళనలు నిర్వహించినా, పసుపు బోర్డు ఏర్పాటు విషయమై కేంద్రంలో కదలిక కానరావడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకునేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా పసుపు బోర్డు సాధించేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్నా, కేంద్రం నుండి సానుకూల సంకేతాలు ఇంకనూ వెలువడడం లేదు. గుడ్డిలో మెల్ల అన్న చందంగా సుగంధ ద్రవ్యాల(స్పైస్) పార్కు ఏర్పాటు కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తామని హామీ ఇవ్వడం కాస్తంత ఉపశమనం కలిగించినట్టయ్యింది. వేల్పూర్ మండలంలో స్పైస్ పార్కు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 30కోట్ల రూపాయలను కేటాయిస్తూ, పనులను చేపడుతున్న నేపథ్యంలో, కేంద్రం తరపున మరో 20కోట్ల రూపాయల నిధులను అందిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్‌ప్రభు ప్రకటించారు. అయితే స్పైస్ పార్కు వల్ల ఒనగూరే లబ్ధి అంతంతమాత్రంగానే ఉంటుందని, పొగాకు తరహాలోనే పసుపు పంటకు కూడా ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బోర్డును నెలకొల్పి ఉంటే, ప్రస్తుతం తాము 'ధరాఘాతం' చవిచూడాల్సిన దుస్థితి దాపురించేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు లేని కారణంగానే పసుపు పంట ధరలో నిలకడ లోపిస్తూ, వ్యాపారులు సృష్టించే మార్కెట్ మాయాజాలంలో తాము చిక్కుకుని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పసుపు రైతులు వాపోతున్నారు. ప్రస్తుత సీజన్‌లో డిసెంబర్ నెలాఖరు వరకు కూడా క్వింటాలుకు 10వేల రూపాయల వరకు ధర చెల్లించిన వ్యాపారులు, ప్రస్తుతం 6వేల రూపాయలు అందించేందుకు కూడా ససేమిరా అంటున్నారు.

ఆంధ్రభూమి
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018

'వాల్‌మార్ట్' విస్తరణ

చొరబడిన 'వాల్‌మార్ట్' సంస్థ చొచ్చుకొని వస్తోంది. 'చొరబాటు'కు మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. చొచ్చుకొని రావడానికి వీలుగా నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం 'రాజ పథాన్ని' నిర్మిస్తోంది! 2012వ సంవత్సరానికి పూర్వం దొడ్డిదారుల గుండా మన 'చిల్లర వ్యాపార' రంగంలోకి చొరబడిన ఈ అమెరికా వారి 'బహుళ జాతీయ వాణిజ్య సంస్థ'- మల్టీ నేషనల్ కంపెనీ- ఆ తరువాత చట్టబద్ధమైన 'ప్రధాన ద్వారం' గుండానే దేశంలోకి చొరబడింది. చిల్లర వ్యాపార రంగంలో విదేశీయులు పెట్టుబడులను పెట్టడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇందుకు కారణం. అంతకుపూర్వం 'వాల్‌మార్ట్', ఫ్రాన్స్ వారి 'క్యారీఫోర్' వంటి సంస్థలు మన దేశంలోని సంస్థలతో సక్రమంగాను, అక్రమంగాను అనుసంధానం ఏర్పరచుకొని చిల్లర వ్యాపారాన్ని కొల్లగొట్టాయి. 2012 తరువాత 'వాల్‌మార్ట్' స్వయంగా దేశమంతటా పెద్ద పెద్ద చిల్లర దుకాణాలను తెరుస్తోంది. ఇప్పుడు భారతీయ 'పంపిణీ' సంస్థల్లో భారీగా పెట్టుబడులను పెట్టడం ద్వారా, భారతీయ సంస్థలనే కొనుగోలు చేయడం ద్వారా చిల్లర వ్యాపారాన్ని అదుపు చేయాలన్న వ్యూహాన్ని వాల్‌మార్ట్ అమలు జరుపుతోందట! 'ఫ్లిప్ కార్ట్' అనే భారతీయ 'పంపిణీ' సంస్థను స్వాధీనం చేసుకొనడానికి 'వాల్ మార్ట్' పద్దెనిమిది నెలలుగా చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రస్తుతం ప్రచారమౌతోంది. 'ఫ్లిప్ కార్ట్' సంస్థలో ఇదివరకూ పెట్టుబడులను పెట్టిన సంస్థల 'వాటా'లన్నింటినీ అధిక మూల్యం చెల్లించి కొనుగోలు చేయడానికి 'వాల్ మార్ట్' యత్నిస్తోందట! ఈ కొనుగోలు ప్రక్రియ కారణంగా గత ఏడాది అరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన 'ఫ్లిప్ కార్ట్' వాటాలు, ఆస్తుల విలువ ఈ ఏడాది లక్షా ముప్పయి వేల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందట! ఇలాంటి 'కృత్రిమ' అభివృద్ధి దేశంలో ధరలను, ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. 'వాల్‌మార్ట్' విస్తరణ కేవలం ప్రతీక మాత్రమే. వివిధ సంపన్న దేశాల బహుళ జాతీయ సంస్థలు మన దేశంలోకి చొరబడిపోతున్నాయి, స్వదేశీయ సంస్థలు మూతపడుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థపై విదేశీయుల పట్టు బిగిసిపోతుండడం 'ప్రపంచీకరణ' ఫలితంగా ఏర్పడిన 'స్వేచ్ఛా వాణిజ్యం'- మార్కెట్ ఎకానమీ. భారతీయ జనతా పార్టీ 1990వ దశకంలో ప్రతిపక్షంలో ఉండిన సమయంలో 'ప్రపంచీకరణ'ను వ్యతిరేకించింది. 1998 తరువాత 2004 వరకూ అధికారం చెలాయించిన కాలంలో 'ప్రపంచీకరణ'ను వ్యవస్థీకరించింది. 2014 మే 26వ తేదీకి పూర్వం 'భాజపా' చిల్లర వ్యాపారంలో విదేశీయుల పెట్టుబడులను వ్యతిరేకించింది. గత మూడున్నరేళ్ల పాలనలో 'చిల్లర వ్యాపారం' నుంచి విదేశీయ సంస్థలను వెళ్లగొట్టడానికి 'భాజపా' ప్రభుత్వం చేసింది సున్న! 'ఏకవస్తు ముద్రల' సింగిల్ బ్రాండ్- చిల్లర వ్యాపారంలో విదేశీయులు వందశాతం పెట్టుబడులను పెట్టడానికి 2011లోనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వీలు కల్పించింది. కానీ, ఇలా విదేశీయ సంస్థలు మన దేశంలో చిల్లర వ్యాపారంలో పెట్టుబడులను పెట్టడానికి ముందుగా మన ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవలసి ఉండేది. ఈ అనుమతి అవసరం లేదని యథేచ్ఛగా- ఆటోమేటిక్ రూట్- విదేశీయ సంస్థలు మన 'ఏకవస్తు ముద్రల' చిల్లర వ్యాపారంలోకి చొరబడి పోవచ్చునని గత జనవరిలో మోదీ ప్రభుత్వం నిర్ధారించింది. 'సంస్కరణ'లకు ఇది 'మచ్చుతునక' మాత్రమే..

విదేశాల నుంచి వివిధ రంగాలకు పెట్టుబడులు తరలివస్తుండడం వల్ల మన దేశంలోని జనానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. ఉత్పత్తులు పెరిగి ఎగుమతులు పెరిగి 'విదేశీయ వినిమయ ద్రవ్య' పరిమాణం పెరుగుతుందట, విదేశీయ వాణిజ్యంలో మనకు ఏర్పడిన లోటు క్రమంగా తగ్గి మిగులు ఏర్పడుతుందట! ఈ 'సిద్ధాంతం' ప్రపంచీకరణ మొదలైన తరువాత గత పాతికేళ్లలో ఆచరణలోకి రాకపోవడం వికృత వాస్తవం. గత పదిహేనేళ్లలో విదేశీయ వస్తువులు ప్రధానంగా చైనీయ ఉత్పత్తులు మన దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా తరలి వస్తుండడం ఈ కఠోర వాస్తవం. దీపాలు- లాంటెరన్స్- దీపం బుగ్గలు- బల్బులు- పొయ్యి వెలిగించుకొనే పరికరాలు- లైటర్స్- గాలిపటాల దారం, వినాయకుని ప్రతిమలు, లడ్డూలు.. ఇవన్నీ కూడ చైనా నుంచి మన ఇళ్లలోకి చేరిపోవడం ప్రపంచీకరణ. కొత్తగా ఎంతమంది 'బహుళ సంస్థల' ఉద్యోగాల్లో చేరుతున్నారు? 'బహుళ సంస్థల' చిల్లర వ్యాపారం వల్ల ఎంతమంది చిట్టి వ్యాపారులు తమ దుకాణాలను మూసుకుంటున్నారు? ప్రభుత్వాల వద్ద లెక్కలున్నాయా? విదేశీయ నిధులతో కాక స్వదేశీయ నిధులతో ప్రగతిని సాధిస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 'భాజపా' వారు హోరెత్తించారు. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ- ఎయిర్ ఇండియా-లో సగం వాటాలను విదేశీయ విమానయాన సంస్థలకు అమ్మిపారేస్తారట! సంస్కరణలకు ఇదో మచ్చుతునక!

ఉక్కు, సిమెంటు, ఇంధనం చమురు, ఇంధన వాయువు, విద్యుత్, బొగ్గు వంటి మౌలిక పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి వీలుగా ఈ మౌలిక రంగాల్లో మాత్రమే విదేశీయ పెట్టుబడులను అనుమతిస్తామని 1994-1996 సంవత్సరాల మధ్య అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ వాగ్దానం చేయడం చరిత్ర. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ మౌలిక రంగాలకు విదేశాల నుంచి లభించిన నిధుల విలువ ఎంత? ఇతరమైన అనవసర రంగాలకు లభించిన విదేశీయ సంస్థల పెట్టుబడుల విలువ ఎంత? మౌలిక రంగాలకు లభిస్తున్న పెట్టుబడుల కంటే ఇతర రంగాలకు లభిస్తున్న పెట్టుబడుల విలువ యాభయి రెట్లు అధికంగా ఉందన్నది ధ్రువపడని ప్రచారం! విదేశీయ సంస్థలు మన దేశంలోని బొగ్గు ఉత్పత్తులను పథకం ప్రకారం తగ్గించాయన్నది 2014లో జరిగిన ప్రచారం! 2008లో అమెరికాతో ఆర్భాటంగా కుదుర్చుకున్న 'అణు విద్యుత్' ప్రయోజనాల ఒప్పందం వల్ల ఒక్క యూనిట్ విద్యుత్ కూడ ఉత్పత్తి కాలేదు. ఈ ఒప్పందం అమలు జరిగితే రెండు పైసలకు యూనిట్ చొప్పున మన దేశంలో విద్యుచ్ఛక్తి సరఫరా జరిగిపోతుందని 2009 నాటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసిన ప్రచారం. పదేళ్లు గడిచిపోయినప్పటికీ ఈ విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నిర్మాణానికి పునాది రాయి కూడ సిద్ధం కాలేదు. ఆవకాయలను, అప్పడాలను, సేమ్యాలను, ఉప్పును, పప్పులను, కూరగాయలను, కరివేపాకును అమ్మడానికి 'వాల్‌మార్ట్' సంస్థ సిద్ధమైపోయింది! 'బహుళ వస్తు ముద్ర'ల చిల్లర వ్యాపారంలోకి విదేశీయ పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటన్నది గత మూడున్నరేళ్లుగా స్పష్టం కాని కీలకమైన రహస్యం..

శుద్ధి ప్రక్రియ ద్వారా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం యుగాలుగా, తరాలుగా భారతీయ జీవన విధానం. ఈ ఆహార శుద్ధి ప్రక్రియ- ఫుడ్ ప్రాసెసింగ్- గృహ పరిశ్రమ. నాయనమ్మలు, అమ్మమ్మలు పచ్చళ్లు మొదలుకొని ఒరుగులు, బొరుగులు, అటుకులు, మరమరాలు, పుట్నాలు, జంతికలు, కోవాలు, తాండ్రలు తయారు చేసేవారు. ఈ కుటీర పరిశ్రమల యజమానులు వినియోగదారులను దోపిడీ చేయలేదు, ఈ వృత్తిద్వారా తాము జీవించారు. వీటిని బుట్టల్లో, తట్టల్లో పెట్టుకొని సంచార వ్యాపారులు గ్రామాల్లో, పట్టణాల్లో అమ్మి జీవించారు. స్వయం సహాయ బృందాలను, ఇతర గ్రామీణ బృందాలను ప్రోత్సహించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 'ఆహారశుద్ధి'ని వికేంద్రీకృతం చేసి విస్తరించవచ్చు. కానీ ప్రభుత్వాలు ఈ వృత్తిని 'కేంద్రీకృతం' చేశాయి, చేస్తున్నాయి. బృహత్ ఆహారశుద్ధి ప్రాంగణాల- మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు-లను ఏర్పాటు చేస్తున్నాయి. పాలకోవా ఇంట్లో తయారుచేసి వీధుల్లో తిరిగి అమ్మే వ్యాపారులు నిరుద్యోగులై రోడ్డున పడుతున్నారు. రసాయనాలు కలసిన శీతల పానీయాల- కోల్డ్ డ్రింక్స్- రుచి మరిగిన వారికి లేత కొబ్బరి నీరు రుచించడం లేదు మరి. 'వాల్‌మార్ట్' దుకాణాలను తెరవనివ్వబోమని 2012లో చేసిన 'భీషణ ప్రతిజ్ఞ' గురించి భాజపా నాయకులకు ఇప్పుడు ధ్యాస ఉందా?

పత్రికా భాష ఎలా ఉండాలి..?

భాస్కరవాణి

-డా. పి.భాస్కరయోగి సెల్: 99120 70125

ఓ తరగతి గదిలో గణితం ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. 'ఒక వస్త్రవ్యాపారి మీటరు బట్టకు 50 రూపాయలు తీసుకుంటే 32 మీటర్ల బట్టలో అతడు చేసిన దోపిడీ ఎంత?' అని ఓ విద్యార్థిని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో అర్థం కాక విద్యార్థి బిక్కమొహం వేశాడు. వస్త్రవ్యాపారి తన వ్యాపారం ద్వారా సంపాదించింది లాభమా? దోపిడీనా? వాడికి అర్థం కాలేదు. గతంలో బెంగాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలా అడిగేది అని హాస్యం కోసం కొందరు చెబుతుంటారు. ప్రశ్నను రెచ్చగొట్టే విధంగా నూరిపోయడం కమ్యూనిస్టులకు అలవాటు. అలాగే పత్రికా రంగంలో కొత్త పరిభాషల్ని సృష్టించడం కోసం వాళ్లు బాగా ఆరాటపడతారు. ఈ పరిభాష, వ్యాఖ్యానం, విషయ సృష్టి, నిర్వచనం.. అన్నిట్లో ఈ దేశ మూలతత్వంపై మెల్లగా దాడిచేస్తారు. పైగా ప్రచార ప్రసార మాధ్యమ రంగాన్ని తామే నైతిక మార్గంలో నడిపిస్తున్నట్లు భ్రమింపచేస్తారు. కొందరైతే తమది ఏ సిద్ధాంతమో అర్థం కాకుండా చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. వీర కమ్యూనిస్టులా పోజులిచ్చే ఓ విద్యావేత్త బాసరలో యజ్ఞం చేస్తాడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞానసభలో మాట్లాడగలుగుతాడు. మరో పెద్ద మనిషి మావోయిస్టులతో చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు, శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామిని తన ఇంటికి పిలిపించుకుని ఆయనతో సన్నిహితంగా మెలగుతాడు. ఇలాంటి 'రెండు నాల్కల' మహా మనుషులంతా పత్రికలకు సిద్ధాంతకర్తలుగానూ వ్యవహరిస్తారు. వారు నాటిన విషబీజాలే మహావృక్షాలై ఇప్పుడు చాలా పత్రికల్లో కీలక స్థానాల్లో వున్నారు.

వీరు నోరు తెరిస్తే 'ప్రజల భాష' అని కలర్ ఇస్తుంటారు, కానీ అది ఏ దేశ ప్రజల భాషనో చెప్పరు. పత్రికల భాష ద్వారా కూడా మన ఆయువుపట్టును దెబ్బతీస్తారు. కొన్ని పదాలకు అర్థ సంకోచం, మరికొన్ని పదాలకు అర్థ వ్యాకోచం కల్పిస్తారు. సాంప్రదాయిక పదాలకు అర్థ నిమ్నత కల్పించి అగౌరవ పరుస్తారు. 'శఠగోపం' అనే పదం ఆగమశాస్త్ర పదం. శఠులు అనగా మోసగాళ్లు, వంచకులు అని అర్థం. అలాంటి మోసగాళ్లను తన పాదాల కింద తొక్కిపెట్టేవాడు విష్ణువు అనే దానికి సూచనగా శఠారిని భక్తుల తలపై మూడుసార్లు పెడతారు. శఠారి అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. కానీ ఈ పదం ఈరోజు నిమ్నత పొంది ఏదైనా మోసం చేసిన సంఘటనకు అతడు 'శఠగోపం' పెట్టి వెళ్లిపోయాడు అని మారింది. కుంభకోణం తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం. అక్కడ ఎప్పుడో, ఎవరో మోసం చేసారని ఆ పదాన్ని సామాజిక క్షేత్రంలో డబ్బు కొల్లగొట్టేవారందరికీ ప్రయోగిస్తున్నారు. ఏదైనా డబ్బును కుట్రతో కాజేస్తే పెద్ద కుంభకోణం జరిగింది అని అంటున్నారు. కైంకర్యం అంటే పూజ అని అర్థం. ఇది కూడా ధనం కాజేయడం అనే అర్థంలో వాడుతున్నారు. మంగళం అంటే శుభం అని అర్థం. సాధారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమం అనంతరం ముగింపులో మంగళహారతి ఇస్తారు. ఇప్పుడు 'మూసివేయబడిన' వాటిని గురించి చెప్పడానికి మంగళం అని వాడుతున్నారు. మరి ఈ పదాల సృష్టికర్తలు ఎవరు?

ఏదైనా డబ్బును కుట్రతో కాజేస్తే పెద్ద కుంభకోణం జరిగింది అని అంటున్నారు. కైంకర్యం అంటే పూజ అని అర్థం. ఇది కూడా ధనం కాజేయడం అనే అర్థంలో వాడుతున్నారు. మంగళం అంటే శుభం అని అర్థం. సాధారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమం అనంతరం ముగింపులో మంగళహారతి ఇస్తారు. ఇప్పుడు 'మూసివేయబడిన' వాటిని గురించి చెప్పడానికి మంగళం అని వాడుతున్నారు. మరి ఈ పదాల సృష్టికర్తలు ఎవరు? భాషను, వ్యాకరణాన్ని ధ్వంసం చేసి ప్రాచీనతను నరికివేయాలనే కరడుగట్టిన భాషావేత్తలు, భాషను సరళం చేసే మిషతో వ్యవహార భాషను నెత్తికెత్తుకున్న మేధావులే ఈరోజు భాషలు అంతర్ధానం అవుతున్నాయని గగ్గోలు పెడతారు.

భాషను, వ్యాకరణాన్ని ధ్వంసం చేసి ప్రాచీనతను నరికివేయాలనే కరడుగట్టిన భాషావేత్తలు, భాషను సరళం చేసే మిషతో వ్యవహార భాషను నెత్తికెత్తుకున్న మేధావులే ఈరోజు భాషలు అంతర్ధానం అవుతున్నాయని గగ్గోలు పెడతారు. నన్నయ్యభట్టు రాజమహేంద్రవరంలో ఉండి భారతం రచించినా, నెల్లూరులో జీవించి తిక్కన సోమయాజి భారత రచన చేసినా, వరంగల్లులో పోతనామాత్యుడు నివసించి భాగవతం గ్రంథస్థం చేసినా ఇందులోని పలుకుబడి అన్ని ప్రాంతాలవాళ్లను అక్కున చేర్చుకొంది. ఈ పద్య, గద్యాలు అన్ని ప్రాంతాలవాళ్లకూ అర్థమయ్యాయి. కానీ, భాషా సంస్కర్తల పేరుతో పత్రికల ద్వారా తెలివిగా మూల భాషను మట్టుబెట్టే ప్రయత్నం చాలామంది 'ఎర్ర పాత్రికేయులు' నిర్విఘ్నంగా కొనసాగించారు. అసలు ప్రాథమికమైన వ్యాకరణం నేర్చుకోవడం కూడా నేరం అన్నంతగా ఈ మేధావులు పత్రికా రంగంలో ప్రచారం చేశారు. దీంతో ఏది సాధుపాఠమో ఏది సరైన పద ప్రయోగమో చెప్పలేని దుస్థితి.

నిజానికి 'విలేఖరులు' అనే పదంలోనే వ్యాకరణం దోషం వుంది. ఇది భాషా శాస్త్రం చదువుకొన్న వాళ్లందరికీ తెలుసు. 'విలేఖకులు' అనేది సరైన పాఠం. భాషా పరిజ్ఞానం కల్పించాల్సిన బాధ్యతను విస్మరించిన ఈ మేధావులు వున్న భాషను జీవం లేకుండా చేసి కొత్త పదాలను సృష్టించడం విడ్డూరం. అవన్నీ కృతకంగా ఉంటున్నాయి.

ఆచార్య కసిరెడ్డి వంటివారు పత్రికా భాష ఎలా ఉండాలనే దానిపై విస్తృత చర్చే చేశారు. పత్రికా రచనలో భాషా సమతుల్యత ఉండాల్సిందిపోయి విషమతుల్యత చోటు చేసుకోవడం వింతల్లోకెంత వింత. సిద్ధాంతాల కనుగుణంగా భాషను సృష్టించి వాటికి నిర్వచనాలు ఇస్తుంటే మనం ఇంత సంకుచితం అయిపోయామా? అనిపిస్తుంది. శైలీశయ్యా సమత కోసం పత్రికా భాషలో చాలా నియమాలు పాటించాలి. ఇవేవీ లేకుండానే పత్రికల్లో భాష చాలావరకు కొనసాగుతుంటే, వీటిపై ఎలాంటి శిక్షణ లేకుండానే టీవీ మాధ్యమాలు దుమ్ము రేపుతున్నాయి. కులోన్మాదులను సెలబ్రిటీలుగా మార్చే ప్రక్రియ ప్రసార మధ్యమాలు నిరాటంకంగా చేస్తుంటే మనం నోరెళ్లబెట్టి చూడడం తప్ప ఇంకేం చేయలేం. వితండ వాదం, అడ్డగోలు వాదనను జర్నలిజంలో అత్యున్నత ప్రమాణంగా పాటిస్తుంటే విలువలు, పాఠాలు వింత పదాలు..!

ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేఖరులకు భాషా నైపుణ్యం, విషయ సేకరణ కొరవడింది. సంచలనమే వార్తగా జగతికెక్కడం భాషను పాతరేయడం కాక ఇంకేమిటి? ఈ గందరగోళంలో మనం భాషా పరిజ్ఞానం కోల్పోతున్నాం. పత్రికా భాషలో గ్రాంథిక భాష కాకుండా వ్యవహార భాష ఉండాలి. మాండలిక ప్రయోగం చేసినా అది కనీసం డెబ్భై శాతం మందికి తెలిసినదిగా ఉండాలి. పదాద్యక్షరాల్లో అచ్చు ఉంటే అచ్చు, హల్లుంటే హల్లే విధిగా రాయాలి. వ్యవహార భాష పేరుతో ఊరును పూరుగా రాయకూడదు. గ్రాంథికంలో వాడే 'అతనియందు' లాంటి పదాల్లో అతనిలో అని రాయాలి. సంధికార్యాలు అవసరం ఉంటేనే చేయాలి. ఉచ్చారణ విధిని అనుసరించి లిపి వుండాలి. పరుష సరళాలు గసడదవలు సమాసంలో పాటించవచ్చు. ఉదా: కూరగాయలలో 'కా'ను 'గా'గా కూడా రాయవచ్చు. ఆయన కాలు బెణికింది అన్నపుడు 'కా'ను 'గా'గా రాయాల్సిన అవసరం లేదు.

ఈనాటి తెలుగులో 'అర సున్న' అవసరం లేదు. రెండు పదాలను మించి సమాసం చేయవద్దు. జన వ్యవహారంలో బాగా నానుతున్న అన్యదేశ్యాలు ప్రయోగించవచ్చు. కారు, స్టేషన్, రైలు, బందోబస్తు వంటివి. కొందరు 'చదవడం' లాంటి పదాల్లో 'డ'కు బదులుగా 'ట'ను వాడతారు. కానీ ఎక్కువమంది ప్రయోగించే 'డ'ను వాడడం మంచిది. తెలుగులోకి వచ్చిన ఉర్దూ, పారసీ పదాలు ప్రసిద్ధమైతే ఈరోజుకూ వాడుతున్నారు. బర్దస్త్, రద్దీ రాస్తా, రాస్తారోకో, వాజిఫా, దివాలా వంటి పదాలు ఇప్పటికీ జనం నోట్లో నానుతున్నాయి. అందుకే పత్రికలు స్వీకరించాయి. కానీ దీనిని కూడా ఏదో మహాప్రసాదంగా అభివర్ణిస్తూ 'గంగా యమునా తెహజీబ్' అని జబ్బలు చరచుకొనేవాళ్లు పత్రికారంగంలో బోలెడంతమంది ఉన్నారు. వాళ్లతో వచ్చిన చిక్కంతా అదే..!

పత్రికా రచనలో విరామ చిహ్నాలకూ ప్రాధాన్యత ఉంది. ఒక్క విరామ చిహ్నం అందులోని భావాన్ని తెలియజేస్తుంది. ముగింపుచుక్క (ఫుల్‌స్టాప్), తోకచుక్క (కామా), కోలన్ (చుక్కతోక), కోలన్ (రెండు చుక్కలు) పొట్టిగీత, ఒంటి ఉల్లేఖనాలు, జంట ఉల్లేఖనాలు, ప్రశ్న చిహ్నం, సంబోధన, రాగ చిహ్నం (ఎక్స్‌లమేటరీ) వంటివి తప్పక పాటించాలి. ఇవి సరిగా పాటించకుంటే అడ్డుకట్టలేని ప్రవాహమే.

చదివేవాళ్లకు విసుగు తెప్పించకుండా అల్పాక్షరాల్లో అనల్ప భావన సారవంతంగా చెప్పాలి. పాఠకుడి మనస్సుపై బరువు పడని అంశాలు రచనలో వుండాలి. భాషా సౌందర్యాన్ని సామాన్యుడి దరిచేర్చేది పత్రిక. అలాంటి పత్రికలు కూడా సిద్ధాంతాల రాద్ధాంతాల చట్రంలో ఇరుక్కొని నలిగిపోవడం గర్హనీయం. 'పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు' అన్న నానుడి నిజం కావాలంటే భాషపై విషం చిమ్మే ప్రయత్నం మానుకోవాలి. తమ సిద్ధాంతాలకు అనుగుణమైన భాషను ప్రచార ప్రసార మాధ్యమాలకు ఎక్కించి 'పీఠాలపై కూర్చున్న కుహనా మేధావుల'కు భాష ద్వారా విషప్రచారం చేయడం బాగా తెలుసు. మూలాలను ముంచేసే ఈ ప్రక్రియ ఈ డెబ్భై ఏళ్లలో పత్రికా రంగంలో బాగా కొనసాగింది. దీనికి సమాంతరంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వస్తే వీళ్లు భరించలేక పోతున్నారు. గతంలో వీళ్లు చెప్పిందే వేదంగా ఉండేది. ఇప్పుడు స్వీయ ఆలోచనలతో కొత్త తరం విజృంభిస్తుంటే ఈ కుహనా మేధావులు తట్టుకోలేక అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రసిద్ధ పాత్రికేయుడైన రాజ్‌దీప్ సర్దేశాయ్ ఎన్నోసార్లు 'నెట్ హిందువులు' అంటూ తన ఉక్కపోత వెళ్లగక్కాడు. అక్షరానికి రక్తాన్ని రుద్ది 'ఎర్రసిరా' అని నమ్మించవచ్చు, కానీ 'అక్షరం' నాశనం లేనిదన్న సత్యం అర్థమైతే అది శాశ్వతమైన భారతీయత అని తెలుసుకొంటారు.

★

రాయితీలు స్వల్పం.. జనహితమే లక్ష్యం

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాకర్షక పథకాలు మెండుగా ఉంటాయన్న అంచనాలకు భిన్నంగా ప్రజాహితమే ముఖ్యమన్న భావనను ప్రతిబింబిస్తూ మోదీ సర్కారు సాహసోపేతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దేశ ప్రజానీకంలో అసమానతలను తగ్గించటంపై దృష్టిపెట్టి, సామాజిక భద్రతకు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వం పూనుకుంది. పన్ను ఎగవేతకు మార్గాలను మూసివేసి, సబ్సిడీలను అవసరమైన వారికే పరిమితం చేయటం, పన్ను రాయితీలను తగ్గించటం మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్టు బడ్జెట్ తేటతెల్లం చేస్తోంది.

మార్కెట్ల పతనం దేనికి సంకేతం?

బడ్జెట్ ప్రతిపాదనలకు సానుకూలంగా స్టాక్ మార్కెట్లు స్పందిస్తే సంపన్న వర్గాలకు అనుకూలంగా ఆ ప్రతిపాదనలు ఉన్నాయని అర్థం. ఈసారి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం మొదలెట్టగానే కొంతసేపు మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. పన్నుల ప్రతిపాదనలు తెలిపిన తర్వాత సూచీలు కుదుపులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు పతనమైంది. ప్రసంగం ముగిసాక 290 పాయింట్ల వరకు పెరిగి చివరకు 58.36 పాయింట్లు నష్టంతో లావాదేవీలు ముగిసాయి. స్టాక్‌మార్కెట్లను తీవ్రంగా నిరాశపర్చినది మూలధన లాభాల పన్ను. లక్షలకు పైబడ్డ లాభాలపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్నును విధించారు. ఇది మదుపరులకు నచ్చలేదు. కాని ఇది పురోగామి చర్య. గత ఏడాది పెద్దపెట్టుబడిదారులు, పెద్ద కంపెనీల వారు రూ.3,67,000 కోట్లమేరకు స్టాక్‌మార్కెట్ల లావాదేవీలపై లాభాలు ఆర్జించారు. ప్రభుత్వానికి ఆ లాభాల కారణంగా ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. కనుక ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1 నుండి జరిగే అన్ని లావాదేవీలపై మూలధన లాభాల పన్ను విధించారు. సంపన్న వర్గాలు వారు వ్యతిరేకిస్తారని తెలిసి కూడా ఈ పురోగామి చర్యలకు పూనుకోవటం నిజంగా సాహసమే.

చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఊతం

కార్పొరేటు పన్ను మన దేశంలో ప్రస్తుతం 30 శాతంగా ఉంది. దీన్ని తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు ఎప్పటి నుండో కోరుతున్నాయి. ఇతర దేశాలలో కార్పొరేటు పన్నులు మన దేశంలో కంటే తక్కువగా ఉన్నాయి. పెట్టుబడులను ఆకర్షించటానికి దేశాల మధ్య ఉన్న పోటీ వలన ఈ పన్నును తగ్గించటం తప్పనిసరి. గత ఏడాది 50 కోట్ల మేర టర్నోవర్ ఉన్న కంపెనీలకు మాత్రమే 25 శాతం కార్పొరేటు పన్నును వర్తింపచేశారు. ఈ ఏడాది ఈ పరిమితిని 250 కోట్లకు పెంచారు. దానితో ఆరులక్షల కంపెనీలకుగాను 59,300 కంపెనీలకు కార్పొరేటు పన్ను 25 శాతం అయింది. మిగిలిన 7000 కంపెనీలు చాలా పెద్దవి. వారి టర్నోవర్ ఏడాదికి లక్షల కోట్లలో ఉంటుంది. కాలక్రమంలో వాటికి కూడా దీనిని వర్తింప చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ చర్య చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద ఊరట.

నల్లధనం కట్టడికి యత్నం

గత ఏడాది పెద్దనోట్ల రద్దు తర్వాత ఆశించినంత మేర నల్లధనం బయటపడలేదు. బ్యాంకులు, ఉన్నత అధికార వర్గాలవారు నల్లకుబేరులతో చేతులు కలపటంలో ఆచరణలో ఆ పథకం విఫలమైనట్లుగా కనపడింది. కానీ, ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనల వలన పన్ను చెల్లింపుదారులు పెరిగారు. పెద్దనోట్లు రద్దు తర్వాత కార్పొరేటు పన్ను ద్వారా రాబడి పెరగలేదు. అయితే వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారుల సంఖ్య 8.27 కోట్లకు చేరింది. 120 కోట్ల మంది ఉన్న దేశంలో కేవలం 7 శాతం మాత్రమే ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. జీఎస్‌టి ప్రవేశపెట్టిన తర్వాత వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా, కార్పొరేటు పన్ను ద్వారా కూడా రాబడి పెరిగింది. అన్ని లావాదేవీలు నమోదు అవుతుండటంతో వచ్చిన ఆదాయపుపన్ను ఎగవేత వ్యాపారులకు కష్టంగా మారింది. అంతకుముందు ఉన్న అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఇప్పుడు వారు చెల్లిస్తున్న ఒకేఒక పన్ను వస్తు సేవల పన్ను. దాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించటం ముదావహం.

వేతన జీవులకు వెసులుబాటు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రభుత్వేతర వేతన జీవుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వారికి కొంత వెసులుబాటును ఈ బడ్జెటులో కలిగించి ఉండవలసింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెరుగుతుందని, పన్ను శ్లాబులలో, పన్నురేట్లలో అనుకూలమైన మార్పులు వస్తాయని ఆశించిన ఉద్యోగస్తులకు ఆశాభంగం అయింది. బహుశా బడ్జెటుపై చర్చ సందర్భంగా పన్నురేట్లను ఆర్థికమంత్రి సవరించవచ్చు లేదా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కొంత పెంచవచ్చు. వయోధికులు బ్యాంకులలో, పోస్టాఫీసులలో దాచుకునే మొత్తాలపై వచ్చే వడ్డీ ప్రస్తుతం 10వేలు దాటితే పన్ను పరిధిలోకి వస్తుంది. ఆ పరిమితిని 50 వేలకు పెంచటం వయోధికులకు ఉపశమనం. జీవిత బీమా సంస్థలో 7.5 లక్షల వరకు మదుపు చేసుకొనేందుకు ఉన్న ప్రస్తుత పరిమితిని 15 లక్షల వరకు పెంచి, నికరంగా వార్షిక వడ్డీ శాతం 8 శాతం వచ్చేటట్లు చేశారు.

రబీ పంటలకు ఇప్పటికే వర్తింపు చేసిన కనీస మద్దతు ధర పెంపును ఇప్పుడు ఖరీఫ్ పంటలకు వర్తింపచేయటంతో దాదాపు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్లయింది. ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి గిట్టుబాటు అయేటట్లు కనీస మద్దతు ధర నిర్ధారించాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలుకు నోచుకోకపోయినా 1 1/2 రెట్లు అదనంగా కనీస మద్దతు ధరను పెంచటానికి నిర్ణయించటం ముదావహం. అయితే, రైతులలో కేవలం 5.8 శాతం మంది మాత్రమే దాని వలన లబ్ది పొందనున్నారు. వ్యవసాయ ఋణాల లక్ష్యం వచ్చే ఆర్థికానికి 10 శాతం అంటే 11 లక్షలకు పెంచటం, పాడి రైతులకూ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వటం, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు, పరిమళ ద్రవ్యాలు, సుగంధ నూనెలు, తదితర చిన్న ఉత్పత్తిదారులకు సహకారం, నేరుగా వినియోగదారులకే అమ్ముకోవటానికి వీలుగా 22 వేల గ్రామ సంతలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేయటానికి సంకల్పం, కౌలు రైతులకు రుణ సౌకర్యం అందించేందుకు చేసిన ప్రతిపాదనలు అన్నీ గ్రామీణ భారత వికాసానికి దీన్‌దయాళ ఉపాధ్యాయ స్ఫూర్తి నుండి చేసినట్లు కనపడుతుంది.

ఆయుష్మాన్ భారత్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 10 కోట్లమంది కుటుంబాలకు ప్రయోజనం చేకూరే ఈ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం క్రింద ఏడాదికి 5 లక్షలమేర పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దీంతోపాటు ఆరోగ్య, స్వస్థత కేంద్రాలు ద్వారా సమగ్ర ఆరోగ్య పరిరక్షణ సేవలను అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరుచుతున్నట్లు ఆర్థికమంత్రి చెప్పారు. గ్రామీణ పేద ప్రజలను ఉద్దేశించి యోచన చేసిన ఆరోగ్య పథకాలు ప్రజలకు మేలు చేసేవే.

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

జాతీయ రహదారుల అభివృద్ధికి, గ్రామీణ రహదారులకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదల ఇళ్ళ నిర్మాణానికి, రైల్వేల ఆధునీకరణకు, రైల్వే ప్రయాంకుల భద్రతకు భారీ ఎత్తున నిధులు కేటాయించారు. 2019 నాటికి దాదాపు కోటి ఇళ్ళు నిర్మాణానికి, పట్టణ ప్రాంతాలలో 37 లక్షల ఇళ్ళు నిర్మాణానికి పూనుకొనటం సాహసమే. 9వేల కిలోమీటర్లకు పైగా పొడవైన జాతీయ రహదారులను నిర్మాణం చేయాలని సంకల్పించారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగా మౌలిక వసతులు విస్తరణ కార్యక్రమంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయి.

అమలు జరిగేనా?

గ్రామీణ భారతం రుణశయ్య మీద ఉంది. బడ్జెటులో సింహభాగం రూ.14.34 లక్షల కోట్లు గ్రామ ప్రాంతాలలోనే ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. 3.17 లక్షల కిమీ మేర రహదారులు, 51 లక్షల కొత్త ఇళ్ళు, 1.86 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, 1.75 కోట్ల ఇళ్ళకు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. పథకాలు అమలైతే గ్రామీణ భారతం స్వర్ణభారతం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. సామాజిక భద్రతకు, ప్రజారోగ్యానికి, నల్లధనం అదుపునకు, స్వావలంబన సాధనకు ప్రభుత్వం తీసుకొన్న చర్యలు నిజంగా అభినందనీయమే. ప్రభుత్వ యంత్రాంగపు సామర్థ్యాన్ని నమ్ముకొని ఇవన్నీ కార్యరూపం దాల్చి ప్రజలకు చేరుతాయని మోదీ అనుకుంటే ఆయన పప్పులో కాలువేసినట్లే!

-డా. బి.సారంగపాణి

మీ రోగమే మా భాగ్యం!

జనాంతికం

బుద్ధా మురళి
buddhamurali2464@gmail.com

"ఏరా..! అలా మెలికెలు తిరిగిపోతున్నావ్? ఏదో చెప్పాలనుకుంటున్నావ్?"

"ఆఫీసులో సుజాత అదోలా చూసింది.."

"చూడదా? కలిసి పనిచేస్తున్న వారికి ఆ మాత్రం అనిపించకుండా ఉంటుందా? కాటికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని ఎదురు చూస్తున్న వాడిలా కనిపిస్తున్నావ్.. నీకు అసలేమైంది?"

"వెటకారం చాలులే, నాకేమీ కాలేదు. నా కొత్త లుక్‌ను చూసి, జెలసీతో ఏదో మాట్లాడుతున్నావ్! హీరోలా ఉన్నాను నాకేంటి? "

"నేనూ అదే అంటున్నాను. 45ఏళ్ల వయసు కూడా లేదు అప్పుడే తెలుగు సినిమా హీరోలా అరవై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నావు. బహుశా షుగర్ కావచ్చు.. టెస్ట్ చేయించుకున్నావా? "

"షుగర్, బీపీ, థైరాయిడ్, న్యుమోనియా, ఓల్డ్ మోనియా అన్ని టెస్ట్‌లు చేయించుకున్నా.. నాకేమీ కాలేదు"

"పోనీ.. ఆ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉన్న యంత్రాలన్నింటికీ పని కల్పిస్తూ అన్ని టెస్ట్‌లు చేయమనాల్సింది. ఏదో ఒక రోగం కచ్చితంగా బయటపడేది. "

"రోజురోజుకూ నేను స్లిమ్‌గా తయారవుతున్నానని నీకు కుళ్లు.."

"ఏదో అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావ్ .. కొంపదీసి .."

"ఛీ..ఛీ.. జీవితంలో సుఖమే లేదు ఇక సుఖ రోగమా?"

"మరేంటిరా.. అలా అయిపోతున్నావ్... సడన్‌గా చూస్తే నేను కూడా నిన్ను అస్సలు గుర్తు పట్టలేదు. "

"నువ్వేంటి.. వారం రోజుల పాటు పుట్టింటికి వెళ్లి వచ్చిన మా ఆవిడే చూడగానే నన్ను గుర్తు పట్టలేదు. "

"నువ్వు ఏదో దాస్తున్నావు.. మహా నాయకులు, దేశాధినేతలు అనారోగ్యంతో ఉంటే వెంటనే ప్రకటించరు. రాజ్యం అల్లకల్లోలం అవుతుందని, పెద్ద పెద్ద కంపెనీల పాలకులూ అంతే. నువ్వో సాధారణ ఉద్యోగివి, వీలునామా రాసేంత ఆస్తి కూడా లేదు"

"అనారోగ్యం అని ఎందుకు అనుకుంటావ్? ఆరోగ్యం, కొత్త శక్తి వల్ల ఇలా అయ్యాననే ఆలోచన నీకు ఎందుకు రావడం లేదు"

"ఏదో దాస్తున్నావనేది మాత్రం నిజం"

" ట్రుమీరావు ఆరోగ్య ఫార్ములాను అనుసరిస్తున్నా. దాని ఫలితమే ఇది. "

"ఏంటో ఆ ఫార్ములా?"

"గురుముఖంగా నేర్చుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ట్రేడ్ సీక్రెట్ ఎవరికీ చెప్పవద్దన్నారు. ఐనా మిత్రుడివి కాబట్టి చెబుతున్నాను. నువ్వు ఉదయం ఏం చేస్తావ్?"

"ఏం చేస్తాం.. మా ఆవిడ లేస్తే టిఫిన్ చేస్తుంది.. నేనూ తింటాను. ముందు నేనే లేస్తే టిఫిన్ చేస్తాను.. ఇద్దరం తింటాం"

"మరదే.. అల్పమానవులు మీరంతా ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. రాత్రి నిద్ర పోతారు. కానీ మేమలా కాదు. ట్రుమీరావు ఫార్ములా దీనికి భిన్నమైంది. మేం ఉదయం భోజనం చేస్తాం. మధ్యాహ్నం టిఫిన్ చేస్తాం. పగలు పడుకుంటాం, రాత్రి మేల్కొంటాం. ఆఫీసు పని ఇంట్లో చేస్తాం. ఇంట్లో పని ఆఫీసులో చేస్తాం. భార్యను పలకరించం, పక్కింటావిడ చెప్పిన పని చేస్తాం . దీని వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో నూటపాతిక సంవత్సరాలు బతుకుతాం.. నూటపాతికకు ఐదో పదో ఎక్కువే తప్ప తగ్గే ప్రసక్తే లేదని ట్రుమీ రావు గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పాడు."

"నిజమా?"

"ఇలాంటి అపనమ్మకులతో ఈ ఫార్ములా గురించి మాట్లాడవద్దని, విశ్వాసుల వద్దనే మాట్లాడాలని ట్రుమీరావు అందుకే చెప్పారు"

"సరే.. నూటపాతిక సంవత్సరాలు బతుకతావనే అనుకుందాం. అంత కాలం బతికి ఏం చేస్తావురా? ఒంటరిగా బోరుకొట్టి పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకుంటావు. దాని కన్నా సకాలంలో మరణం మంచిది కదా?"

"నా మనోభావాలను అవమానిస్తున్నావ్.."

"ట్రుమీరావు ఈ ఫార్ములా రహస్యం నీకు చెప్పి ఎంత తీసుకున్నాడు"

"ఏడాదికి ఇంత అని నూటపాతిక సంవత్సరాల మొత్తం నాలుగు ఇన్‌స్టాల్ మెంట్లలో తీసుకున్నాడు."

"అంత గ్యారంటీ ఇచ్చినప్పుడు ఫీజేదో నీకు నూటపాతిక సంవత్సరాలు వచ్చిన తరువాత తీసుకుంటే బాగుండేది కదా?"

"ఫార్ములాపై నాకు నమ్మకం లేకపోతే కదా?"

"దీన్నే మార్కెట్ మాయాజాలం అంటారురా అప్పిగా .. పతంజలి పుణ్యమాని ఆయుర్వేదానికి, ఆరోగ్య రహస్యాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. ట్రుమీరావు కన్నా ముందు ఇంకో రావు ఇలానే బాగుపడ్డాడు.. కానీ ఆరోగ్యం మందగించి అతడు కనిపించకుండా పోయాడు. ట్రుమీరావుల ప్రకృతి ఆహారానికి మంచి మార్కెట్ ఏర్పడింది. మహా మహా కోల్గెట్ కంపెనీ వాడే పతంజలి దెబ్బకు వేదాంత కోల్గెట్ అంటూ పురాణాలను నమ్ముకున్నాడు. నీకో రహస్యం చెప్పనా? ఈ మార్కెట్ టెక్నిక్ మీ ట్రుమీ రావు కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. కోల్గెట్ వంటి బహుళజాతి కంపెనీ పతంజలి కన్నా ముందే ఈ టెక్నిక్‌ను ఇండియాలో అమలు చేసింది. ఉదయం లేవగానే మనం టీ తాగుతాం కదా? దీనిపై నీ అభిప్రాయం?"

"ఎక్కువగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.. ట్రుమీ రావులే కాదు నువ్వు ఏ డాక్టర్‌ను అడిగినా చెబుతారు."

"నిజమే కదా? కానీ మొదట మన దేశంలో టీ అలవాటు చేసేందుకు ఏం చెప్పారో తెలుసా? దీర్ఘాయుష్షు కోసం టీ తాగమని ప్రకటనలు ఇచ్చారు. సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం 'ఇండియా టీ వల్ల దీర్ఘాయుష్షు కలుగుతుంది' అని 4.1.1937 నాటి గోల్కొండ పత్రికలో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చారు. ఆయుష్షు పెరగడానికి టీ తాగమని ఆనాడే విస్తృత ప్రచారం చేశారు. కావాలంటే నెట్‌లో దొరుకుతుంది చూడు. ఏదో సమాచారం కోసం ఇంటర్నెట్‌లో అన్వేషిస్తుంటే ఆ ప్రకటన కనిపించింది. టీ ఎలా తయారుచేయాలో కూడా ఆ ప్రకటనలో నేర్పించారు. ఒకసారి మనకు అలవాటు అయ్యాక టీ లేనిదే బతక లేని స్థితికి చేరుకున్నాం. బ్రిటీష్ వాడు దేశం వదిలి వెళ్లినా ఆ కాలంలో వాడు అలవాటు చేసిన టీ మనల్ని ఇంకా వదలలేదు."

"అంటే.. నిజం కాదా? "

"అదేదో కంపెనీ అండర్‌వేర్ ధరిస్తే అందమైన అమ్మాయిలు మన వెంట పడతారనే ప్రకటనలు నమ్మడం లేదా? అలానే దీర్ఘాయుష్షు కోసం ఫలానా హోటల్‌లో తినండి, ఫలానా హీరో సినిమాలే చూడండి అని చెప్పినా మనం నమ్మేస్తాం. మన నమ్మకమే వారి వ్యాపారం. ఆరోగ్యం పేరుతో మనకు ఏదైనా అమ్మవచ్చునని 80 ఏళ్ల క్రితమే బ్రిటీష్ కంపెనీలు కనిపెట్టాయి."

★




జైపూర్‌లోని జోహారీ బజార్‌లో కలష్ శోభాయాత్రను నిర్వహిస్తున్న భక్తులు

భూ ఆక్రమణ కేసులో గిరిరాజ్ సింగ్

పాట్నా జిల్లా అసోపూర్‌లో కేంద్ర మంత్రిపై దళితుడి ఫిర్యాదు ■ స్పందించిన ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం

పాట్నా, ఫిబ్రవరి 8: బిహార్‌లోని పాట్నా జిల్లా అసోపూర్‌లో జరిగిన భూకబ్జా కేసులో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్‌సింగ్ పేరు నమోదైంది. ఆయనతోపాటు మరో 32మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అసోపూర్ గ్రామానికి చెందిన రామ్‌నారాయణ ప్రసాద్ అనే దళితుడి ఫిర్యాదుపై స్పందించిన ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఆదేశాల మేరకు మంత్రి గిరిరాజ్‌సింగ్‌పై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని దనాపూర్ స్టేషన్‌హౌస్ ఆఫీసర్ సందీప్‌కుమార్ సింగ్ తెలిపారు. కాగా బిహార్‌లోని నవడా ఎంపీ గిరిరాజ్‌సింగ్, అతడి అనుచరులు తనకు చెందిన 2.6 ఎకరాల భూమి ఆక్రమించుకున్నారని, వారి ప్రయత్నాలను అడ్డుకోబోగా తనను దుర్భాషలాడారని బాధితుడు రామ్‌నారాయణ ఫిర్యాదు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈనెల 2వ తేదీన ఇచ్చిన కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

కాగా ఈ కేసు వెనుక బిహార్ శాసనసభలో విపక్ష నాయకుడు తేజస్వీయాదవ్ ప్రోద్బలం ఉంది. తన ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీకి చెందిన ఎంపీపై కేసు నమోదైనందున ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని తేజస్వీయాదవ్ డిమాండ్ చేశారు. దళితులకు చెందిన మూడెకరాల భూమిని మీ సన్నిహితుడైన గిరిరాజ్‌సింగ్ ఆక్రమించుకున్నారని, తక్షణం రాజీనామా చేయాలని ఆయన ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు.



బినామీ భూలావాదేవీలు, అవినీతి ఆరోపణలతో తేజస్వీయాదవ్‌పై కేసులు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన గిరిరాజ్ వ్యవహారాన్ని రచ్చకీడ్చి నితీష్‌కుమార్ రాజీనామాను కోరుతున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వీయాదవ్ గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా తనస్థానంలో ఆ తరువాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీకి చెందిన సుశీల్ కుమార్ మోడీపై కూడా తేజస్వీయాదవ్ విమర్శలు గుప్పించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలోను, భూకబ్జా వివాదాలను మరుగుపరచడంలోనూ నిష్ణాతుడైన మీకు గిరిరాజ్‌సింగ్ కబ్జాచేసిన భూమిలో వాటా ఉందా అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. కాగా దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ స్పందిస్తూ గిరిరాజ్ సింగ్ చట్టానికి కట్టుబడే వ్యక్తి అని, సమయం వచ్చినపుడు కోర్టు ఎదుట వాస్తవాలు వెల్లడిస్తామని, ఈ విషయాన్ని రాజకీయ వివాదంగా మార్చేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోనవసరం లేదని అన్నారు.

నిర్మాణాలు వేగవంతం చేయండి

- డబుల్ బెడ్‌రూమ్‌ల్లో 1,73,406 ఇళ్లకు టెండర్లు పూర్తి
- లక్ష 38వేల 795 ఇళ్లు గ్రౌండ్, 5824 పూర్తి
- ప్రతీ హాస్టల్, పాఠశాల, కళాశాలలకు గ్రేడింగ్‌లు
- అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి గురుకులంలో సీటు
- స్టడీ సర్కిళ్ళ ద్వారా బలహీన వర్గాల యువతకు శిక్షణ
- ఇళ్లు, విద్య, విద్యుత్‌శాఖలపై తెలంగాణ సిఎస్ జోషి సమీక్ష



సచివాలయంలో వివిధ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్ ఎస్‌కె జోషి

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి దృష్టిసారించారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో గురువారం రెండో రోజు కూడా వివిధ కార్యక్రమాలపై శాఖాధిపతులతో జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, విద్యుత్, విద్యా, మున్సిపల్ శాఖల పురోగతిని సిఎస్ అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇప్పటివరకు లక్ష 73 వేల 406 ఇళ్లకు టెండర్లు ఖరారు కాగా లక్ష 38వేల 795 ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉండగా 5824 ఇళ్లు పూర్తి అయినట్టు సిఎస్ వివరించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన ఇళ్లకు నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గురుకుల విద్యాలయాల్లో అర్హతకలిగిన ప్రతీ విద్యార్థికి సీటు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక నుంచి ప్రతీ హాస్టల్, పాఠశాల, కళాశాలకు గ్రేడింగ్ ఇచ్చే విధానాన్ని రూపొందించాలని సిఎస్ ఆదేశించారు. స్టడీ సర్కిళ్ళ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణా ఇవ్వాలన్నారు. హాస్టళ్లల్లో నాణ్యమైన భోజనం అందించడానికి వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం వల్ల రోజు వారి డిమాండ్ 9460 మెగావాట్లకు చేరుకుందని, గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం డిమాండ్ పెరిగిందని సిఎస్‌కు అధికారులు వివరించారు. ఈ వేసవిలో ఇది 11 వేల మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు వారు వివరించారు. మున్సిపల్‌శాఖపై సమీక్షిస్తూ మెట్రో వాటర్ వర్క్సులో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని సిఎస్ జోషి సూచించారు.

ఎన్ని ఉద్యోగాలిచ్చారు?

- కేంద్ర బడ్జెట్ వల్ల ద్రవ్య లోటుకు ఊతం
- మోదీ సర్కార్‌పై చిదంబరం విమర్శలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ ప్రతిపాదనలు ద్రవ్య లోటును మరింత పెంచేవే అవుతాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం విమర్శలు గుప్పించారు. గత నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సృష్టించిన ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని, ఎన్ని ఉద్యోగాలను మోదీ ప్రభుత్వం యువతకు అందించిందని ఆయన ప్రశ్నించారు. 16.7 శాతం పన్నుల వృద్ధిని సాధిస్తామని ప్రభుత్వం చెబుతోందని, కాని అదేమీ వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టడం లేదన్నారు. 2018-19 వార్షిక బడ్జెట్ విత్తలోటు పరిస్థితిని మరింత విషమింపజేసేదిగానే ఉందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి మించిన స్థాయిలోనే ప్రతి ఏడాది ద్రవ్యలోటు పెరిగిపోతోందని, వీటివల్ల ద్రవ్యోల్బణ తీవ్రత మరింత శృతిమించి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడానికి దారితీసే అవకాశం ఉంటుందని తెలిపారు.



గురువారం పార్లమెంటు సమావేశాలకు వస్తున్న కాంగ్రెస్ ఎంపీ చిదంబరం

అక్షయ గోల్డ్ ఆస్తుల వివరాలివ్వండి

ఆంధ్రా సీఐడీకి హైకోర్టు ఆదేశం

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: అక్షయగోల్డ్‌కు సంబంధించిన 300 ఆస్తుల మార్కెట్ విలువను, ప్రభుత్వం నిర్ణయించిన విలువను సీల్డ్ కవర్‌లో పెట్టి ఇవ్వాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగాన్ని ఆదేశించింది. అక్షయ గోల్డ్ ప్రజలను మోసం చేసిందని, ఈ వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ఒక కంపెనీ అక్షయ గోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ విషయమై ఒక ఇంప్లైడ్ పిటిషన్‌ను కోర్టులో దాఖలై ఉందన్నారు. ఈ కంపెనీకి ఉన్న ఆస్తులు, అప్పుల జాబితాను ఆసక్తి ఉన్న ఒక కంపెనీ తయారు చేసిందన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో ఈ కంపెనీని టేకోవర్ చేసే కంపెనీ తన గుర్తింపును చెప్పిందని, కాని అక్షయగోల్డ్ విషయంలో ఆసక్తి ఉన్న కంపెనీ తన గుర్తింపును ఎందుకు వెల్లడించడంలేదని హైకోర్టు అడిగింది. టేకోవర్ చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీ తన వివరాలు చెప్పకుండా సొమ్మును డిపాజిట్ చేసేందుకు కోర్టు అంగీకరించదని హైకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్లకు వారి డిపాజిట్లను చెల్లించే విధానాన్ని పర్యవేక్షిస్తామని కోర్టు పేర్కొంది. పిటిషనర్లు కూడా అక్షయగోల్డ్ కంపెనీ ఆస్తుల మార్కెట్, ప్రభుత్వ విలువలను అంచనా వేసి తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు.

ఇండో-ఈజిప్టు భాయి భాయి!

కైరో, ఫిబ్రవరి 8: భారత్‌కు ఈజిప్టు దౌత్యపరంగా, ఆర్థిక పరంగా మంచి మిత్రదేశమేకాకుండా విస్వసనీయమైన భాగస్వామి అని ఆ దేశంలో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య స్పష్టం చేశారు. రాజధాని ఢిల్లీలో మహ్మద్ జకీ ఎల్ సెవడే అధ్యక్షతన జరిగిన ఓ సదస్సులో భట్టాచార్య మాట్లాడుతూ భారత్‌కు ఈజిప్టు సహజ మిత్రదేశమని అన్నారు. పెట్టుబడుల రంగంలోనూ ఇరు దేశాలు పరస్పర సహకారంతోముందుకెళ్తున్నాయని ఆయన చెప్పారు. ఈజిప్టు ఆర్థికాభివృద్ధిలో భారత్ పాత్ర కీలకమైందని భట్టాచార్య అన్నారు. భారత్-ఈజిప్టు రానున్న రోజుల్లో ఉమ్మడిగా మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తాయని ఆయన ప్రకటించారు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు పెంపొందించుకునేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్కరణల దిశగా భారత్ దూసుకుపోతోందని మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీలు, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకాలతో ఆర్థిక రంగానికి మరింత వన్నె వచ్చిందని భట్టాచార్య పేర్కొన్నారు.

మేథోసంపత్తి సూచికలో మెరుగుపడిన ఇండియా

భారత్‌కు 44వ ర్యాంకు ■ తొలి మూడు స్థానాల్లో అమెరికా, బ్రిటన్, స్వీడన్

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: అంతర్జాతీయ మేదోసంపత్తి సూచిక (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ-ఐపీ)లో భారత్ తన స్థానాన్ని గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఈ విషయంలో తొలి యాబయి ర్యాంకులు సాధించిన దేశాల్లో భారత్‌కు 44వ స్థానం లభించింది. గత ఏడాది ఈ ర్యాంకులు పొందిన తొలి 45 దేశాల్లో భారత్ 43వ స్థానంలో నిలవగా ఇప్పుడు తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుంది. అయితే మరింత మెరుగైన ర్యాంకు సాధించడానికి భారత్ తన విధానాల్లో అదనపు, అర్థవంతమైన సంస్కరణలు అమలు చేయాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. అంతర్జాతీయ మేధోసంపత్తి సూచికలో ర్యాంకులు సాధించిన 50 దేశాల జాబితాతో కూడిన వార్షిక నివేదికను ఆ సంస్థకు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ పోలసీ సెంటర్ (జీఐపీసీ) రూపొందించింది. ఇప్పుడు విడుదల చేసిన ఆ నివేదిక ఆరవది. ప్రపంచంలో 50 దేశాల ఆర్థిక వ్యవస్థల్లో నవకల్పనలు, సరికొత్త ఆవిష్కరణలు, సంస్కరణలు, మేధోసంపత్తి హక్కులు, చట్టాలు, సాంకేతిక అంశాలు, ఫలితాల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటిస్తారు. మేధోసంపత్తిలో ర్యాంకును మెరుగుపరచుకున్నప్పటికీ భారత్ ఆ జాబితాలో ఇంకా అట్టడుగునే ఉన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. 'మొత్తంమీద చూస్తే భారత్ 5వ నివేదికలో 25 శాతం స్కోరు సాధించగా ఇప్పుడు ఆరవ నివేదికలో గణనీయంగా స్కోరును 30 శాతానికి పెంచుకుంది' అని ఆ నివేదికలో పేర్కొన్నారు. కంప్యూటర్ ఆధారిత నవకల్పనలు, సానుకూల సంస్కరణల వల్ల భారత్ ఈ ఫలితాలు సాధించింది. 37.98 పాయింట్లతో అమెరికా తొలిస్థానంలోను, 37.97 పాయింట్లతో రెండోస్థానంలోను, 37.03 పాయింట్లతో స్వీడన్ మూడో స్థానంలోను నిలిచాయి. కంప్యూటర్ ఆధారిత ఆవిష్కరణల పరీక్షా విధానాల మార్గదర్శకాలను మారుస్తూ భారత్ గత జూలైలో తీసుకున్న చర్యల వల్ల సాంకేతిక నవకల్పనలు సాధ్యమయ్యాయని, అందువల్ల తన ర్యాంకును మెరుగుపరచుకోగలిగిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. జాతీయ మేధోసంపత్తి హక్కుల విధానాల్లో మార్పులు చేస్తూ ఈ విషయంలో వర్క్‌షాప్‌లు, సాంకేతిక శిక్షణ, సెమినార్లు, చర్చాగోష్టుల వంటివి ప్రభుత్వం చేపట్టడం కూడా ఇందుకు దోహదపడింది. మేధోసంపత్తి ర్యాంకును మెరుగుపరుచుకోవడంలో భారత్ తొలిసారిగా కొన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించింది, అయినా ఇంకా సాధించాల్సినది చాలా ఉందని, చాలా దేశాలకన్నా వెనుకబడే ఉందని జీఐపీసీ ఉపాధ్యక్షుడు పాట్రిక్ కిల్‌బ్రిడే పేర్కొన్నారు.

‘డిఫెన్స్ కారిడార్’ హైదరాబాద్‌లో పెట్టాలి

రక్షణ మంత్రిని కోరిన కేటీఆర్

ఆంధ్రభూమి ప్రతినిధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్‌కు ఐటీ మంత్రి కేటీ రామారావువిజ్ఞప్తి చేశారు. గురువారం నాడు తెలంగాణ పంచాయతిరాజ్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, హర్షవర్ధన్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ 2018-19 ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లను ప్రకటించిందని గుర్తుచేశారు. వాటిలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కోరినట్టు తెలిపారు. రక్షణ శాఖకు సంబంధించిన పలు కీలకమైన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 19 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే ప్రపంచ సదస్సు, ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, హర్షవర్ధన్‌లను ఆహ్వానించినట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫార్మాసిటీ అభివృద్ధికి సహకారం అందించాలని హర్షవర్ధన్‌ను కోరామన్నారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రపధాన్‌ను కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్టు తారక రామారావుస్పష్టం చేశారు. శుక్రవారాం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం కానున్నట్టు కేటీఆర్ తెలిపారు.

ఇంకా ఆలోచించాలి

రజనీతో కలసి పనిచేసే అంశంపై కమల్‌హాసన్



చెన్నై, ఫిబ్రవరి 8: తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేసే విషయమై తాను, రజనీకాంత్ కలసి ఆలోచించాల్సి ఉందని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ అన్నారు. కొత్తగా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కమల్ ఈ మేరకు తన ఆలోచనలను ఓ వ్యాసంలో వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేస్తారా అని తమను పదే పదే ప్రశ్నిస్తున్నారని, సమయమే దీనికి సమాధానం చెబుతుందని రజనీకాంత్ చెప్పారని, ఈ విషయంలో ఆయన అభిప్రాయాన్నే తాను కూడా బలపరుస్తున్నానని చెప్పారు. ప్రముఖ తమిళ పత్రిక ‘ఆనంద వికటన్’లో వారంవారం రాసే శీర్షికలో కమల్ ఈ విషయాలను పేర్కొన్నారు. తమిళనాటలో తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించి ఈనెల 21 నుంచి రాష్ట్రంలో పర్యటించేందుకు కమల్‌హాసన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మొదటు తాను, రజనీకాంత్ తమతమ పార్టీలను లాంఛనంగా ప్రారంభించాల్సి ఉందని, పార్టీల విధివిధానాలు వెల్లడించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల ఆలోచనల్లో సారూప్యత ఉందాలేదా చూడాల్సి ఉందని, అయినా కలసి పనిచేయాలన్న విషయంపై నిర్ణయం ఇప్పుడే తీసుకోలేమని, ఇద్దరమూ కలసి ఆలోచించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయం సినిమాల్లో తారలను ఎంపిక చేసినంత తేలిక కాదని, ఈ రెండూ పూర్తి భిన్నమైన వ్యవహారాలని అన్నారు. గత జనవరి 17న రజనీకాంత్ ఓ ప్రశ్నకు స్పందిస్తూ కమల్‌హాసన్‌తో పొత్తు కుదుర్చుకునే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని, భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. జయలలిత మరణం, వయోభారంతో డీఎంకే అధినేత కరుణానిధి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటంతో తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యత నేపథ్యంలో పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు రజనీ, కమల్ రాజకీయ ప్రవేశంపై ప్రకటనలు చేసి రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర, దేశ సాధికారత సాధన విషయంలో తనకు సహకరించాలని కమల్ ప్రజలను కోరారు.

వీరు అంతర్జాతీయ ఉగ్రవాదులే

పాక్ ఉగ్రత్రయంపై అమెరికా నిర్ణయం ■ ఎలాంటి ఆశ్రయం ఇవ్వొద్దంటూ ఆదేశాలు

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొరడా ఝళిపించింది. లష్కరే తోయిబా, తాలిబన్ మిలిటెంట్ సంస్థలకు చెందిన ముగ్గురు తీవ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకరమైన వ్యక్తులకు, సంస్థలకు ఏ విధంగానూ ఆశ్రయం ఇవ్వొద్దని పాకిస్తాన్‌కు తెగేసి చెప్పింది. అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఫలితంగా రెహ్మాన్ జేబ్ ఫకీర్ మహ్మద్, హిజ్‌బ్‌ఉల్లా, దిలావర్‌ఖాన్ అనే ఈ ముగ్గురు ఉగ్రవాదుల ఆస్తులు జప్తు అవుతాయి. వీరితోగాని, వీరి సారథ్యంలోని సంస్థలతో గాని అమెరికా ప్రజలు ఏ రకంగానూ అమెరికా ప్రజలు లావాదేవీలు జరపడానికి వీలుండదు. ఈ ముగ్గురు ఉగ్రవాదులకు లష్కరే తోయిబా, తాలిబన్లతో సంబంధాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ విభాగం స్పష్టం చేసింది. దక్షిణాసియా ఉగ్రవాద నెట్‌వర్క్‌లను దెబ్బతీయాలన్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చేవారిని, అలాగే అక్రమ ఆర్థిక నెట్‌వర్క్‌లను నడిపే వారిని తాము వదిలిపెట్టేది లేదని అమెరికా సీనియర్ అధికారి సిగల్ మండేల్కర్ వెల్లడించారు. అల్ ఖైదా, లష్కరే తోయిబా, తాలిబన్‌తోపాటు ఇతర ఉగ్రవాద గ్రూపులకు వివిధ రకాలుగా సహాయపడుతున్న వారందరినీ లక్ష్యంగా చేసుకుని తాము చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఉగ్రవాదులకు ఏ రకంగానూ నిధులు అందకుండా చూడడంతోపాటు దక్షిణాసియాలోని పాకిస్తాన్ సహా ఏ దేశం కూడా వీరికి ఆశ్రయాన్ని కల్పించకూడదని స్పష్టం చేశారు. రెహ్మాన్ జేబ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి కారణం లష్కరే తోయిబాకు ఆయన ఆర్థికంగానూ, సాంకేతికంగానూ సహాయపడడమేనని తెలిపింది. కొన్నేళ్లపాటు లష్కరే తరఫున పనిచేసిన ఆయన నిధులను సేకరించడంతోపాటు గల్ఫ్‌లో ఆ సంస్థకోసం ఓ నెట్‌వర్క్‌ను కూడా నడిపాడని అమెరికా అధికారి తెలిపారు.

తాజ్‌పై విజన్ డాక్యుమెంట్

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రపంచ వింతల్లో ఒకటైన చారిత్రక కట్టడం తాజ్‌మహల్ పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ సమగ్ర నివేది ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజ్ ట్రెపిజియం జోన్(టీజెడ్)పేరుతో ప్రభుత్వం తీసుకున్న హడావుడి నిర్ణయాలను జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. టీటీజెడ్ పరిధిని 10,400 కిలోమీటర్లు విస్తరించడంతోపాటు హడావుడిగా కార్యక్రమాలు చేపట్టడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆగ్రా, ఫిరోజాబాద్, మధుర, హత్రాస్, ఎటా, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ను టీటీజెడ్ పరిధిలోకి తెచ్చారు. టీటీజెడ్ పరిధిలో చర్మ పరిశ్రమలు, హోటళ్లు ఎందుకు అంత హడావుడిగా ఏర్పాటు చేస్తున్నారని బెంచ్ నిలదీసింది. యూపీ ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై బెంచ్ ప్రశ్నల వర్షం కురిపించింది. గతంలో అలాంటి కార్యకలాపాలు నిలిపివేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.‘ఇప్పటికప్పుడు అంత హడావుడిగా కార్యక్రమాలు చేపట్టడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా?’అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. 17వ శతాబ్దంనాటి ప్రముఖ కట్టడం తాజ్‌మహల్ పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నదీ విజన్ డాక్యుమెంట్ అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నాలుగువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని బెంచ్ స్పష్టం చేసింది.

మీవన్నీ డొల్ల ప్రకటనలే

అరుణ్ జైట్లీపై మండిపడ్డ సుజనా

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరంటూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో వాదనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని తెలుగదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వద్ద ఇరువురు మంత్రుల మధ్య ఈ వాగ్వివాదం చోటు చేసుకుంది. లోక్‌సభ గురువారం రాత్రి వాయిదా పడిన అనంతరం అరుణ్‌జైట్లీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళుతున్న సమయంలో పక్కనే ఉన్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి సుజనా చౌదరి బయటకు వస్తున్నారు. ఇరువురు ఎదురుపడగానే జైట్లీ మాట్లాడుతూ ‘నేను విభజన హామీలపై లోక్‌సభలో రెండు ప్రకటనలు చేసినా మీరెందుకు సంతృప్తి చెందటం లేదు.ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు?’అని ప్రశ్నించారు. దీనికి సుజనా చౌదరి బదులిస్తూ ‘మీరు డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరు’అంటూ మండిపడ్డారు. ఏవో ప్రకటనలు చేసేసి మోసం చేశారని సుజనాచౌదరి ఆరోపించటం పట్ల జైట్లీ కూడా ఆగ్రహం చెందారు. విమర్శలను ఎంత మాత్రం సహించని జైట్లీకి సుజనా చౌదరి ఆరోపణలు షాక్ ఇచ్చాయి.

సుజనా తన వాదన కొనసాగిస్తూ రాజకీయ పార్టీలు ఉంటాయి, పోతాయి కానీ ప్రజలు ఎల్లకాలం ఉంటారు, వారికి ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చటం మన బాధ్యత అని స్పష్టం చేశారు. ‘పార్టీలకు విలువ ఇవ్వాలి తప్ప నంబర్లకు కాదు’అని సుజనా చురకేశారు. అలాగని చౌదరి గట్టిగా మాట్లాడటంతో అరుణ్‌జైట్లీ మరింత అసహనం, అవమానానికి గురయినట్టు కనిపించింది.

వాణిజ్యభూమి

చమురు ధరలు తగ్గాల్సిందే

సౌదీ, అమెరికాలను కోరుతాం ◆ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఉత్పత్తి దేశాలయిన సౌదీ అరేబియా, అమెరికాలను చమురు ధరలు తగ్గించాల్సిందిగా భారత్ ఈ నెలలో కోరనుంది. ఇంధన వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు చమురు ధరలు తగ్గించాల్సిందిగా భారత్ ఈ రెండు దేశాలను కోరనుందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం తెలిపారు. సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్ అ అల్ ఫలీహ్ ఈ నెల 23, 24 తేదీలలో భారత్‌లో పర్యటించనున్నారని, అమెరికా ఇంధన మంత్రి రిక్ పెర్రీ ఫిబ్రవరి 28- మార్చి ఒకటో తేదీ మధ్య భారత్‌లో పర్యటిస్తారని ప్రధాన్ వెల్లడించారు. చమురు ధరలు తగ్గవలసిన అవసరం ఉందని తాము అభిప్రాయపడుతున్నామని మంత్రి ప్రధాన్ గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రపంచంలో చమురు వినియోగంలో మూడో అతి పెద్ద దేశమయిన భారత్.. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలయిన సౌదీ అరేబియా, అమెరికాల దృష్టికి ప్రస్తుతం అధిక స్థాయిల వద్ద ఉన్న చమురు ధరల అంశాన్ని తీసికెళ్తామని, ఈ ధరలను హేతుబద్ధమయిన స్థాయికి తగ్గించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతామని ప్రధాన్ తెలిపారు. వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని ఎందుకు తగ్గంచలేదని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర జనవరి చివరలో నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి అయిన బారెల్‌కు 71 డాలర్లకు పెరిగి, అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 శాతం తగ్గింది. గురువారం బారెల్‌కు 65.37 డాలర్ల వద్ద క్రయ విక్రయాలు జరిగాయి.

ప్రాజెక్టులు వేగవంతం చేయండి

అధికారులకు ద.మ రైల్వే జీఎం వినోద్ కుమార్



రైల్వే ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్న జీఎం వినోద్‌కుమార్

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: దక్షణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని జీఎం వినోద్ కుమార్ రైల్వే అధికారులకు సూచించారు. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. గురువారం రైల్ నిలయంలో ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డంకిగా మారుతున్న విషయాలపై దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించి అడ్డంకులు తొలగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ కేటాయింపులు, అటవి శాఖ అనుమతులు వంటి వాటిని త్వరితగతంగా పొందేందుకు ఆయా శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మంచిర్యాల్-పెద్దమ్‌పేట, కాజీపేట-విజయవాడ ట్రిబ్లింగ్, పర్భాని-మద్‌ఖడ్ డబ్లింగ్, నడికుడి-శ్రీకాలహస్తి, మనోహరాబాద్-కొత్తపల్లి, మెదక్-అక్కన్నపేట్, నంద్యాల్- ఎర్రగుంట్ల న్యూలైన్లు, కాజీపేట్-బల్లార్ష ట్రిబ్లింగ్, గుంటూ- గుంతకల్ డబ్లింగ్ పనులపై సంవత్సరాల వారీగా ప్రాజెక్టుల పురోగతిపై లోతైన చర్చ జరిపారు. ప్రతీ ప్రాజెక్టుకు నిర్ధిష్టమైన ప్రణాళికలను రూపొందించుకొని ఖచ్చితమైన సమయంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులు థామస్, శివప్రసాద్, మధుసూధన్‌రావు, విజయ్ మోహన్, శ్రీవాత్సవ, ఫైనాన్షియల్ అడ్వైజర్ పుర్ణ ఎం చీరాల తదితరులు పాల్గొన్నారు.

వేతన జీవులకు, సీనియర్ సిటిజన్లకు

రూ.12వేల కోట్ల లబ్ధి

◆ వచ్చే ఏడాది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్

◆ లోక్‌సభలో మంత్రి అరుణ్ జైట్లీ



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: రానున్న ఆర్థిక సంవత్సరం కోసం ఇటీవల లోక్‌సభలో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వేతన జీవులు, సీనియర్ సిటిజన్లకు రూ. 12వేల కోట్ల లబ్ధి చేకూర్చడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈక్విటీలపై ఆర్జించే లాభాలపై పది శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) పన్ను విధించడాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. లోక్‌సభలో 2018-19 బడ్జెట్‌పై జరిగిన చర్చకు గురువారం జైట్లీ సమాధానమిస్తూ తమ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు వల్ల మధ్య కాలంలో, దీర్ఘ కాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందన్నారు. ఈ చర్యల ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014 మేలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం, భారత్ కేవలం 0.1 శాతం తేడాతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను కోల్పోయిందని జైట్లీ తెలిపారు. అయితే భవిష్యత్తులో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాకే, దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని పేర్కొంటూ ఆయన గత యుపీఏ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు.

స్టాక్ మార్కెట్‌కు


ఉపశమనం


ఏడు రోజుల నష్టాలకు తెర ◆ బలపడిన కీలక సూచీలు

330 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ◆ వంద పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ

ముంబయి, ఫిబ్రవరి 8: కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు, ఆసియన్ మార్కెట్లలో పరిస్థితి సానుకూలంగా ఉండటంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. వరుసగా ఏడు రోజుల పాటు చవిచూసిన నష్టాలకు తెర దించి, గురువారం లాభాల్లో ముగిశాయి. కీలక మార్కెట్ సూచీలు పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 330 పాయింట్లు (0.97 శాతం) పుంజుకొని, 34,413.16 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు వారాలలో సెన్సెక్స్ ఒకే సెషన్‌లో ఇంత ఎక్కువగా పెరగడం ఇదే మొదటి సారి. దేశీయ, ప్రపంచ పరిణామాలు ప్రతికూలంగా ఉండటంతో ఈ సూచీ గత ఏడు సెషన్లలో కలిపి 2,200.54 పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) నిఫ్టీ గురువారం వంద పాయింట్లు (0.96 శాతం) పుంజుకొని, 10,576.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇటీవల ధరలు బాగా పడిపోయిన బ్యాంకింగ్ షేర్లను మదుపరులు ఎక్కువగా కొనుగోలు చేశారు. దీంతో ఈ షేర్ల ధరలు పెరిగాయి. ఫార్మా, ఐటీ రంగాల షేర్ల ధరలు కూడా పుంజుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు పెరగడంతో పాటు ముడి చమురు ధరలు తగ్గడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఆరు వారాల కనిష్ట స్థాయి, బారెల్‌కు 65.16 డాలర్లకు పడిపోయింది. తనకు అవసరం ఉన్న చమురులో అధిక భాగం దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు ముడి చమురు ధర తగ్గడం సానుకూలాంశం. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు స్థిరీకరణ పొందడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.2 శాతం నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం తన ద్రవ్య విధాన సమీక్షలో అంచనా వేయడం దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. సెన్సెక్స్ గురువారం 34,208.11 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, గరిష్ఠ స్థాయి 34,634.35 పాయింట్లు, కనిష్ట స్థాయి 34,108.76 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 34,413.16 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా గురువారం కీలకమైన 10,550 స్థాయిపైన 10,576.85 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 100.15 పాయింట్లు పుంజుకుంది. ఈ సూచీ అంతకు ముందు ఇంట్రా-డేలో గరిష్ఠ స్థాయి 10,637.80, కనిష్ట స్థాయి 10,479.55 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, బుధవారం దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 461.19 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ ఫండ్స్ రూ. 1,022.50 కోట్ల విలువయిన షేర్లను విక్రయించాయి. గురువారం నాటి లావాదేవీల్లో సెన్సెక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో సన్ ఫార్మా అత్యధికంగా 6.32 శాతం లాభపడింది. డాక్టర్ రెడ్డీస్ 3.18 శాతం లాభపడింది. ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హిందుస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎల్అండ్‌టీ, రిలయన్స్, ఎంఅండ్ఎం, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, హీరో మోటోకార్ప్, ఆసియన్ పెయింట్స్, విప్రో 2.97 శాతం వరకు లాభపడ్డాయి. మూడో త్రైమాసికంలో నికర లాభం ఏడు శాతం పెరిగిన ఔషధ దిగ్గజం సిప్లా షేర్ ధర 7.83 శాతం పెరిగింది. గురువారం నాటి లావాదేవీల్లో నష్టపోయిన సంస్థల్లో పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, అదాని పోర్ట్స్, ఐటీసీ లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి.







1వ పేజీ తరువాయి

త్వరలో ప్యాకేజీ

ప్రకటించారని, అందులో భాగంగా ఇచ్చిన పలు హామీలు అమలయ్యాయని, కొన్ని అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన వలన పలు సంస్థలు తెలంగాణాలోనే ఉండిపోయాయని, ఆందుకే ఏపీలో కూడా పలు సంస్థలను ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయని జైట్లీ చెప్పారు. రాష్ట్రంలో పలు సంస్థలు ఏర్పాటుకు నిధులు విడుదల చేశామని, ఇక మీదట కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి, రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డ్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇదివరకే చెల్లించినట్లు జైట్లీ ప్రకటించారు. పోలవరానికి ఇక మీదట కూడా నిధులు కేటాయింపు కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం తాము రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదాకు బదులు చెల్లించవలసిన మొత్తం ఎంత అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని, రాష్ట్ర ఆర్థికశాఖకు చెందిన అధికారులతో నిన్న చర్చలు జరిగాయని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చర్చల గురించి తెలియజేసేందుకు వారు వెళ్లారని జైట్లీ వివరించారు. రాష్ట్ర అధికారులు మరిన్ని నిధులు ఇవ్వాలంటున్నారని, హోదాకు బదులు ఇవ్వవలసిన నిధులను విదేశీ సహాయ పథకాల ద్వారా ఇవ్వాలని మొదట నిర్ణయించారని, అయితే విదేశీ సహాయ రుణాలు రావటం ఆలస్యమవుతున్నందున ఈ నిధులను నాబార్డ్ ద్వారా ఇప్పించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారని, ఈ దిశగా చర్చలు కొనసాగుతున్నాయని జైట్లీ తెలిపారు. దీనికి సంబంధించిన కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్‌పెండిచర్ కార్యదర్శి చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే వీటిని అమలు చేస్తామని జైట్లీ చెప్పారు. రెవెన్యూ లోటు విషయంలోకూడా రాష్ట్రం నుండి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, వీటిపై నిన్న చర్చ జరిగిందని అన్నారు. రెవెన్యూ లోటుపై కేంద్రం చేసిన ప్రతిపాదనలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయని జైట్లీ వివరించారు. రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి రాష్ట్ర అధికారులు ఎక్కువ నిధులు కోరుతున్నారని, ఈ అంశంపై కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారుల లెక్కలలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రైల్వే తదితర ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఏపీ సమస్యల పట్ల తమకు పూర్తి సానుభూతి ఉన్నదని, ప్రతి సమస్యను పరిశీలిస్తున్నామని, వీటి పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్టే

ఆర్టికల్ 170 (3)తో పీటముడి పెట్టడం వల్ల ఇప్పట్లో సాధ్యపడదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్టికల్ 170 సవరిస్తే తప్ప సీట్ల సంఖ్య పెంచడం సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణకు రాజ్యసభలో తగిన మెజార్టీ లేదనే ఈ అంశాన్ని పక్కన పెట్టినట్టు ఎన్డీయేకు మిత్రపక్షమైన టిడిపికి, సఖ్యతపక్షమైన టిఆర్ఎస్‌కు అంతర్గతంగా ఇప్పటికే కేంద్రం ఉప్పు అందించడం వల్లనే ఇరు రాష్ట్రాల అధినేతలు నోరు మెదపదకపోవడానికి కారణమని టిఆర్ఎస్, టిడిపిల అంతర్గత వర్గాల సమాచారం.

మీకే కాదు.. నాకూ బాసే

అన్నది పార్టీకి పూర్వవైభవం తేవడానికి అత్యంత కీలకమని అన్నారు. తాను పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఏ విధమైన సహాయ సహకారాలు అందించారో అదే స్ఫూర్తిని కనబర్చి రాహుల్ నాయకత్వంలోనూ పనిచేయాలని సోనియా పిలుపునిచ్చారు. ఎలాంటి విభేదాలకు తావు లేకుండా రాహుల్ నాయకత్వంలో పార్టీ కచ్చితంగా విజయాలను సాధించగలదన్న నమ్మకం తనకుందని సోనియా అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పునరుజ్జీవన ప్రక్రియ మొదలైందని పేర్కొన్న సోనియా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వాస్తవాలు పట్టవని ధ్వజమెత్తారు. లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, అలాగే దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక భావనల పునరుద్ధరణే ధ్యేయంగా అన్ని పార్టీలూ కలిసి పనిచేయాలన్నారు. మోదీ హయాంలో మైనారిటీలకు భద్రత లేదని, దళితులపై తీవ్రస్థాయిలో దాడులు పెచ్చరిల్లుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ దాడులు ఒక పథకం ప్రకారం సమాజాన్ని చీల్చాలన్న ఉద్దేశంతో జరుగుతున్నాయని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయని తెలిపారు. ఈ రకమైన పరిస్థితే గతంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో తలెత్తిందని రానున్న ఎన్నికల సమయంలో కూడా కర్నాటకలోనూ ఇలాంటి పరిస్థితులే పునరావృతం అయ్యే అవకాశం ఉందని సోనియా తెలిపారు. సంకుచిత ప్రయోజనాలకోసం సమాజాన్ని చీల్చడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరపూరిత చర్య అని పేర్కొన్న సోనియా, ఇంత జరుగుతున్నా కేంద్రంలోని అధికార పార్టీ నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడం విడ్డూరమన్నారు.

అయోధ్య.. భూవివాదమే

ప్రత్యేక బెంచ్ విచారణ చేపట్టింది. కాగా గురువారం నాడు ఇరుపక్షాల వాదనలను ఆలకించింది. అలాగే 'టైటిల్ సూట్'లో అసలు వాదప్రతివాదులు హైకోర్టులో సమర్పించిన దస్త్రాలు, పుస్తకాలు, ఎగ్జిబిట్‌లలో స్థానిక భాషలలో ఉన్న అంశాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి పదిహేనురోజుల్లో అత్యున్నత న్యాయస్థానానికి నివేదించాలని జస్టిస్ దీపక్ మిశ్రా ఇరుపక్షాలను ఆదేశించారు. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా 524 ఆధారాలను సమర్పించారు. వీటిలో 504 ఆధారపత్రాలు, రామాయణం, రామచరితమానస్, శ్రీమద్‌భగవద్గీత వంటి 20 పుస్తకాలు, భారతీయ పురావస్తు శాఖ నివేదిక ఉన్నాయి. కాగా ఈ కేసులో సినీప్రముఖులు శ్యాంబెనగల్, రచయిత కిరణ్ నగార్కర్, సీనియర్ ద్వకేట్ చిరాగ్ ఉదయ్ సింగ్ సహా మరికొందరు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు సిద్ధపడగా కోర్టు వారిని ఈ కేసులో చేర్చడానికి ఇప్పుడు సాధ్యం కాదని చెప్పింది.

విభజన హామీల అమలులో విఫలం

చర్చించారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పవన్ ఆరోపించారు. అలాగే పలు అంశాలపై అధికార టీడీపీ నేతలు కూడా భిన్నరకాలుగా స్పందిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరని కూడా ఆయన పరోక్షంగాతప్పుపట్టారు. ఏపీ హక్కుల సాధన కోసం జేఏసీని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం తానే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ఇందులో భాగంగానే తొలుత లోక్‌సత్తా అధినేత జెపితో సమావేశమైనట్టు ఆయన పేర్కొన్నారు. కాగా 11వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్టు తెలిసింది. స్టార్‌గా వెలుగొందుతూ ఎంతో హాయిగా ఉన్న పవన్‌కళ్యాణ్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎంతో సమస్యాత్మకమైన రాజకీయ రంగంలోకి వచ్చారని జెపి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని జెపి అన్నారు. కేంద్రం సకాలంలో స్పందించి తగిన న్యాయం చేయకపోతే ప్రజలు ఏకీకరణ జరుగుతుందని, రాజకీయపక్షాలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. హామీలను ఇచ్చి , వాటిపై వెనక్కు పోవడం ఏ విధంగానూ సమంజసం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సైతం కేంద్రం నెరవేర్చాలని జెపి పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే హామీలను నెరవేర్చాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భుందేల్‌ఖండ్‌కు నాలుగు వేల కోట్ల రూపాయిలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజలను రాజకీయ బాధితులను చేయవద్దని జెపి అన్నారు.

సాగర్ ఆయకట్టు మూడోజోన్‌కు

మళ్లీ నిలిచిన సాగునీటి సరఫరా

◆ 2.30 లక్షల ఎకరాల పంటలతో తెలంగాణ దోబూచులాట

◆ బోర్డు వద్దకు పరుగులు తీసిన సాగునీటి సంఘాల నేతలు

ఆంధ్రభూమి బ్యూరో

విజయవాడ, ఫిబ్రవరి 8: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో కృష్ణాజిల్లా మూడోజోన్ పరిధిలోని 2లక్షల 30వేల ఎకరాల్లో సాగవుతున్న వివిధ రకాల వాణిజ్య పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. తెలంగాణా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తున్నట్లే చేస్తూ అర్ధంతరంగా నిలిపివేస్తూ రైతాంగంతో దోబూచులాడుకుంటోంది. నీటి సరఫరా నిలిచినప్పుడల్లా సాగునీటి సంఘాల నేతలు హైదరాబాద్‌లోని కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయానికి ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. బోర్డు నిర్దేశించిన ప్రకారం కూడా నీటి సరఫరా జరుగటం లేదు. పంటలు ఏపుగా పెరిగే దశలో గత నెలలో నీటి సరఫరా నిలిచిపోగా నీటి సంఘాల నేతల జోక్యంతో గత నెల 28తేదీ నుంచి నీటి సరఫరా పునరుద్ధరణ జరిగింది. అయితే తిరిగి ఈనెల ఐదో తేదీ నీటి సరఫరా నిలిచిపోవటంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచన మేరకు రాష్ట్ర ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, ఎడమకాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వై.పుల్లయ్య చౌదరి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నాదెళ్ల చెన్నకేశవరావులు గురువారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో సభ్య కార్యదర్శి ఎ.పరమేశంను కల్సి ఇక్కడి పరిస్థితి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద కృష్ణాజిల్లాలోని తిరువూరు, నూజివీడు, మైలవరం, గన్నవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో 3.60లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో మిర్చి, పొగాకు, మొక్కజొన్న, పత్తి, మామిడి, మిను ము, పసుపు తదితర ఆరుతడి పంటలు రైతులు సాగు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభ్యుం విజ్ఞప్తి మేరకు నవంబరు, డిసెంబర్, జనవరి మాసాలకు మొత్తం 12 టీఎంసీల నీటిని కెఆర్ఎంబీ నాగార్జునసాగర్ ఎడమ కాలువకు కేటాయించింది. నవంబరు మాసంలో మొదటి విడతగా 2,3 జోన్లకు 3.78 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రెండవ విడతగా జనవరి మాసంలో 2,3 జోన్లకు ఇప్పటివరకు రెండో విడత 2.37 టీఎంసీలు మాత్రమే ఇచ్చిందని, 3వ జోన్‌కు జనవరి 28వ తారీఖున నీటిని విడుదల చేసి ఏ విధమైన సమాచారం లేకుండా ఈనెల 5వ తేదీన సాగునీటి విడుదలను నిలుపుదల చేశారనీ, దీనివలన 3వ జోన్‌లో ఉన్న 2.3 లక్షల ఆయకట్టులో ఉన్న ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయని గోపాలకృష్ణారావు అన్నా రు. ఈ పరిస్థితుల దృష్ట్యా బోర్డు కేటాయించిన నీటి నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు 3వ జోన్‌కు కనీసం 1500 క్యూసెక్కులు 20 రోజులపాటు నిరాటంకంగా సాగునీటిని విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ రైతులను కాపాడాలని కోరారు. ఫిబ్రవరి కోటా కింద ఆంధ్రప్రదేశ్‌లోని 2.3 జోన్లకు 4.25 టీఎంసీలు కేటాయించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెఆర్ఎంబీకి ఇండెంట్ పంపిందని వివరించారు.

అట్లాగే నీటి విడుదల షెడ్యూలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుని నాగార్జునసాగర్ డ్యామ్ హెడ్ రెగ్యులేటర్ కూడా కనీసం 15రోజులపాటు విడుదల చేసి 15రోజులపాటు వారబందీ పెడితే ఆంధ్రప్రదేశ్‌లోని చివరి ప్రాంతానికి సాగర్ నీరు వచ్చే అవకాశం ఉందని వారు కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కార్యదర్శి స్పందిస్తూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదలపై తమకు పూర్తి అవగాహన ఉందనీ, సాగునీటి సంఘాల రాష్ట్ర ప్రతినిధులు ఇచ్చిన ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని తెలంగాణా ప్రభుత్వానికి తక్షణం తగిన ఉత్తర్వులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఆరుతడి పంటలను రక్షించడానికి అన్ని రకాల చర్యలు వెంటనే తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎస్ఎ జబ్బార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం.వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.శ్యాంప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం ఆశ్రమంపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వండి


పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించిన హైకోర్టు

ఆంధ్రభూమి బ్యూరో

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తాడేపల్లిగూడెంలోని ఒక ఆశ్రమంలో 22 మంది మహిళలను అక్రమంగా నిర్బంధించారనే అభియోగంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ ఆశ్రమాన్ని చండీగడ్‌కు చెందిన బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆధ్యాత్మిక తరగతుల పేరిట నడుపుతున్నాడని, ఇక్కడ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ జి శ్రీను మరో కొంతమంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తాము ఫిర్యాదు చేసినా ఇంతవరకు తాడేపల్లిగూడెం ఎస్పై లేదా కలెక్టర్, ఎస్పీ ఇంతవరకు స్పందించలేదని పిటిషనర్లుకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఏవి శేషసాయి అనే వ్యక్తి విచారించారు. తాము ఫిర్యాదు చేసినా ఇంతవరకు పోలీసు శాఖ స్పందించలేదన్నారు. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది.

క్రీడాభూమి

సర్వం సిద్ధం



వింటర్ ఒలింపిక్స్ మస్కట్ సూహోరాంగ్

నేటి నుంచి 25 వరకు వింటర్ ఒలింపిక్స్

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్ అన్ని విధాలా సిద్ధమైంది. విపరీతమైన చలి వల్ల సమస్యలు తలెత్తుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ మెగా ఈవెంట్ విజయవంతమవుతుందని నిర్వహణ కమిటీ (ఓసీ) అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి మొదలయ్యే వింటర్ ఒలింపిక్స్ ఈనెల 25న ముగుస్తాయి. డోపింగ్ కేసుల్లో రష్యా విలవిల్లాడడం, చిరకాల శత్రు దేశం ఉత్తర కొరియా అథ్లెట్లను పంపడం వంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పయాంగ్‌చాంగ్ ఒలింపిక్ స్టేడియంలో ప్రారంభ, ముగింపు ఉత్సవాలతోపాటు పలు పోటీలు జరుగుతాయి. మొత్తం 92 దేశాల నుంచి 2,952 మంది అథ్లెట్లు వింటర్ ఒలింపిక్స్‌లో పోటీపడతారు. 7 క్రీడలకు సంబంధించి (15 విభాగాలు) 102 ఈవెంట్స్‌లో అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. డోపింగ్ రహిత క్రీడలను నిర్వహించాలని అటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), ఇటు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిర్విరామంగా కృషి చేస్తుండగా, పలు దేశాలకు చెందిన, ప్రధానంగా రష్యా అథ్లెట్లు ఎంతో మంది డోప్ పరీక్షల్లో దోషులుగా తేలడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఉత్తర కొరియా భాగస్వామి కావడం ఆనందాన్ని కలిగించే అంశమైనా, డోప్ ఫలితాలు ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్‌లో ఇంకెన్ని కేసులు బయటపడతాయో, ఎంత మంది డోప్ దోషులుగా తేలుతారో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ప్రపంచమంతా శుక్రవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం పయాంగ్‌చాంగ్‌వైపు ఆసక్తిగా చూస్తున్నది. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్ కంటే పయాంగ్‌చాంగ్ పోటీలు చాలా రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నది వాస్తవం. శాంతి, పరస్పర సహకారం నినాదాలను దక్షిణ కొరియా వింటర్ ఒలింపిక్స్ ట్యాగ్స్‌గా ఎంపిక చేసింది. అయితే, ఉత్తర కొరియాతో ఉన్న విభేదాలు, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఈ క్రీడలతోనైనా మారుతుందనేది అనుమానమే. ఐఓసీ మాత్రం పయాంగ్‌చాంగ్ ఒలింపిక్స్ విజయవంతమై, అసలు సిసలైన క్రీడాస్ఫూర్తిని చాటుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నది. ఏదిఏమైనా మంచు మైదానాల్లో, గడ్డకట్టే చలిలో మెరుపు వేగమే ప్రధానంగా జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో ప్రతి ఈవెంట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయం.

ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు జరిగే పయాంగ్‌చాంగ్ జాతీయ స్టేడియానికి పైకప్పు లేదు. స్థానిక కాలమానం ప్రకారం ప్రారంభోత్సవ ఉత్సవాలు రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. ఎముకలు కొరికే చలిలో, విపరీతమైన చలిగాలులను తట్టుకుంటూ వివిధ జట్ల కవాతును, సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించడం ప్రేక్షకులకు ఒక సవాలే. కెనడా నుంచి వచ్చే అథ్లెట్లు కూడా చలికి వణుకుతున్నారంటే, పయాంగ్‌చాంగ్‌లో వాతావరణం ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు.

పట్టువీడిన ఉత్తర కొరియా!

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: దక్షిణ కొరియాతో తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ, వింటర్ ఒలింపిక్స్ కోసం ఉత్తర కొరియా పట్టు వీడింది. అథ్లెట్లు మాత్రమేగాక, ఛీర్ లీడర్లను, కళాకారులను కూడా పయాంగ్‌చాంగ్‌కు పంపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మొండి పట్టుకు, వివాదాస్పద ఏకపక్ష నిర్ణయాలకు పెట్టింది పేరు. అలాంటి నియంత శత్రు దేశమైన దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకోవడం వెనుక చాలానే కసరత్తు జరిగింది. పరీక్షలు పరీక్షలు, క్షిపణులు ప్రయోగాలతో ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న ఉత్తర కొరియాలో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పర్యటించాడు. రాజకీయాలతో క్రీడలకు సంబంధం లేదని, కాబట్టి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని కిమ్‌ను కోరాడు. ప్రపంచ శాంతి నినాదంతో ఈ పోటీలను నిర్వహిస్తున్న విషయాన్ని కూడా అతను కిమ్‌కు వివరించాడు. నిజానికి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చిరకాల శత్రువులైన ఈ రెండు దేశాలు ఒకే వేదికను పంచుకోవడం చాలా అరుదు. అయితే, రాకీయాలతో క్రీడలకు సంబంధం లేదని ఇటీవల తరచు వినిపిస్తున్న వాదన. ఆ కోణంలో ఆలోచించినందువల్లే, ఉత్తర కొరియా అథ్లెట్లను దక్షిణ కొరియా సాదరంగా ఆహ్వానించింది. ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఉత్తర కొరియాను బాచ్ ఒప్పించగలిగాడు. దాని ఫలితమే ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

రష్యా ఉక్కిరిబిక్కిరి

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడి, సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న రష్యా ఏం చేయాలో దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. డోప్ పరీక్షలో విఫలమై, వింటర్ ఒలింపిక్స్ నుంచి నిషేధానికి గురైన 28 మంది అథ్లెట్లకు క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినా ఫలితం లేకపోయింది. డోప్ దోషులను వింటర్ ఒలింపిక్స్‌కు ఆహ్వానించేది లేదని ఒలింపిక్స్ స్థానిక నిర్వహణ కమిటీ (ఓసీ) స్పష్టం చేయడంతో రష్యాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీనిపై అప్పీల్ చేసి, అనుకూలంగా తీర్పు సంపాదించుకునేలోపే వింటర్ ఒలింపిక్స్ ముగుస్తాయన్నది వాస్తవం. డోప్ సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతున్న రష్యాకు ఐఓసీ ఇటీవల తీసుకున్న నిర్ణయం శరాఘాతమైన విషయం తెలిసిందే. వింటర్ ఒలింపిక్స్ నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ ఐఓసీ తీర్మానాన్ని ఆమోదించడంతో డోప్ ప్రకంపనలు అంతర్జాతీయ క్రీడా రంగాన్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయనే విషయం స్పష్టమైంది. రియో సమ్మర్ ఒలింపిక్స్‌కు ముందు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పట్లో ఐఓసీ పతాకం కింద రష్యా అథ్లెట్లు పోటీ చేశారు. తాజా పరిణామం కారణంగా, వింటర్ ఒలింపిక్స్‌లోనూ ఐఓసీ పతాకంపైనే రష్యా అథ్లెట్లు బరిలోకిదిగుతారు. దేశ క్రీడా రంగానికి కొత్త రూపాన్ని ఇవ్వడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రష్యాకు గత ఏడాది రియో ఒలింపిక్స్, తాజాగా పయాంగ్‌చాంగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన కారణంగా సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్న రష్యా దిద్దుబాటు చర్యలు ఎంత వరకూ చేపట్టిందనేదే ప్రశ్న. డోపింగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉన్నా, అందుకు సహకరించినా కఠిన చర్యలు తప్పవని సర్కారు ప్రకటిస్తుండగా, ఒకరి తర్వాత మరొకరిగా డోప్ దోషులు పుట్టుకు రావడం రష్యాను ఆందోళనకు గురి చేస్తున్నది. వింటర్ ఒలింపిక్స్‌లో ఎవరూ డోప్ పరీక్షలో దోషులుగా తేలకపోతే, రష్యా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పటి వరకూ అందరి కళ్లూ ఆ దేశ అథ్లెట్లపైనే ఉంటాయన్నది వాస్తవం.






చలికి గజగజ

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: గతంలో ఎన్నడూ అథ్లెట్లు ఎదుర్కోనంత చలిలో పయాంగ్‌చాంగ్ వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం నుంచి మొదలుపెడితే, వివిధ పోటీలు, ఆతర్వాత ముగింపు ఉత్సవం వరకూ ప్రతి అంశానికీ అడుగడుగునా చలి తీవ్రత సమస్యలను సృష్టించడం ఖాయం. అక్కడ నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ప్రస్తుతం -25 డిగ్రీల సెల్సియస్. ఇది మరింత పెరిగి, -35 వరకూ చేరే అవకాశం లేకపోలేదు. మధ్యాహ్నం సమయాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని వింటర్ ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఓసీ) అధికారులు అంటున్నారు. అయితే, ఏ రకంగా చూసినా, అతి తక్కువ ఉష్ణోగ్రతల విషయంలో పయాంగ్‌చాంగ్ ముందు ఉంటుంది. నార్వేలోని లిలెహామర్‌లో జరిగిన 1994 వింటర్ ఒలింపిక్స్ సమయంలో -10 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. ఇప్పటి వరకూ ఈ పోటీల్లో అదే అత్యల్పం. కానీ, పయాంగ్‌చాంగ్ ఆ రికార్డును అధిగమించనుంది. సముద్ర మట్టానికి 2,460 అడుగుల ఎత్తులో ఉండే పయాంగ్‌చాంగ్ నగరం దక్షిణ కొరియాలోనే అతి చల్లని ప్రాంతం. చలితోపాటు చలిగాలులు కూడా వీస్తుంటాయి. ఈ కారణంగానే మధ్యాహ్నం వరకూ ఎవరూ బయట తిరిగే పరిస్థితి ఉండదు. వింటర్ ఒలింపిక్స్‌కు వివిధ దేశాల నుంచి వచ్చే అథ్లెట్లు, అధికారులు, అభిమానులను పయాంగ్‌చాంగ్ వాతావరణం భయపెడుతుందనేడంలో అనుమానం లేదు.

స్కీయింగ్ వంటి ఈవెంట్స్‌లో పోటీపడే అథ్లెట్లను కూడా వాతావరణం భయపెడుతున్నది. చలి పెరుగుతున్న కొద్దీ, మంచు గడ్డలు మరింత గట్టిపడతాయి. స్కీయింగ్, జంపింగ్స్ కోసం వాడే పరికరాలు ఎందుకూ పనికిరాకుండా పోతాయి. తమతో తెచ్చుకున్న స్కీలను చెత్తబుట్టలో పడేయడం తప్ప మరో మార్గం లేదని ఆస్ట్రియా అల్ఫైన్ స్కీయర్ మార్సెల్ హిచెర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.



కర్లింగ్‌తో మొదలు..

గ్యాంగ్‌నియంగ్ (దక్షిణ కొరియా), ఫిబ్రవరి 8: పయాంగ్‌చాంగ్‌లో 18 రోజుల పాటు నిర్వహించే వింటర్ ఒలింపిక్ గేమ్స్‌లో భాగంగా దక్షిణ కొరియా జాంగ్ హై-జీ గురువారం తొలిసారిగా మిక్స్‌డ్ డబుల్స్‌లో కర్లింగ్ స్టోన్ పోటీతో ప్రారంభించింది. వాస్తవానికి అధికారికంగా శుక్రవారం ఈ గేమ్స్ ప్రారంభం కావల్సి ఉంది. కానీ గ్యాంగ్‌నియంగ్ కర్లింగ్ సెంటర్‌లో రౌండ్ రాబిన్ మ్యాచ్‌తో పోటీలను ప్రారంభించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫిన్‌లాండ్‌కు చెందిన ఊనా కొస్టే-టామ్ రత్నామైకీ, మరో వైపు కెనడా-నార్వే, స్విట్జర్లాండ్-రష్యా అథ్లెట్లు తలపడ్డారు.

జియో టీవీలో ప్రసారాలు

ముంబయి, ఫిబ్రవరి 8: దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్‌లో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న వింటర్ ఒలింపిక్ గేమ్స్ ప్రసార హక్కులను జియో టీవీ దక్కించుకుంది. ఇప్పటికే జనాదరణ పొందిన టీవీ యాప్ జియో టీవీ మన దేశంలో ప్రసార హక్కులను సంపాదించింది. గేమ్స్‌ను ప్రసారం చేసేందుకు జియో టీవీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మిలియన్ల మంది తమ మొబైళ్లలో గేమ్స్‌లను తిలకించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో జియో టీవీ కలసి పనిచేయడం ద్వారా ప్రసారాలను అందజేయనుంది. వింటర్ ఒలింపిక్స్ ఈనెల 9 నుండి 25 వరకు జరగనున్నాయి. ఇందులో 15 క్రీడాంశాలతోపాటు స్కైయింగ్, స్కేటింగ్, స్కై జంపింగ్, ఐస్ హాకీ, స్నో బోర్డింగ్ వంటి 102 క్రీడా విభాగాలు ఉంటాయి. ప్రపంచంలోని 90 పైగా దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు.

కెరీర్‌కు గుడ్‌బై!

శ్రీలంక ఫాస్ట్‌బౌలర్ లసిత్ మలింగ యోచన

సెయింట్ మార్టిజ్ (న్యూజిలాండ్), ఫిబ్రవరి 8: అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక క్రికెట్ జట్టు ఫాస్ట్‌బౌలర్ లసిత్ మలింగ గుడ్‌బై చెప్పే దిశగా యోచిస్తున్నాడు. త్వరలో జరుగబోయే ఐపీఎల్ టోర్నీలలో భాగంగా ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా అతనిని నియమించారు. ఇంతవరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో మలింగ ముంబయి ఇండియన్స్ జట్టుతో ఆడాడు. కానీ ఈసారి జరిగిన ఆటగాళ్ల వేలంలో అతనిని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అతని కెరీర్ ముగిసినట్టే అని అంతా భావిస్తున్న తరుణంలో మలింగను ఆ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించడం ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్ టోర్నీలలో ముంబయి ఇండియన్స్ జట్టు తరపున ఆడిన దశాబ్దకాలంలో బౌలింగ్‌తో అలరిస్తూ జట్టు విజయాల్లో తనదైన పాత్రను పోషించాడు. 'క్రికెట్‌తో మానసికంగా బాగా అలసిపోయా..ఈ పరిస్థితులలో అంతర్జాతీయ టోర్నీలలో ఆడాలనుకోవడం లేదు' అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించాడు. అయితే, తన నిర్ణయాన్ని ఇంకా తమ శ్రీలంక క్రికెట్ కు చెప్పలేదని అన్నాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు తన కెరీర్ దాదాపు ముగిసినట్టేనని, కానీ ముంబయి ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని అన్నాడు.

టైమింగ్స్ మారిస్తే ఐపీఎల్ బహిష్కరణ!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు జరిగే సమయాలను మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతున్నది. టైమింగ్స్ మారిస్తే ఐపీఎల్‌నే బహిష్కరిస్తామని ఫ్రాంచైజీలు బీసీసీఐకి అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం.

పేరు చెప్పడానికి ఇష్టపడని బోర్డు అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ మ్యాచ్‌ల ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ ఇండియా సంస్థ కోరిక మేరకే మ్యాచ్‌లు జరిగే సమయాలను బీసీసీఐ మార్చిందని చెప్పాడు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే డే/నైట్ మ్యాచ్‌లు ఈ ఏడాది రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటలకు మొదలు కావాల్సిన డే మ్యాచ్‌లను గంటన్నర ఆలస్యంగా, సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ స్టార్ చానెళ్లలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని, మ్యాచ్‌లు జరిగే సమయాలను మార్చాలన్న సూచనకు బీసీసీఐ తలవంచింది. అయితే, చానెళ్ల డిమాండ్ మేరకు ఇలాంటి మార్పులు చేసుకుంటూపోతే, టోర్నమెంట్‌కు విలువ ఉండదని వివిధ ఫ్రాంచైజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని పీటీఐతో మాట్లాడిన బోర్డు అధికారి తెలిపాడు. మార్పులు అనివార్యమైతే, ఐపీఎల్‌ను బహిష్కరించాలన్న ఆలోచన కూడా ఫ్రాంచైజీలకు లేకపోలేదని అన్నాడు. ఈ వార్తలో నిజానిజాలు ఎలా వున్నా, సమయాలు మారినప్పుడు సహజంగానే దాని ప్రభావం అటు ఆటగాళ్లపైన, ఇటు ప్రేక్షకులపైన పడుతుంది. స్టార్ డిమాండ్ మేరకు బీసీసీఐ సమయాలను మారుస్తుందో లేక ఫ్రాంచైజీల కోరిక మేరకు పాత షెడ్యూల్‌నే అమలు చేస్తుందో చూడాలి.

సింధు గెలిచినా ఓడిన భారత్!



అలోర్ సెటార్ (మలేసియా), ఫిబ్రవరి 8: ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్స్‌లో శుక్రవారం జపాన్‌ను ఢీకొన్న భారత్ 1-4 తేడాతో చిత్తయింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు తన ప్రత్యర్థి అకానే యమాగూచీని ఓడించినప్పటికీ ఫలితం లేకపోయింది. మిగతా మ్యాచ్‌లను కోల్పోయిన భారత్‌కు పరాభవం తప్పలేదు. మొదటి మ్యాచ్‌లో 36 నిమిషాలు పోరాడిన సింధు 21-19, 21-15 తేడాతో అకానే యమాగూచీపై విజయం సాధించింది. కానీ, రెండో మ్యాచ్‌లో శ్రీకృష్ణ ప్రియ కుందరవల్లి 12-21, 10-21 తేడాతో తన ప్రత్యర్థి సయాకా సాటో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో ఇరు జట్లు చెరొక విజయంతో సమవుజ్జీగా నిలిచాయి. కానీ, ఆతర్వాత జపాన్ కోలుకొని ఎదుదాడి చేయగా, భారత్ అదే స్థాయిలో రాణించలేక, పరాజయాలను కొనితెచ్చుకుంది. మూడో సింగిల్స్‌లో అయా ఒహోరీతో పోరాటానికి దిగిన డబుల్స్ స్పెషలిస్టు అశ్వినీ పొన్నప్ప 14-21, 12-21 తేడాతో ఓడింది. ఈ ఫలితంతో జపాన్‌కు 2-1 ఆధిక్యం లభించింది. రెండో డబుల్స్‌లో సంయోగితా గోర్పాడే, ప్రజాక్తా సావంత్ కొంత వరకూ పోరాడినప్పటికీ, షిహో తకానా, కొహరు యొనెమోతో జోడీ చేతిలో 17-21, 17-21 తేడాతో ఓటమిపాలయ్యారు. జపాన్ తిరుగులేని స్థాయిలో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎలాంటి ప్రాధాన్యం లేని రెండో డబుల్స్ మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమి తప్ప లేదు. అశ్వినీ పొన్నప్ప, సిక్కీ రెడ్డి జోడీతో తలపడిన మిసాకీ మత్సుమొతో, అయాకా తకహషి 21-18, 21-18 తేడాతో విజయం సాధించి, జపాన్‌ను 4-1 ఆధిక్యంతో గెలిపించారు. అయితే, తన గ్రూప్‌లో రెండో స్థానాన్ని ఆక్రమించిన కారణంగా, జపాన్ చేతిలో ఓడినప్పటికీ భారత్‌కు క్వార్టర్స్‌లో చోటు దక్కింది. భారత పురుషుల జట్టు కూడా క్వార్టర్స్‌కు అర్హత సంపాదించింది.

ఫెడ్ కప్ టెన్నిస్ కజక్ చేతిలో భారత్ ఓటమి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రతిష్ఠాత్మక ఫెడ్ కప్ ఆసియా/ఓషియానిగా గ్రూప్-1 ప్లే ఆఫ్‌లో భాగంగా గురువారం జరిగిన పోరులో కజకస్థాన్ చేతిలో భారత్ 1-2 తేడాతో పరాజయాన్ని చవిసింది. జపాన్‌తో పోరాడి గెలిచిన విధంగానే అంకిత రైనా కజక్‌పైన కూడా పూర్తి ఆధిపత్యాన్ని కనబరచి, విజయాన్ని నమోదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మొదటి మ్యాచ్‌లో జరినా డయాస్‌తో తలపడిన కర్మాన్ కౌర్ థండి 0-6, 4-6 తేడాతో ఓటమిపాలైంది. అయితే, రెండో మ్యాచ్‌లో అంకిత అద్వితీయ ప్రతిభ కనబరచింది. జూలియా పటింట్సోవాను 6-3, 1-6, 6-4 ఆధిక్యంతో ఓడించింది. కానీ కీలకమైన చివరి మ్యాచలో ప్రార్థన తుంబారేతో కలిసి ఆడిన అంకితకు పరాజయం తప్పలదు. జరీనా డయాస్, జూలియా పటింట్సోవా జోడీ 6-0, 6-4 ఆధిక్యంతో అంకిత, ప్రార్థన జోటీపి ఓడించారు.

ఒత్తిడి లేకుండా ఆడడమే నా కర్తవ్యం

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ

కేప్ టౌన్, ఫిబ్రవరి 8: మైదానంలో తనదైన స్టయిల్‌లో ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్ల బంతులను తుత్తినియలు చేసే భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరును వేనోళ్ల పొగడనివారు ఉండరు. బ్యాటింగ్ చేస్తున్నపుడు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ఆడడమే తన ముందున్న కర్తవ్యమని అతను అన్నాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీ 124 పరుగులు ఎదుర్కొని 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, వన్డేలో 34 సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌గా పరిగణించిన ఈ సమయంలో జట్టు కెప్టెన్‌గా సమర్థమైన పాత్ర పోషించాడు. ఈ ఏడాది 30వ పడిలో పడుతున్న కోహ్లీ 34-35 ఏళ్లు వచ్చేవరకు ఇలానే ఆట తీరును ప్రదర్శిస్తానని గట్టి నమ్మకంతో చెబుతున్నాడు. యువకుడిగా ఉన్నందున మైదానంలోకి వెళ్లినపుడు బౌలర్ ఎవరు అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోవడమే ఎంతో ఇష్టమని అన్నాడు. 'అంతర్జాతీయ టోర్నీలలో పరుగులు చేయడం అంత సులభం కాదు, కొన్ని పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండవు. బంతులు బౌన్స్ అయినా, పేస్ అయినా ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధమే' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఆంధ్రభూమి



త్రిపురలో గురువారం బీజేపీ నిర్వహించిన ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. సభకు హాజరైన జనం.

గెలిపిస్తే త్రిపురకు అద్భుత భవిత

ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ఉద్ఘాటన ◆ మాణిక్ సర్కార్‌ను సాగనంపితేనే మోక్షం

సోనామురా (త్రిపుర), ఫిబ్రవరి 8: రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి దోహదం చేసే బీజేపీకే పట్టం కట్టాలని త్రిపుర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మాణిక్ సర్కార్ సారథ్యంలోని వామ పక్ష ప్రభుత్వాన్ని సాగనంపాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ఓటర్లు తమ నిర్ణయం తీసుకోవాలని గురువారం నాడిక్కడి రంగామాటియా మదర్సా మైదానంలో జరిగిన భారీ ర్యాలీలో మోదీ అన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న మాణిక్ సర్కార్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, ప్రజల అభ్యున్నతికి ఏమాత్రం దోహదం చేయలేకపోయిందని మోదీ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల స్థితిగతులు మారాలంటే అభివృద్ధే చుక్కానిగా త్రిపుర దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు పోటీగా ముందుకు సాగాలంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీకి పట్టం కట్టడం ఒక్కటే సముచిత నిర్ణయం అవుతుందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా హైవేలు, ఇంటర్‌నెట్, రహదార్లు, విమాన సర్వీసులు (హెచ్ఐఆర్‌వే) ఇబ్బడిముబ్బడిగా రాష్ట్రానికి రావాలంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చి బీజేపీకి అధికారాన్ని అప్పగించడమే మార్గమని తెలిపారు. దీర్ఘకాలంగా త్రిపుర వెనుకబడిన రాష్ట్రంగానే మిగిలిపోయిందని, అభివృద్ధి అన్నది ఏ కోశానా రాష్ట్రంలో లేదని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో రవాణా సౌకర్యాలను విస్తృతంగా పెంపొందించడం ద్వారా రాష్ట్రంలో ప్రగతి దిశగా పరివర్తన తీసుకురావాలన్నదే బీజేపీ ఆశయమని మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ప్రగతిని సాధించాలంటే ప్రస్తుత సర్కార్ వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే సరైన రోడ్డు మార్గాలు, హైవేలు, రైలు సౌకర్యాలు, విమాన సౌకర్యాలు అన్ని విధాలుగా పెంపొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ నాలుగింటిని రాష్ట్రానికి తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. 60 స్థానాలు కలిగిన త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 18న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 3న ఫలితాలు వెలువడతాయి.

ఏపీ హక్కులకోసం దద్దరిల్లిన పార్లమెంట్

నిరవధికంగా నిరసన తెలుపుతున్న ఎంపీలు

ఆంధ్రభూమి ప్రతినిధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలు చేయాలంటూ రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ లోపలా, బయటా వరుసగా మూడోరోజూ ఆందోళన చేపట్టారు. గురువారం టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉభయ సభల్లో తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. పార్లమెంట్‌లో అవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, కె.రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, మురళీమోహన్, మాగంటి బాబు, కొనగళ్ల నారాయణరావు, గల్లా జయదేవ్, కేశినేని నాని, శ్రీరాం మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప, రాజ్యసభ సంభ్యులు సీఎం రమేష్, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌రావు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలిస్తూ ఆందోళన చేశారు. ఎంపీ శివప్రసాద్ ప్రత్యేక వేషధారణలో డప్పును మోగిస్తూ పాటలు పాడి నిరసన తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిధున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రానికి బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని, విభజన హామీలను అమలుచేయాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం లోక్‌సభ ప్రారంభకాగానే టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దు నిలబడి ప్లకార్డులు పదర్శిస్తూ నినాదాలిస్తూ నిరసనను కొనసాగించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ పోడియం వీడి తమ స్థానాల్లో కుర్చోవాలని టీడీపీ, వైఎస్ఆర్ సీపీ ఎంపీలను విజ్ఞప్తి చేశారు. ఎంపీలంతా అదేమీ పట్టించుకోలేదు. ఈ పరిస్థితులలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఢమరుకం మోగిస్తూ హడావిడి చేశారు. రైల్వేజోన్ క్యా హువా, స్పెషల్ స్టేటస్ క్యా హువా అని ఎంపీ కిష్టప్ప అంటే.. మిగతా టీడీపీ ఎంపీలు గోవిందా... గోవిందా అంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఏపీ అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ చేసిన విజ్ఞప్తిని కూడా ఎంపీలు పట్టించుకోలేదు. ఎంపీ శివప్రసాద్ స్పీకర్ సచివాలయ సిబ్బంది వద్ద ఉండే నియామావళి పుస్తకాలను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సిబ్బందికి ఇబ్బంది కలిగించవద్దని హెచ్చరించారు. అనంతరం సభను 15 నిమిషాలపాటు వాయిదా వేసి టీడీపీ, వైకాపా ఎంపీలను తన చాంబర్‌కి రావాలని కోరారు. ఎంపీలు కొంత మంది స్పీకర్ దగ్గరకు వెళ్లారు. అనంతరం కూడా ఎంపీలు నిరసన కొనసాగించారు. వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ఎంపీలు విరామం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం సభ వాయిదా పడేవరకు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.


గురువారం పార్లమెంటు వెలుపల ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎంపీలు

పాత పాటే పాడారు

జైట్లీ ప్రకటనపై ఏపీ ఎంపీల అసంతృప్తి

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో చేసిన ప్రకటన తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ ఎంపీలను సంతృప్తి పరచలేదు. జైట్లీ మరోసారి తమను మోసం చేశారంటూ రెండు పార్టీల ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్రతాన్ని కొనసాగించారు. స్పీకర్ సభను వాయిదా వేయటంతో వారు శుక్రవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో నిరసన వ్రతం కొనసాగించవచ్చు. అరుణ్ జైట్లీ గురువారం సాయంత్రం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు బదులిచ్చే సమయంలో ఏపీ సమస్యల గురించి ప్రస్తావిస్తూ పరిష్కారాలు సూచిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్, సహాయ మంత్రి విజయ్ గోయల్ మధ్యాహ్నం నుండీ వారిని ఊరించారు. జైట్లీ ప్రకటన చేయనున్నందున నిరసన మానుకోవాలని విజప్తి చేశారు. అయితే జైట్లీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవటంతో తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. జైట్లీ తమను మరోసారి మోసం చేశారని పలువురు ఎంపీలు ఆరోపించారు. పోలవరం పునరావాస ప్యాకేజీ ఏమైందని పలువురు తెలుగుదేశం సభ్యులు జైట్లీని ప్రశ్నించారు. అయితే జైట్లీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పి సీట్లో కూర్చున్నారు.

రాష్ట్ర విభజన హామీలపై రెండు రోజుల క్రితం చేసిన ప్రకటననే జైట్లీ గురువారం పునరావృతం చేశారు. ప్రత్యేక హోదాకు బదులు ఇవ్వవలసిన నిధులు, బడ్జెట్ రెవెన్యూ లోటు అంశంపై జైట్లీ కొత్తగా ఏమీ చెప్పలేదు. హోదాకు బదులు ఇవ్వవలసిన నిధులను నాబార్డ్ ద్వారా ఇప్పించే అంశంపై అధికారులతో చర్చిస్తున్నాం, లోటు విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయంటూ ఆయన తప్పించుకున్నారు. జైట్లీ పాత ప్రకటనను తిరగదోడటాన్ని తెలుగుదేశం ఎంపీలు ప్రతిఘటిస్తారని అనుమానించిన బీజేపీ అధినాయకత్వం ఆయనకు రక్షణగా కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి ఉమా భారతిని మోహరించారు.

నిరసనకు కాంగ్రెస్ మద్దతు

ఏపీ విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. లోక్‌సభ 184వ నిబంధన కింద చర్చ, ఓటింగ్ జరపాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కి కాంగ్రెస్ పక్షనాయకుడు మల్లికార్జున ఖర్గే నోటీసు అందజేశారు. మరోవైపు లోక్‌సభలో టీడీపీ ఎంపీలు సోనియా గాంధీని కలిసి సమస్యలు వివరించారు. తప్పకుండా సహకారం అందించడంతోపాటు పోరాటం చేస్తామని టీడీపీ ఎంపీలకు సోనియాగాంధీ హామీ ఇచ్చారు.

రాజ్యసభలోనూ ఆందోళన

రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభంకాగానే రాష్ట్రానికి చెందిన ఎంపీలు నిరసనను కొనసాగించారు. ఏపీ విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, తోట సీతారామలక్ష్మి, గరికపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేష్, కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీ సుబ్బరామి రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్లకార్డులు పదర్శిస్తూ నిరసన తెలిపారు.


ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో నిర్వహిస్తున్న 32వ అంతర్జాతీయ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మేళాలో సరదాగా సెల్ఫీలు దిగుతున్న రాధాకృష్ణుల, రావణ వేషధారణ కళాకారులు

మంత్రివర్గం నుంచి బయటికి రండి

- సుజనా చౌదరిని డిమాండ్ చేసిన విజయసాయి రెడ్డి
- పదవిలో ఉంటూ కేంద్రంతో ఎలా విభేదిస్తారని నిలదీత
- గొంతు కలిపిన తృణమూల్, సమాజ్‌వాది
- పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను తిరస్కరించిన వెంకయ్య

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వంతో విభేదిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి మంత్రివర్గం నుండి రాజీనామా చేయాలని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్‌డీయేలో భాగస్వామిగా కొనసాగుతూనే ప్రభుత్వంతో ఎలా విభేదిస్తారని ఆయన నిలదీశారు. 'మిమ్మల్ని సభనుండి పంపించివేయవలసి వస్తుంది' అని హెచ్చరించిన సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడుతో ఆయన వాదనకు దిగారు. 'మీరు ఏం చేసినా ఫరవాలేదు' అని విజయసాయి రెడ్డి బదులివ్వటంతో వెంకయ్య ఆగ్రహం చెందారు. 'మీపై కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది' అని ఆయన హెచ్చరించారు.



విజయసాయి రెడ్డి రాజ్యసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో ప్రకటన చేయాలని సుజనా చౌదరి ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీలు విభజన హామీలను అమలు చేయాలంటూ సభలో గొడవ చేయటాన్ని పరిష్కరించేందుకు సూచనలు ఇచ్చే అధికారం సుజనా చౌదరికి ఉన్నదని వెంకయ్య రూలింగ్ ఇచ్చారు. ఈ సూచనతో విజయసాయి రెడ్డి ఏకీభవించలేదు. సుజనా చౌదరి మంత్రివర్గంలో కొనసాగుతూ ప్రభుత్వంతో ఎలా విభేదిస్తారని ప్రశ్నించారు. అలా చేయలంటే మొదట మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ అగర్వాల్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పూర్తిగా బలపరిచారు. దీనితో సభలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపడుతున్న సమయంలో తెలుగుదేశం సభ్యులు సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేశ్, కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ విభజన హామీలు అమలు చేయాలనే నినాదాలిచ్చారు. రామచందర్‌రావు మౌన ప్రదర్శన కొనసాగించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి సభ్యులు అడ్డుపడడం మంచిది కాదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రం మండుతోంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని రమేష్ సూచించారు. సుజనా చౌదరి స్పందిస్తూ విభజన చట్టాన్ని అన్యాయంగా ఆమోదించారు, దీనికి రెండు జాతీయ పార్టీలు బాధ్యత వహించాలి, ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఉక్కు కార్మాగారం, అమరావతికి సహాయం, ప్రత్యేక హోదా, బడ్జెట్ లోటు భర్తీ తదితర సమస్యల పరిష్కారానికి అరుణ్ జైట్లీ హామీ ఇవ్వాలి. పదిహేను రోజుల్లో వీటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. వెంకయ్య సూచన మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ మాట్లాడుతూ అరుణ్ జైట్లీ బడ్జెట్‌పై బదులిచ్చే సమయంలో ఈ సమస్యల పరిష్కారంపై స్పందిస్తారని హామీ ఇచ్చారు. సుజనా చౌదరి మంత్రివర్గం సభ్యుడై ఉంటూ మరో మంత్రిని డిమాండ్ ఎలా చేస్తారని ఎస్పీ సభ్యుడు నరేష్ అగర్వాల్ నిలదీశారు.

కేవీపీ రామచందర్‌రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు, సమస్యలు, విభజన హామీల గురించి ఇక్కడ మాట్లడకపోతే ఇంకెక్కడ మాట్లాడుతామని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని ఆమోదించిన రాజ్యసభ గౌరవాన్ని నిలపకపోతే ఎలా? అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఎలా? అని ఆయన నిలదీశారు. ఈ దశలో విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ మంత్రులందరూ సమష్టి బాధ్యత వహించాల్సిదేనని అన్నారు. ప్రభుత్వంతో విభేదించాలంటే సుజనా చౌదరి మొదట తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని, తెలుగుదేశం ఎన్‌డీయే నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను వెంకయ్య తిరస్కరించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సుజనా చౌదరి కేవలం సూచన చేశారు తప్ప ప్రభుత్వంతో విభేదించలేదని స్పష్టం చేశారు. నరేష్ అగర్వాల్ తదితరులు విజయసాయి వాదనను సమర్థించారు. ఒక మంత్రి ప్రస్తావించిన అంశానికి రెండో మంత్రి బదులివ్వచ్చా? అని ప్రశ్నించారు. ఒక సమస్యను పరిష్కరించేందుకు అధ్యక్షుడి సలహాతో మంత్రులు సలహాలు ఇవ్వవచ్చునని వెంకయ్య రూలింగ్ ఇచ్చారు. విజయసాయితోపాటు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు రూలింగ్‌తో ఏకీభవించలేదు. వెంకయ్యతో విజయసాయి రెడ్డి వాదనకు దిగారు. అధ్యక్షుడి అనుమతి తీసుకోకుండానే మాట్లాడుతారా? అని వెంకయ్యనాయుడు ఆయనను ప్రశ్నించారు. సుజనా చౌదరి మంత్రిపదవికి రాజీనామా చేయాలి, తెలుగుదేశం పార్టీ ఎన్‌డీయే నుండి వైదొలగాలని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. మిమ్మల్ని సభనుండి పంపించివేయవలసి వస్తుందని చైర్మన్ ఆయనను హెచ్చరించిన అనంతరం సభను వాయిదా వేశారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు జైలుశిక్ష

వచ్చే ఎన్నికల్లో పోటీకి అనర్హత ◆ అవినీతి కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు

ఢాకా, ఫిబ్రవరి 8: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశానికి మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన 72 సంవత్సరాల ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఖలీదాపై దాఖలైన ఒక కేసులో ఆమె అవినీతికి పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను ప్రత్యేక న్యాయస్థానం విధించింది. దీనివల్ల ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం కోల్పోయినట్టే. ఆమె భర్త దివంగత జియావుర్ రహ్మాన్ పేర స్థాపించిన జియా అనాధాశ్రమ సంస్థకు విదేశాల నుంచి అందిన 21 మిలియన్ టాకాల (250,000 అమెరికన్ డాలర్లు) వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆమెపై కేసు దాఖలైంది. ఈ కేసులో నిందితుడైన ఆమె పెద్ద కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఉపాధ్యక్షుడితోపాటు మరో నలుగురికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి మహమ్మద్ అఖతరుజ్జమన్ తీర్పు చెప్పారు. రాజకీయ ఉత్కంఠ నెలకొనగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తెల్లటిచీర ధరించిన ఖలీదా జియా గంభీరవదనంతో కోర్టుకు హాజరయ్యారు. ఈ అవినీతి కేసులో నిందితుల నేరాలు ఎటువంటి అనుమానం లేకుండా నిర్ధారణ అయ్యాయని, ప్రధాన నిందితురాలు ఖలీదా జియా వయోభారాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ శిక్ష విధించామని జడ్డి తీర్పులో పేర్కొన్నారు. 632 పేజీల తీర్పులో ముఖ్య విషయాలను న్యాయమూర్తి పది నిమిషాల్లో చదివి వినిపించారు. శిక్షపడిన వారిలో చట్టసభ సభ్యుడు కాజీ సలీముల్ హక్ కమాల్, వ్యాపారవేత్త షర్‌ఫుద్దీన్ అహ్మద్, మాజీ ప్రధాన కార్యదర్శి కమాలుద్దీన్ సిద్దిఖి ఉన్నారు. కాగా ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని, భగవంతుడు న్యాయం చేస్తాడని జియా తరపున న్యాయవాది ఖొండ్కర్ మహబూబ్ హుస్సేన్ పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. తీర్పు వెలువడిన తరువాత ఖలీదా జియాను పాత ఢాకా కేంద్ర కారాగారానికి జీపులో తరలించారు. దేశానికి మూడుసార్లు ప్రధానిగా వ్యవహరించిన జియా జాతీయ పార్టీకి అధ్యక్షురాలని, వయోభారాన్ని పరిగణలోకి తీసుకుని జైలులో ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ తెలిపారు. కోర్టుతీర్పు, ఖలీదా జియాను జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో ఢాకాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.



గురువారం ఢాకాలోని ప్రత్యేక న్యాయ స్థానానికి హాజరవుతున్న ఖలీదా జియా. ఖలీదాకు జైలు శిక్ష విధించడంతో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కార్యకర్తలు

Printed and Published by O.THOMAS on behalf of Deccan Chronicle Holdings Ltd., Printed at Deccan Chronicle Press situated at Plot No. 9, Alwal Village, Vallabh Nagar Taluk, Malkajgiri Mandal, Ranga Reddy Dist. Telangana., Chief Editor T.V.Ravi Reddy PBX 27803930 (6Lines),Editorial: 27805056, Regd.No.H/SDHO-4/2K RNI Regd.No.5595/60

C M Y K



రాజకీయాల్లో మీరు ఏదైనా కోరుకుంటే ఒక మనిషిని అడగండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒక మహిళను అడగండి

-మార్గరేట్ థాచర్

మాతృభూమి

పర స్ర్తీలను తల్లులుగా
పర ధనమును మట్టివోలె భావించుటయే
పరమోన్నత సంస్కారము
సరళముగా పొందగల్గు సాయుజ్యమిదే

ఆంధ్రభూమి

శుక్రవారం 9, ఫిబ్రవరి 2018



పేదరాలి పెద్ద మనసు

కూరగాయలమ్మి ఆసుపత్రి కట్టించిన వృద్ధురాలు సుభాషిణి సేవానిరతికి దక్కిన పద్మ పురస్కారం

అది ఏప్రిల్ 13, 1971 సంవత్సరం. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని హన్సపకుర్ అనే కుగ్రామం. అక్కడి కూరగాయల సంతలో కూరగాయలు అమ్ముతున్న సదన్ చంద్ర మిస్ర్తీ(35) అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. పెద్ద జబ్బుకాకపోయిన సరైన మందులు, వైద్య సదుపాయం లేక చనిపోయాడు. ఈ సంఘటన అక్కడ కూరగాయలు అమ్మే ఓ వర్తకుడిని ఎంతో ఆవేదనకు గురిచేసింది. ఇక్కడ ఉంటే ఇలాగే ఏ రోగం వచ్చినా నయం చేసే దిక్కు లేదు అనుకున్నాడు. భార్య ఎంత నచ్చజెపుతున్నా వినకుండా తన చదువురాని 23 సంవత్సరాల సుభాషిణీని వదిలేసి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని ఆ కుగ్రామాన్ని వదలి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి ఆ ఎండలో కూరగాయలు అమ్ముతూ సుభాషిణి దృఢ సంకల్పం తీసుకుంది. ఈ గ్రామంలో ఎలాగైనా ఆసుపత్రి కట్టించి పేదలకు వైద్య సదుపాయం కల్పించాలనేది ఆమె సంకల్పం. అలా వెళ్లిపోయిన భర్త మరణం తరువాత పిల్లలను తనతో పాటు తెచ్చుకుని వారిని పెంచి పోషించుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టి ఆసుపత్రి నిర్మించేందుకు నడుం బిగించింది. ఆమె నిర్ణయాన్ని విని ఆ గ్రామస్తులంతా నవ్వారు. ఎవరెంత ఎగతాళి చేసినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. గుడిసెలో ఉంటూనే ఐదుగురు ఆమె రెక్కల కష్టం మీద ఆధారపడి బతికినా.. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిల్లు చేసినా.. ఆ కల నెరవేరే వరకు ఆమె అలుపెరగని శ్రమ చేసింది. మగ పిల్లలను చదివించింది. ఎర్రటి ఎండలో కూరగాయలు ఇరవై ఏళ్లపాటు అమ్మి ఎలాగైతేనేమి తన గుడిసె పక్కనే ఓ క్లినిక్‌ను ప్రారంభించింది. ఆ క్లినిక్‌లో పేదలకు వైద్యం అందించే ఏర్పాట్లు చేసింది. వారానికి ఓ వైద్యుడు వచ్చి పేషెంట్లను చూసి మందులు ఇచ్చేవాడు. పేదలకు వైద్యం సదుపాయం దక్కటంతో సుభాషిణి పేరు ఆ గ్రామంలో మారుమ్రోగింది. ప్రతి ఒక్కరూ ఆమెకు గౌరవం ఇవ్వటం ప్రారంభించారు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసింది. పెద్ద కొడుకు వ్యవసాయం చేయటానికి మొగ్గుచూపాడు. రెండవ కొడుకు అజయ్ మిస్ర్తీ అమ్మ కలను అర్థం చేసుకున్నాడు. సెకండరీ పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలు రాశాడు. ర్యాంకు సాధించాడు. అంతేకాదు జర్మన్ స్కాలర్‌షిప్ సాధించాడు. కోల్‌కతా మెడికల్ కాలేజీలో చేరాడు. కష్టపడి చదువుకున్నాడు. స్నేహితులు, ఎన్జీఓల సాయంతో మరో యాభై వేల రూపాయలు కూడబెట్టి అమ్మకు అందించాడు.

1993లో అజయ్ మిస్ర్తీ హ్యూమనిటీ ట్రస్ట్‌ను స్థాపించాడు. తల్లి సుభాషిణీ మిస్ర్తీ కో-ఫౌండర్‌గా వ్యవహరించేది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5, ఫిబ్రవరి, 1995న పక్కా ఆసుపత్రి భవన నిర్మాణానికి పునాది పడింది. ఏడాదికల్లా ఆసుపత్రి ప్రారంభమైంది.ట్రస్ట్‌కు విరాళాలు రావటం ఆరంభమయ్యాయి. రెండున్నర దశాబ్దాల క్రితం ఆమె కన్న కల నేడు సాకరమైంది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద ఈ ఆసుపత్రికి గుర్తింపు లభించింది. తన కష్టార్జితంతో పాటు దాతలు ఇచ్చిన విరాళాలతో ఆ గ్రామస్తులకు చక్కటి వైద్యసదుపాయం కల్పించిన సుభాషిణి అంటే ఆ గ్రామస్తులకు ఎనలేని గౌరవం. అందుకే ఈ వృద్ధురాలి సేవానిరతికి పద్మ పురస్కారం దక్కింది. ఇప్పటికీ సుభాషిణీ కూరగాయలు అమ్ముతూ అతి సాధారణ జీవితాన్నే గడపటం ఆమె నిరాడంబరతనానికి నిదర్శనం.

పని'మనిషే' కాదా..!



ఈ మధ్యకాలంలో వచ్చే సీరియల్స్‌ని చూస్తుంటే మనకు చాల హాస్యాస్పదంగా తోస్తుంది. సంభాషణా రచయితలకు కనీస పరిజ్ఞానం లేనట్లుగా తోస్తుంది. ఇంటి కోడళ్ళను లేదా వారి నాశ్రయించుకున్న మనుషులను పనిమనుషులుగా పదే పదే దెప్పిపొడవడం జరుగుతోంది. కొండొకచో తీవ్రంగా అవమానించటం, హింసించడం జరుగుతుంది. పూర్వం సినిమాలలో పనిమనిషికి ఒక ఉన్నత స్థానం ఉండేది. పనిమనుషులను మన మనుషులుగా, బాబాయ్, అమ్మా వంటి పేర్లతో వరుసలతో పిలుస్తూ గౌరవించేవారు. వారు కూడా కష్టసుఖాలలో చేదోడు వాదోడుగా నిలిచేవారు. కన్న తల్లిదండ్రుల ప్రేమను అందించినట్లుగా చూపించేవారు. అపుడు మానవ సంబంధాలు అంత బలీయంగా ఉండేవి. ఒకరిపై ఒకరికి మమతానురాగాలు, గౌరవం ఉండేవి.

పనిమనుషులు నిజానికి ఏ ఇంటిలోనూ అంత హీనంగా ఉంటారా? అంటే లేదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. యజమానులు ఇచ్చే జీతం కంటే వారిచ్చే గౌరవానికి, ప్రేమకీ పనిమనుషులు ఉంటారు. చలనచిత్రాలు, నేటి సీరియల్స్‌లో లాగా కాఫీ మొహన పోస్తే తుడుచుకుని వెళ్ళేంత హీనంగా ఎవరూ లేరు. చాలా ఇళ్ళల్లో పనిమనిషికి నచ్చిన టిఫిన్స్ చేసి పెట్టడం, రోజూ ఒకే టిఫిన్ కకుండా చూడడం, చీరలు, మామూళ్ళు, కూరలు వంటివి ఇవ్వడం మనందరికీ తెలిసిందే. మరి ఇంత హృదయవిదారకంగా తక్కువ చేసి చూపించే మీడియాని ఏమనాలి? అగౌరవంగా చూస్తే పనిమనిషేంటి? కొడలేంటి? ఎవరూ ఎక్కువకాలం నిలువరు. ఒకరి క్రింద పనిచేసేవారెవరైనా ఉద్యోగులే గదా! చిన్నా పెద్దా తేడా ఉంటుందంతే. ఎవరైనా పనిచేయనిదే నాలుగు వ్రేళ్ళు నోటిలోకి పోవు.

నిజంగా పనిమనుషులను అంత నీచంగా చూసే క్రూర స్వభావం ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా మార్చుకోవాలి. ఎప్పుడైనా ఎవరినీ వారి అసహాయత జూచి బాధించకూడదు. అహంకారంతో ప్రవర్తించకూడదు. సహనంగా వున్నవారిని పదే పదే అసహనం వచ్చే విధంగా రెచ్చగొట్టకూడదు. అవకాశం వస్తే గదిలో పిల్లి అయినా పులిలా మారి గాండ్రిస్తుంది. ఇప్పుడు అసహాయంలో పడినవారు, వారి అధీనంలోకి మనం వచ్చినపుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని దెబ్బకు దెబ్బతీస్తారు. అది పనిమనిషైనా, కోడలైనా. అందుకే అహంకారంతో వేధించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులారా! తస్మాత్ జాగ్రత్త!

-బి.హెచ్.వి.రమాదేవి



బ్రతుకుతెరువుకోసం వచ్చినవారిని గౌరవించే సంస్కారం అలవరచుకోవాలి. "నీ వలెనే నీ పొరుగువారిని ప్రేమించుము' అంటాడు జీసస్. మనకు పనికిరానివి, పాడయినవి, పనిమనుషులకు పెట్టి రోగాలపాలు చేయవద్దు. ఎంగిళ్ళు అసలు పెట్టవద్దు. నీవిచ్చే జీతంకోసం తప్పక నీతో మాటలు పడేవారు, అవకాశం వస్తే తప్పుకుంటారు. కొంతమంది ఇంట్లో అజాగ్రత్తగా ఉండి ఎక్కడెక్కడో తమ విలువైన వస్తువులు పారేసుకుని పనిమనుషులను పోలీసు స్టేషన్ దాకా తీసుకెళ్లిన దాఖలాలు ఉన్నా. తరువాత అది వాళ్లింట్లోనే దొరికిన సందర్భాలూ ఉన్నాయి. అక్కడక్కడా ఎవరో ఒకరు అలాంటి తప్పు చేస్తే అందరినీ ఒకే విధంగా అనుమానించడం కరెక్టు కాదు.



వేటిలో ఏ పోషకాలు..

పిల్లలకు సమతుల పోషకాహారం ఎంతో అవసరం. రోజువారీ శ్రమతో పాటు ఎముకులు, తగినంత కండరాల బలం కోసం నడక, పరుగు వంటి చేయించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకం. కనుక వారు చేయడం ద్వారా పిల్లలను ప్రోత్సహించవచ్చు. శరీరంలో కణాల నిర్మాణానికి ప్రొటీన్లు అవసరం ఉంది. ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు, ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు, ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ప్లొటీన్ల అవసరం ఎంతో ఉంది. మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, నట్స్ (బాదం, అక్రూట్ తదితర), బీన్స్, పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి శక్తినందించే కీలక వనరులు ఇవి. చక్కెర, గంజి, పీచు పదార్థాలలో కార్బొహైడ్రేట్స్ తగినంత ఉంటాయి. బ్రెడ్స్, ధాన్యాలు, బియ్యం, ఆలుగడ్డల్లో కార్బొహైడ్రేట్లు పుష్కలం. కొవ్వు పదార్థాలు పిల్లలకు అధికంగా ఇవ్వకూడదు. కొవ్వు తగినంత మోతాదు అవసరమే. కొవ్వులు అధికంగా ఉండే హోల్‌మిల్క్ పదార్థాలు, వంట నూనెలు, మాంసం, చేపలు, నట్స్.

సానుకూలత ఎలా సాధ్యం..?

గోరుముద్ద



"మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే అవుతారు'' అని అంటారు స్వామి వివేకానంద. పాఠశాలలో విద్యార్థులు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అక్కడ ఎదురయ్యే ఎన్నో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. అందుకు సన్నద్ధలంకాగలరు. ఈ సానుకూలభావాలే లేకపోతే పెద్దయితే జీవిత లక్ష్యాన్ని సాధించలేరు. జీవనయాత్రను సైతం అర్థవంతంగా మలుచుకోగలరు. పసివయసులో ఉండగా.. స్వామి వివేకానందను నరేంద్రుడు అని అనేవారు. ఓరోజు తరగతి గదిలో టీచర్ ఓ ప్రశ్న విద్యార్థులను అడిగారు. నరేంద్రుడు లేచి సరైన సమాధానం చెప్పాడు. కాని ఆ టీచర్ అది తప్పు అని అన్నారు. కాని వివేకానంద తాను చెప్పిన సమాధానం సరైందననే మళ్లీ చెప్పటం జరిగింది. దీంతో ఆ టీచర్‌కు విపరీతమైన కోపం

> **"పిల్లల్ని ఐదేళ్లు వచ్చేవరకూ రాజభోగాలతో పెంచాలి. పదేళ్ల తరువాత పనిపాటలు నేర్పంచాలి. పదహారేళ్ల వయసు వచ్చాక స్నేహితుల్లాగ భావించి సలహాలిస్తూ సన్మార్గంలో నడిపించాలి.'**
>
> **- చాణక్య నీతి**

వచ్చి నువ్వు చెప్పింది తప్పు అని నరేంద్రుడ్ని బెత్తంతో దండించాడు. నరేంద్రుడు ఏడుస్తూ తన తల్లి భువనేశ్వరికి చెప్పాడు. అపుడు ఆ తల్లి ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. "నాయనా నువ్వు చెప్పిన సమాధానం సరైందే కావచ్చు కాని టీచర్‌తో చెప్పే విధానం సరిగా లేదని'' నరేంద్రుడ్ని సరిదిద్దింది. మరుసటి రోజు ఆ టీచర్ నరేంద్రుడు చెప్పిన సమాధానం సరైందేనని గ్రహించి తరగతి గదిలో అందరి ముందు నరేంద్రుడ్ని క్షమించమని అడగటం జరిగింది. అదే నేటి తల్లులైతే వెనుకా ముందు ఆలోచించకుండా మా అబ్బాయిని దండిస్తావా? అని ఆ టీచర్‌పై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తారు. భువనేశ్వరి వలే పిల్లల్లో సానుకూల దృక్పథం అలవరిస్తే పిల్లలు ప్రశాంత వాతావరణంలో పాఠాలు నేర్చుకుంటారు.

సానుకూల భావాల గురించి చెప్పుకోవాలంటే మన భగవద్గీతకు మించిన బోధన మరొకటి లేదు. మహాభారత సంగ్రామంలో మొదటి రోజునే అర్జునుడికి కౌరవ సైన్యాన్ని చూసి ముచ్చెమటలు పట్టాయి. కౌరవులంటే మా పెద్ద తండ్రి పిల్లలే కదా! వారితో యుద్ధం ఎలా చేయగలననే పిరికితనం ఆవహించింది. యుద్ధభూమిలోకి రాకముందే ఇవన్నీ అర్జునుడికి తెలియవా? దుష్టులను నిర్మూలించటం క్షాత్రధర్మమని తెలిసినా పిరికితనం ఆవహించింది. చెడుచేసిన వారిని శిక్షించాలని, మనో దుర్భలతను విడనాడి యుద్ధం చేయమని కృష్ణపరమాత్ముడు బోధించగానే అర్జునుడు సానుకూలంగా ఆలోచింది విజయం సాధించగలిగాడు. ఇలాంటి సానుకూల ధైర్యాన్ని పిల్లల్లో చిన్నప్పటి నుంచి నూరిపోయమంటారు స్వామి వివేకానంద. ఇలా సానుకూలంగా ఆలోచించే పద్ధతి నేర్పితే పిల్లలు



ఎలాంటి తప్పులు చేయరు. దీనివల్ల మానసిక, బుద్ధిబలం పెరుగుతుంది.

పిల్లలు పరీక్ష రాయటానికి వెళతారు. సరిగ్గా పరీక్ష గదిలోకి వెళ్లే ముందు ఎవరైనా పేపర్ ఎలా ఉంటుందో అని అనుకుంటూ వెళ్లటం సహజం. స్నేహితుడు ఎదురై పేపర్ చాలా కఠినంగా ఉంది అని అనగానే వెంటనే పిల్లల్లో ప్రతికూల భావాలు చోటుచేసుకుంటాయి. పేపర్‌లో వచ్చిన ప్రశ్నలు అన్ని చదివినవైనప్పటికీ ప్రతికూల ఆలోచనల వల్ల పరీక్ష సరిగా రాయలేరు. ఎప్పుడైతే ప్రతికూలంగా ఆలోచించటం మొదలుపెట్టగానే పిరికితనం ఆవహిస్తోంది. బలహీనులయిపోతారు. పరీక్ష సరిగా రాయకపోతే ఇంట్లో తల్లిదండ్రులు ఊరుకోరు. ఎలాగోలా రాసెయ్యాలనే ఆరాటంలో బుద్ధి పెడత్రోవపట్టి పక్కవారి పేపర్ చూసి కాపీ కొట్టాలనుకుంటారు. ఇలా తప్పులు చేయటానికి వెనుకాడరు. అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు "మీరు దృఢంగా ఉంటే ఎలాంటి తప్పులు చేయరు'' అనే సానుకూల ఆలోచనకు అర్థం ఇదే. శరీరం, మనస్సు-రెండూ బలంగా ఉండాలి. శరీరం బలంగా లేని పిల్లలు మానసికంగా ఎదగలేరు. రెండూ బలంగలవారే ఘన కార్యాలు సాధించడానికి అర్హులు. అందుకే ఒక మనిషి గొప్పవాడని ఎప్పుడు అంటాం? ఎప్పుడైతే తాననుకున్న ఆదర్శాన్ని వదలకుండా, రాజీపడకుండా జీవిస్తాడో అప్పుడే అతడ్ని సంఘం గౌరవిస్తుంది.

-హరిచందన



నిలువెత్తు నిదర్శనం..

సానుకూల దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం మహనీయుడు అబ్దుల్ కలామ్. ఒక ఆదర్శాన్ని తీసుకుని దాని గురించి కలలు కనమన్నారు. మీ వ్యక్తిత్వం అంతా ఆ కలతో మమేకం కావాలి. ఇదే విజయానికి మార్గం అని ఆయన చెబుతుంటారు. అలాంటి ఆయన జీవితంలో కూడా నిరాశ నింపిన క్షణాలు ఎదురయ్యాయి. అబ్దుల్ కాలమ్ యువకుడిగా ఉన్నప్పుడు వైమానిక దళ ఉద్యోగం కోసం అప్లయ్ చేశారు. కాని అది రాలేదు. పరీక్షలో ఫెయిల్ అయ్యారు. అందరి యువకుల్లాగానే ఆయనలోనూ నిరాశ మేఘాలు కమ్ముకున్నాయి. అలా ఆయన నిరాశతో హృషీకేశ్‌లోని శివానంద ఆశ్రమానికి వెళ్లారు. స్వామి శివానందను కలిశారు. నీ విచారానికి కారణమేమిటని స్వామి శివానంద అడిగారు. అపుడు అబ్దుల్ కలామ్ తన చిరకాల స్వప్నమైన వైమానికిదళం ఉద్యోగం గురించి చెబుతూ.. అందులో ఫెయిల్ అయిన విషయం గురించి చెప్పారు. అపుడు స్వామి శివానంద ఇలా చెప్పారు. 'నీ విధినంగీకరిస్తూ నువ్వు ముందుకు సాగిపో, నువ్వు విమానం నడపటానికి పుట్టలేదు. నువ్వేమి అవ్వాలో ఇప్పటికే నిర్ణయమై ఉంది. ఈ వైఫల్యాన్ని మర్చిపో. నీ భవిష్యత్తు వైపు నిన్ను నడిపించటానికి ఈ వైఫల్యం కూడా అవసరమేనని భావించి, భగవత్సంకల్పానికి తల వంచు' అని అన్నారు. స్వామి శివానంద బోధనతో అబ్దుల్ కాలామ్‌లో నిరాశ నిస్పృహలు పటాపంచలయ్యాయి. ఆ తరువాత ఆ భగవంతుడే ఆయనను ఏ వైపు నడిపించాడో మనందరికీ తెలిసిందే. వైఫల్యాన్ని సానుకూలంగా విజయసోపానంగా మలుచుకున్న ఆయన ఆ తరువాత ఈ ప్రపంచం మెచ్చిన అంతరిక్ష పరిశోధకుడయ్యారు.

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: **ఎడిటర్,** ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

కర్మభూమి

రచనో, చిత్రమొ నాట్యమొ
రుచి పెంచెడి కర్మమొకటె ఋతమై నిలుచున్
శుచియౌ ప్రేరణ నొసగుచు
కాచుచు బోచుచు మనుజుల కాంక్షలు తీర్చున్

ఆసరా కోరే కళలు



తెలుగు నేలలో అన్ని జానపద కళారూపాలతోపాటు హరికథా గానం ఒక వెలుగు వెలిగి, ప్రజాభిమానాన్ని పొందింది. ఆంధ్రుల హరికథా చరిత్రలోనే హరికథ గానం ఒక అపురూపమైన స్థానాన్ని, అపారమైన గౌరవాన్ని పోగేసుకుంది. ఈ కళా ఖండాన్ని ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన వారు విజయనగరం జిల్లాలోని ఆదిబట్ల నారాయణదాసు. ప్రజలు కాలంతో పరుగిడుతూ జానపద కళలను ఆదరించడం మరుస్తున్నారు. కాని నేటి తెలంగాణ ప్రభుత్వం జానపద కళలను జాగ్రత్త చేయాలన్న బాధ్యతతో సాంస్కృతిక శాఖ వారు జానపద కళరూపాలను సేకరించడం ప్రారంభించారు. అటు ప్రభుత్వం చేస్తున్నట్టుగానే ప్రజలు కూడా జానపద కళలను ఆదరించడం ఆరంభిస్తే అటు ఆ కళాకారులకు భుక్తి ఇటు కళామ తల్లి సేవ చేసిన వారు అవుతారు. అపుడు హరికథలు, ఒగ్గుకథలు లాంటి ఎన్నో జానపద కళారూపాలు వెలుగులీనుతూ మన సంస్కృతీ వైభవానికి తార్కాణాలుగా నిలుస్తాయి.

వ్యూహం



39

అలపర్తి రామకృష్ణ

"ఆ మెను ఫినిష్ చెయ్యమని మీరు ఒక్క మాట చెప్పండి! ఈసారి ఆమె బయటకు వెళితే శవంగా మారిపోతుంది"

"నో..నో.. డోన్ట్ బి హర్రీ! తొందరపడి ఆమెను చంపేసే ప్రయత్నాలు చెయ్యకండి! ఆ ఐపిఎస్ ఆఫీసర్ స్కందకు కోపం వచ్చి మనమీద విరుచుకుపడతాడు.. ఇక్కడ హాస్పిటల్లో జరిగే అవయవాల మార్పిడి వ్యవహారం పోలీసులకు తెలిసిపోయింది. వాళ్ళు డేగ కళ్ళు మనమీద పడ్డాయి. తొందరలోనే ఈ హాస్పిటల్ అమ్మేసి మరో చోటకు షిఫ్ట్ అవబోతున్నాం! మనం ఇక్కడనుంచి షిఫ్ట్ అయ్యే ముందు అవసరం అయితే డాక్టర్ లోహితను ఫినిష్ చెయ్యొచ్చు" అన్నాడు అరవింద్.

కాశి కోపంతో ఊగిపోయాడు.

చేతిలో పిస్టల్ వుంటే డాక్టర్ అరవింద్ను, నిఘా విభాగం వాళ్ళిద్దరిని కాల్చేసేవాడు. అంతకోపం వచ్చింది.. లోహితకు అపకారం తలపెట్టేవాళ్ళంటే అతనికి శత్రువుల కిందే లెక్క!

"మరో ముఖ్యమైన విషయం సార్! రెండు రోజుల క్రితం ఐపిఎస్ ఆఫీసర్ స్కంద, ఈ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ మన హాస్పిటల్ దగ్గరలో వున్న ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర రోడ్డుమీద కాపు కాశారుట చాలాసేపు. ఓ వ్యక్తి వచ్చి ఓ కవరు ఇచ్చాడట. ఆ కవరులోని కాగితాలను అక్కడే వున్న జిరాక్స్ సెంటర్లో కాపీలు తీశారట. ఆ కవర్ పట్టుకువచ్చిన వ్యక్తి హాస్పిటల్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడట.. మనిషి ఒడ్డు పొడుగును చూస్తుంటే పోలీసు కానిస్టేబుల్లా కన్పించాడట. ఆ పేపర్లు ఏమిటో తెలియడంలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి" అన్నాడు నిఘా విభాగం వ్యక్తి.

డాక్టర్ అరవింద్ ఆలోచనలో పడిపోయాడు.

ఎలక్ట్రీషియన్ అనగానే కాశితోబాటు తన గదిలోకి వచ్చిన వ్యక్తి గుర్తుకు వచ్చాడు. ఎసి రిపేర్ చెయ్యడానికి అతన్ని కాశి తీసుకువచ్చాడు.



అతను తన గదిలోని కాన్ఫిడెన్షియల్ పేపర్లు కాజెయ్యలేదుగదా!

"మొన్న నువ్వు నా ఛాంబర్కు తీసుకువచ్చిన ఎలక్ట్రీషియన్ను ఎక్కడున్నా వెతికి పట్టుకురా! అన్నాడు అరవింద్ కాశివైపు చూస్తూ.

కాశి బయటకు వెళ్ళాడు.

కారిడార్లో కన్పించిన లెనిన్ను పక్కకు తీసుకువెళ్లి వెంటనే నువ్వు ఇక్కడనుంచి వెళ్లిపో! నువ్వు పోలీస్ కానిస్టేబుల్వని డాక్టర్ అరవింద్ గారికి తెలిసిపోయింది.. ఈ పరిసరాల్లో మళ్లీ కన్పించదు" అన్నాడు కాశి.

అతను వెళ్లిపోయాడు.

మళ్లీ అరవింద్ ఛాంబర్లోకి విచ్చేశాడు కాశి.

"వైర్ బండిల్ కొనుక్కురావడానికి ఖమ్మం వెళ్ళాడట. అతను తిరిగి వచ్చేక మీ దగ్గరకు తీసుకొస్తాను" అన్నాడు కాశి.

కాశిమీద ఎగిరిపడ్డాడు డాక్టర్ అరవింద్.

"ఎవడిని పడితే వాడిని హాస్పిటల్ స్టాఫ్గా, ఎలక్ట్రీషియన్గా ఆయాలా చేర్చుకోకూడదు. అన్నీ బుద్ధిలేని పనులే చేస్తావ్! వాడెక్కడ దొరుకుతాడు, ఎప్పుడో ఉడాయించేసి ఉంటాడు, మన వాళ్ళు వాడిని పోలీస్ కానిస్టేబుల్ అని గుర్తించేసరికి".

తనను అనుమానించనందుకు స్థిమితపడ్డాడు కాశి.

"డాక్టర్ లోహిత చెల్లెలు సావేరి వాళ్ళింట్లో కన్పించడం లేదు".

"సావేరి ఎక్కడికి పోతేం నాకేం? ఆ విషయాలు నాకు సంబంధం లేదు. అయామ్ కన్సర్డ్ విత్ హాస్పిటల్ ఇష్యూస్! అదర్ ఇష్యూస్ అరిఫ్ విల్ టాకిల్.. యూ బోత్ కన్సల్ట్ విత్ అరిఫ్" అని చెప్పేశాడు అరవింద్ వాళ్ళకు.

వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు

లాకర్ తీసి దాన్లో తాను ఉంచిన కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్లు వున్నాయో లేదోనని చెక్ చేసుకున్నాడు డా. అరవింద్.

అన్నీ సేఫ్గానే వున్నాయి.

"వీటిని ఇక్కడ ఉంచకూడదు.. త్వరలోనే ముంబై తీసుకు వెళ్తాను.. వీటిని అరిఫ్కు ఇచ్చేస్తే నాకు బిపి తగ్గుతుంది" అన్నాడు కాశితో.

'షెల్ఫ్లో వున్న పేపర్లు చెక్చేశాడు. అవన్నీ కిడ్నీదాతలు ఇచ్చిన ధృవపత్రాలు.

"అన్నీ సేఫ్గానే వున్నాయి.. సర్వైలెన్స్ వాళ్ళు అనవసరంగా కంగారు పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజీదగ్గర పోలీసు వెహికల్ ఆపి ఏవో పేపర్లు జిరాక్సు తీశారంటే అవి ఆ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినవై వుంటాయి" అనుకున్నాడు అరవింద్.

సూర్యపేటకు బాయె మాయన్న



అమ్మగారిల్లు అత్తగారిల్లు అనేవి మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతీకలు. ఆడపిల్లకు పుట్టింటి మమకారం ఎక్కువగా ఉన్నట్టు నేటికి కనిపిస్తుంటుంది. ఆడపిల్లను పుట్టిన నాటి నుంచి ....ఆడ ... పిల్ల అని అన్నా బతకనివ్వకుండా చేసినా, అసలు పుట్టకుండా చేసినా కూడా ఆడపిల్లకు తన తోబుట్టువుల పైనా, తల్లి తండ్రుల పైనా అపారమైన ప్రేమ వాత్సల్యాలు ఉంటూనే ఉన్నాయి. ఈ పుట్టింటి ప్రేమలను జానపద గేయాల్లో బాగా కనిపిస్తాయి. అమ్మాయికి పుట్టిన పిల్లవాడు ఏడుస్తుంటే వాడిని ఊయలల్లో పడుకోబెట్టి నీకోసం నీ మేనమామలు ఏదో తెచ్చారని దాన్ని నీవు తీసుకోవడానికి తయారు గా ఉండాలని చెబుతూ దానికోసం నీవు మంచి నిద్ర పోయి శక్తివంతంగా తయారు కావాలని చెబుతూ వారిని జోకొట్టి ఏడుపు పోగొట్టి నిద్రపుచ్చుతుంటారు. అట్లాంటి పాటల్లో మచ్చుకు మేనమామ గురించి పాటను చూద్దాం

అబ్బాయి మామలు యెటువంటి వారు
నిలువుబొట్టుల వారు నియ్యోగి వారు
అంచు పంచెల వారు అంగీల వారు
పట్టుపంచెల వారు పాగాల వారు
చెవిచెలికి చేరడేసి పోగుల్ల వారు
పెసర కాయల వంటి పెదిమల్ల వారు
కందికాయల వంటి కనుబొమల వారు
మిరప కాయల వంటి మీసాల వారు
వారు మా అబ్బాయి మేనమామల్లు...
మా పాప మామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాకల్లు కూర్మావతారం
రక్షించు మామయ్య రామావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు తండ్రి
లాలి, లాలి, లాలమ్మ, లాలీ
అబ్బాయి మామల్లు ఎటువంటివారు
ఎక్కంగ తెచ్చేరు ఎర్రగుర్రాలు
పట్టంగ తెచ్చేరు పట్టుగొడుగల్లు
పులిగోరు పతకాలు పూసలా పేర్లు
అబ్బాయి మామల్లు తెచ్చి యిచ్చేరు ...

ఇలా మేనమామల గొప్పతనాన్ని ఈ పాటలు చెబుతాయి. అంతేకాదు మేనమామ బాధ్యతను చెప్పే సామెతలూ కూడా జానపదంలో కనిపిస్తాయి. బావమరిది బతుకగోరుతాడని, తల్లి వెనుక తల్లంతటి వాడు మేనమామ అని మేనమామ ప్రాశస్త్యాన్ని తెలుపుతారు.

సూర్యపేటకు బాయె మాయన్న
సూసిన రైకలు దెచ్చె మాయన్న
నల్లగొండకు బాయె మాయన్న -
నక్కి రైకలు దెచ్చె మాయన్న
పట్నంబాయె మాయన్న -
పట్టు చీరలు దెచ్చె మా యన్న
ముగ్గురన్నల తోటనే బుట్టినాను -
నానడుము మువ్వంచు చీర గోరింది
నలుగురన్నల తోడనే బుట్టినాను -
నా నడుము నల్లంచ చీర గోరింది

....

ఇలా అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల అనుబంధం ఒక్కనాటిది కాదు. కులాలనుబట్టి కాదు, మతాలను పట్టికాదు అక్కచెల్లెళ్ల మీద ప్రేమ ఒక్కరకంగానే ఉంటుంది.

మా మల్లు చందమామల్లు
నాయన్న మామల్లు రామలక్ష్మణులు
పాలుతాగేవాడు పారాడేనాడు
పాడియావు పంపించు నీకు మీ మామ....

ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన మేనమామలు కొన్ని ప్రాంతాలల్లో వారి అక్కకూతుర్లనే పెళ్లిళ్ల కూడా చేసుకోవడం ఉంది. ఎన్నివిధాలు తరచి చూసినా మేనమామ ప్రాధాన్యత తండ్రి కంటె ఎక్కువనే తెలుస్తుంది. మెట్టినిల్లు చేరిన తన అక్కను ఇంటికి తీసుకొనిరావడం ఒడిబియ్యం పోయడం, పండుగకు పిలవడం సారె పెట్టడం మేనల్లుళ్లను, మేనకోడళ్ల ముచ్చట్లు తీర్చడంలో మేనమామదే పైచేయిగా కనిపిస్తుంది.

- డా. దాసరి రంగ

రాశిఫలం

- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

● **మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1పా.)**
మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుయి. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.

● **వృషభం (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.)**
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుదురు.

● **మిథునం (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.)**
మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

● **కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష)**
ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. తలచిన కార్యాలన్నియు శ్రమపడి విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు.

● **సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)**
బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.

● **కన్య (ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.)**
పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.

● **తుల (చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.)**
కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా వుంటాయి.

● **వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)**
తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్థులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.

● **ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,)**
విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.

● **మకరం (ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)**
స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.

● **కుంభం (ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.)**
తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులేర్పడతాయి.

● **మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)**
ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. తీర్థయాత్రలకు ప్రణాళిక వేస్తారు.

నేర్చుకుందాం — నరసింహ శతకం

సీ. జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి
బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీ చూర్ణగురురేఖ లిడినను
విష్ణు నొందక కాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిన నేమి
శంభు నొందక కాఁడు శైవ జనుఁడు
కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి
యాస పోవక కాఁడు యతివరుండు
తే. ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన
గరునిఁ జెందక సన్ముక్తి, దొరకఁబోదు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ముచ్చటైన జందెం ధరించినా, బ్రహ్మతత్త్వం తెలీకపోతే బ్రాహ్మణుడు కాలేడు. నొసటి పైన తిరుమణి శ్రీచూర్ణాలతో ఎగువరేఖలు దిద్దుకున్నా విష్ణుతత్వం తెలియకపోతే విష్ణుభక్తుడు కాలేడు. విబూది పట్టెలు నొసటిపై తీర్చుకొన్నా, పరమ శివతత్త్వం తెలియకపోతే శైవుడనిపించుకోడు. ఒంటిపై కాషాయ వస్త్రాలు కట్టుకోగానే సన్న్యాసి కాదు ఆశల్ని జయించినవాడే యతి.

ఆశ ఖరీదు అణా



గోరాశాస్త్రి గారి రేడియో నాటిక

వినదగునెవ్వరు చెప్పిన.. (వినముచ్చైన..)

యు: ఏం మిగిలిందండి?

తా:చెప్పానుగా! శరీరంలో రకరకాల జబ్బులూ, తొమ్మండుగురు పిల్లలూ, వాళ్ళకి నామీదుండే వల్లమాలిన అభిమానం. ఇదీ నా ఆర్జన!

యు:జరిగిందానికంతకీ యిప్పుడు విచారిస్తే ఏం లాభం చెప్పండి!

తా:ఛాఛా! ఎంతమాటన్నావు! విచారమా! అది నా జన్మలో లేదు. జరిగింది చెప్పానంతే. లాటరీ వేశాం, ఓడిపోయాం! ఇంకోరకం లాటరీ ఉందేమో ప్రయత్నించి చూడమంటున్నాను.

యు:కనీసం ఇదంతా లాటరీ అని మీ నమ్మకం?

తా:అది నా అనుభవం. సిద్ధాంతం కాదు. చూడబ్బాయ్! నా తత్వానికి సరిపడని విషయాలు నా చేత పేలిస్తున్నావు. మామూలు విషయాలేమైనా చెప్పు.. భోజనం అయిందా?

యు:ఎప్పుడో అయిదండి. మళ్లీ ఎప్పుడో తెలీదు.

తా:చాలా విషయాలు అలా తెలియకుండా వుంటేనే మంచిది. ప్రతిదీ తెలిసిపోతే ఆరోగ్యం బాగుండదు.. ఎవరదీ ఆ చీకట్లో(గట్టిగా) ఎవరక్కడా?

కృష్ణమూర్తి: (సమీపిస్తూ) నేనండీ కృష్ణమూర్తిని. ఎరగరూ- బాంకులో పని.

యు:ఓహో ఇందాకా సైకిల్ తీసుకెళ్ళారుమీరేనా?

కృ: మరేనండి! కొత్త సైకిలు కొని ఇంకా నెల కాలేదు.. అది సరేకానండి, ఇప్పుడెక్కడేనా దుకాణాలుంటాయా, దుకాణాలు?

తా:ఎందుకు నాయనా ఆ కంగారూ? ఏవొచ్చింది? ఏం దుకాణం కావాలి?

కృ:మా ఆవిడండి, ఇందాక భోంచేసేవరకూ హాయిగానే ఉంది. ఉన్నట్టుండి వచ్చేశాయండి బాబూ! చంపేస్తోంది!

యు:ఏంవొచ్చేశాయి?

కృ:మెల్లిగా అంటారేవిటండీ బాబూ! చ స్తూ ం టే న రా ! త ు వ ు్మ ల ం డీ తుమ్ములు! ఏకతుమ్ములు! దానిమీద జలుబూ! ఊపిరాట్టం లేదనుకోండి! ఏం చెయ్యమంటారు తాతగారూ!

తా:ఓ అరగంట ఊపిరి పీల్చడం మానెయ్యమనండి! అదే తగ్గుతుంది!

కృ:అదెలా కుదురుతుందండీ! చెప్పండీ! దుకాణాలు ఉంటాయా?

యు:ఉంటే ఏం చేస్తారు?

కృ:ఏదైనా మందు కొనుక్కొస్తాను. వెంటనే మందు పడితే మంచిది చూడండి!

యు:ముందు తక్షణం ఏం చేశారు?

కృ:ఏం చెయ్యనూ? స్వెట్టరు తొడుక్కోమన్నాను. తలకి మఫ్లరు చుట్టుకోమన్నాను.

తా:అబ్బే అలా అశ్రద్ధ చేయకండి.

కృ:అయితే ఇంకేం చెయ్యమంటారు?

తా:కిటికీ తలుపులన్నీ వేసెయ్యండి. ఒక్క పిసరు గాలి తగిలినా ప్రమాదం-

కృ:అవునండి-అసలే అర్భకురాలు.

తా:నాకు తెలియదుటయ్యా! రోజూ చూస్తున్నానుగా. అవునా- గది నిండా సాంబ్రాణి పొగ వేసి దీపాన్నీ వెలిగించెయ్! ఆ తరువాత మందుల షాపునుండి మందు కొనుక్కెళ్ళు!

కృ:అలాగేనండి! వెళ్లొస్తాను మరి!

యు:చూడండి! ఇంకో చిన్న జాగ్రత్త తీసుకుంటే ఇంకా మంచిది. మీ ఇంట్లో గరుడ పురాణం వుందా?

తా:ఇప్పుడప్పుడే కాదులే అది- నే చెప్తాగా- ముందు నువ్వు వెళ్లిరా నాయనా!

కృ: వస్తానండి మరి!

యు:అభిమానం అంటే అలాగుండాలి తాతగారూ! నాకే గనక ఇలాంటి నాన్నుంటేనా?

తా:ఉంటే?

యు:బతుకు ఇంతకంటే ఇంకొంచెం రుచిగా ఉండేదేమో! మా నాన్న ఏం చేసేవాడో తెలుసా తాతగారూ! ఇంట్లో ఎవరికైనా కాస్త జబ్బుగా వుంటే వెళ్లి వీధరుగుమీద కూర్చునేవాడు. అమ్మకి జ్వరం వస్తే కోరి తెచ్చుకున్నావని పట్టుకు తన్నేవాడు.

తా:సబబుగానే వుంది. జబ్బు తెచ్చుకోవడం నేరం- నేరానికి శిక్షవేసేవాడు- తప్పేం?

యు:బాగా చెప్పారు. ఈ ధర్మసూక్ష్మం నాకి న్నాళ్లూ తెలియలేదు.

తా:సరే- ఒక్కసారి లోపలికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను. ఇంక వెళ్లి పండుకుంటావా?

యు:నిద్రరావడంలేదు. మీరు వెళ్లిరండి. బహుశా మీరు తిరిగి వచ్చేవరకూ ఇక్కడే ఉంటానను కుంటాను.. చెప్పలేను.

తా:సరేలే- నిద్రపో! దాన్ని మించిన సుఖం లేదు.

⁂

యు:అంటాడు తాతగారూ. కాని నిద్ర రావద్దూ! ఆ అమ్మాయి కృష్ణవేణి చెప్పినట్లు ఇలాంటప్పుడు రెండో ఆటో, లేకుంటే మూడో ఆట సినిమా చూసి, నడిచి ఇంటికి వస్తే ఎంత హాయిగా ఉంటుంది! సినిమాకి డబ్బులే ఉంటేనా! అంతపనీ చేసుండేవాణ్ణి. ఇన్ని కబుర్లూ చెప్పి యీపాటికి గుర్రుపెట్టి నిద్రపోతూ ఉండుంటుంది. ఆ ఇందిర ఎవరో గాని ఆవిడకి ఇవాళ నిద్రాభంగం ఉండకూడదు మరి!

⁂

కృష్ణవేణి:ఇందిరా?

ఇంది:ఏం కృష్ణవేణీ! రా, లోపలికి రా! ఇంత రాత్రివేళ వచ్చావేం? ఏదైనా కావాలా?

కృ: అబ్బే ఏం తోచక వచ్చాను. నిద్రపోతున్నారా? అమ్మ వంట్లో ఎలా వుందీ?

- సశేషం

(ఆకాశవాణి సౌజన్యంతో...)

మాటాట

నిర్వహణ: సుధామ 1559

1		2		■	■	3
	■		■	4		
5		■	6		■	
■	■	7	■		■	■
8	■	9		■	10	11
12			■	13	■	
	■	■	14			

ఆధారాలు

అడ్డం:

1. అయ్యంకి వెంకట రమణయ్య పేరు చెబితే గుర్తొచ్చేది
4. వూపిరి
5.కరవాలము
6. మత్స్యము
9. అటుగా అవకాశము
10. పార్వతి
12.జెండా
14. కీడు, హాని

నిలువు:

1. వెదురుమొలక, కట్ల తీగ
2. లలిత మధ్యలోపోయింది
3. బ్రహ్మ, చంద్రుడు
4. స్వయంగా మొట్టమొదటకలిగే జ్ఞానం
7. రసన
8. చెద పురుగు , బదినక
11. మరిచిపోము, ఓ సుగంధపు ఆకు
13. వెదురుతట్ట

మాటాట -1558 సమాధానం

1 యా	త	2 న	■	3 రాం	షా	■
■	■	4 గ	5 యా	రాం	■	6 బ
7 గో	■	■	త	■	■	ళ్ళా
8 దా	మ	ము	■	9 కు	మ్మ	రి
వ	■	■	10 నా	వ	■	■
రి	■	11 మ	ర	ల	■	■
■	12 ప	గ్గం	■	13 యం	త్ర	ము

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

ధర్మభూమి

ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము తన మనంబునకగు దా
నొరులకు నవిసేయకునికి
పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్

అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు



"పుట్టపర్తి యన్న పుడమి వైకుంఠంబు

వెలసి ఉన్నాడు విష్ణుమూర్తి ... అంటూ ప్రపంచం నలుమూలలనుండి పుటపర్తికి నేటికీ జనం వస్తూనే ఉన్నారు. మాతృమూర్తి ఈశ్వరాంబ భగవాన్ బాబా ఆదిలోనే "నీకార్యక్రమములన్నీ ఈ భూమి మీదే అంటే దుటపర్తి నుంచే అన్ని కార్యాలన్నీ చేయము. దీన్ని విడిచి నీవు ఎచ్చటకు పోరాదు" అన్ని తల్లి వ్యాక్యాన్ని విస్మరించి బాబా ఎన్నడూ కాలు కదపలేదు. సత్యసాయి విశ్వవిద్యాలయం, సత్యసాయి వాటర్ ప్రాజెక్టు, సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, విశ్వసందర క్రీడామందిరం నక్షత్రశాల మొదలైన అపూర్వ నిర్మాణాలు పుటపర్తివాసులకోసం బాబా చేపట్టారు. బాబా సర్వాంతర్యామి తన భక్తులెక్కడెక్కడ ఉన్నా అక్కడక్కడే వారి పక్కనే ఉన్నట్లుగా భావన కలిగించేవారని బాబా భక్తులంటారు.

స్వచ్ఛ కీర్తి

ఒక మంచి పని చేయడంవల్ల పదిమంది మెచ్చుకొంటారు, ఇదే ప్రశంస, దీనినే కీర్తి అంటారు. కీర్తించడం అనే మాటకు పొగడడం అనే అర్థం కూడా వుంది. ఈ కీర్తి ఒక్కచోట ఉండదు. ఆనోటా ఈనోటా పడి దశ దిశల్లో వ్యాపిస్తుంది.

కీర్తిగానీ, అపకీర్తిగానీ మహావేగంగా పయనిస్తుంది. క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది. అపకీర్తి వస్తే తట్టుకోలేరు. బాధపడుతారు. కాని కీర్తి వస్తే మహాసంతోషం వేసింది అంటారు. మరి సంతోషం కలిగే పనులు చేస్తున్నారా అంటే ఆలోచిస్తారు. అందుకే ఏపనినైనా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. నలుగురి మంచి కోరి చేయాలి. స్వార్థం విడనాడాలి. తను ఒక్కడే బాగుండడం కాక నలుగురూ బాగుండాలని కోరుకోవాలి. అట్లాంటి మంచి ఆలోచనలు కలిగి ఉంటే కీర్తి దానంతట అది వస్తుంది.

పరీక్షలో విద్యార్థి ప్రథమ శ్రేణిలో ప్రప్రథమంగా నిలిచాడు. ఇది అతని కీర్తికి కారణ మవుతుంది. అదే తాను చదువుకుంటూ తనతో చదువుకునేవారిలో ఎవరైన వెనుకబడి ఉంటే వారికి కూడా చదువు చెప్పి సులువు మార్గాలు చెప్పి వారిని కూడా పరీక్షల్లో కృతార్థులను చేయడంలో సాయం చేస్తే ఇపుడు వచ్చిన కీర్తి కన్నా ఎక్కువ కీర్తి వస్తుంది. సాయం పొందినవారు మరింత మందితోనీ సాయగుణాన్ని చెప్తారు. పైగా వారు కూడా నీలాగా మారడానికి ప్రయత్నిస్తారు. ఇపుడు ఎక్కువ మంచి జరిగింది కనుక ఎక్కువ కీర్తి వస్తుంది. అట్లా అని కీర్తి కోసమే పని చేయకూడదు. అది కృతిమంగా మారుతుంది. అది మంచి కీర్తిని సంతృప్తి నివ్వదు. పరిశోధనలో శాస్త్రవేత్త స్వైన్‌ఫ్లూ ఔషధాన్ని కనుగొన్నాడు. వ్యవసాయంలో బాగా దిగుబడి వచ్చే వంగడం కర్షకుడే పదిమందికి అందించాడు. తన పరిశ్రమలో యజమాని నాణ్యమైన ఉత్పత్తులు తీస్తున్నాడు. యుద్ధంలో అగ్రభాగాన నిలిచి సైన్యాధికారి శత్రుసేనలను తరిమేశాడు. చెట్లనుంచి వాహనాలకు పయోగించే ఇంధనాన్ని తయారుచేసే విధానాన్ని ఓ యువ మేధావి కనుగొన్నాడు. మనస్సులోకి దురాలోచనలు రాకుండా నిరోధించే పరికరాన్ని ఓ మనస్తత్వశాస్త్రవేత్త లోకం ముందుంచాడు. ఇంకేం! వీళ్లందరినీ లోకం కీర్తిస్తుంది. వీరి కృషిని తరతరాల వారికి అందిస్తుంది. కనుక ఇట్లాంటి ఆదర్శవంతమైన పనులు చేస్తే అది మన దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తాయి. ప్రపంచదేశాల్లో మన జాతి ఉన్నతిని పెంచుతాయి. ఇలా చేసిన వారి అనుభవాలు తరువాతి తరాలకు పాథేయాలు కావాలని అందరూ కోరుకుంటారు. నాకు అధికారముంది, జ్ఞానముంది, ధనముంది, శక్తివుంది, నేను వీటిద్వారా ఈ లోకానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో, ప్రేమతో సేవ చేయాలి. మనస్సు, కీర్తివల్ల వచ్చే ప్రశంస రెండూ స్వచ్ఛంగా ఉండాలి. అలాంటి స్వచ్ఛమైన కీర్తే నిజమైన కీర్తి.

- జి. కల్యాణి

ఆవేశం విడువు ఆలోచనతో నడువు

"ఆవేశం విడువు ఆలోచన తో నడువు"అని పెద్దలు చెబుతుంటారు. ఆవేశం వస్తే కోపం వస్తుంది. కోపం వివేకాన్ని నశింపచేస్తుంది. తన కోపమే తన శత్రువు అని శతకకారుడు చెప్పాడు. ఏ పురాణాన్ని చూసినా ఆవేశంతో చేసిన పనులు అనర్థదాయకాలుగానే కనిపిస్తాయి. అదే ఆలోచనతో చేసినవి అర్థాన్నే కాదు పరమార్థాన్ని కూడా కలుగచేస్తాయి.

కౌరవులు పాండవులు అన్నదమ్ములైనా వారి మధ్య ఈర్ష్యాసూయలతో పాటు ద్వేషం కూడా రాజుకుంటుంది. కౌరవుల్లో దుర్యోధనుడు పేరుకి పెద్దవాడైనా బుద్ధిలో అందిరి కన్నా తక్కువైనవాడే. దానికి తోడు



శకుని మామ, కర్ణుడనే మిత్రుడు, తమ్ముడనే దుశ్శాసనుడు చేరి దుర్యోధనుని బుద్ధిని చెడగొడుతుంటారు. వారు చెప్పింది విని ఆలోచనే లేకుండా ఆవేశంతో ఎన్నో కుయుక్తులు పన్నుతాడు. కాని అవి అన్నీ కూడా విఫలమవుతాయి. అంతే కాదు దుర్యోధనునిడి మరింత అవమానం పాలైట్లు కూడా చేస్తాయి.

అట్లానే రావణుడు కూడా ఆయన చెల్లెలు శూర్పణఖ చెప్పిన విషయాన్ని వింటాడు. మరో ఆలోచనే లేకుండా సీతాపహరణానికి కుట్రలు పన్నుతాడు. దీనికి సాయంగా ఆయనకు ఎదురు చెప్పనివారి సలహాలు తీసుకొంటాడు. మంచి పనికాదు అనిచెప్పిన వారి మాటలను పెడచెవిన పెడుతాడు. దాంతో సీతాపహరణ చేయగలిగాడు. కాని ఆమెను కనీసం తనతో మాట్లాడించుకోలేకపోయాడు. అంతేకాదు రాముని చేతిలో సర్వనాశం చెందాడు. తానే కాదు తన వంశం అంతా నాశనం అయ్యేలా చేసుకొన్నాడు. దీనికి కారణం ఆవేశమే కాని ఆలోచన కాదు.

ఒక్కక్షణం తాను చేస్తున్న పనేమిటో ఒకసారి ఆలోచించి మంచి పనో కాదో వివేకంతో పరిశీలించుకుంటే ఇంత అనర్థం జరిగేది కాదుకదా.

అందుకే నేటి యువత కూడ చేసే పనిని పూర్తిగా అర్థం చేసుకొని దానివల్ల మంచిజరుగుతుందా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి చేస్తే మంచి జరుగుతుంది. అందుకే పెద్దలు ఆవేశంతో కాక ఆలోచనతో నడువు అంటారు.

- చరణ శ్రీ

యాజ్ఞసేని 32



త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము

కుమ్మరి ఇంట్లో ప్రవేశించిన పాండవులు, ద్రౌపది శయనించి ఉండటాన్ని చూస్తాడు దృష్టద్యుమ్నుడు. అలా పరుండిన పాండవులు సేనాధికారుల గురించీ, దివ్యాస్త్రాల గురించి, రథాలు, ఏనుగులు, ఖడ్గాలు మొదలగువాటి గురించి మాట్లాడుకొనటం వింటాడు. వారలా మాట్లాడుకొనటం పాంచాలి కూడా విన్నది. పాండవులు మాట్లాడుకొన్న విషయాలను వినిన దృష్టద్యుమ్నుడు అక్కడనుండి బయలుదేరి తండ్రి వద్దకు వెళ్ళాడు. ద్రుపదుడు విచారంతో ఉన్నాడు. దృష్టద్యుమ్నుని చూచి "ద్రౌపది ఎక్కడికి వెళ్లింది? ఎవరు తీసికొని వెళ్ళారు? నా పుత్రికను గెలిచినవాడెవడు? పాండు పుత్రులు బ్రతికే ఉన్నారా? నేడు మత్స్యయంత్రాన్ని ఛేదించినవాడు పాండవ మధ్యముడైన అర్జునుడేనా? అని ఆత్రుతతో అడిగాడు.

తండ్రి ఆత్రుతని చూచి దృష్టద్యుమ్నుడు "వింటిని ఎక్కుబెట్టి లక్ష్యాన్ని పడగొట్టిన ఆ యువకుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు. ఎవ్వరిని కలయక వేగంగా నిష్క్రమించాడు" అని అన్నాడు దృష్టద్యుమ్నుడు.

"అయితే ద్రౌపది ఏమయింది?" అడిగాడు ద్రుపదుడు.

"ద్రౌపది మిక్కిలి ప్రసన్నతతో అతడిని అనుసరించింది. అప్పుడు దానిని సహించలేని రాజులందరూ అతడిని, అతడితోయున్న మరొకడిని ముట్టడించారు. ఆ యిద్దరూ కలిసి ఆ రాజ సమూహాన్ని ఎదుర్కొని వారు వెనుకకు తిరిగి పారిపోయేటట్లుగా చేశారు. అందరూ చూస్తుండగానే వారు ద్రౌపదితో కలిసి నగరానికి వెలుపలనున్న ఒక కుమ్మరివాని ఇంటిలోనికి ప్రవేశించారు" అని చెప్పాడు దృష్టద్యుమ్నుడు.

"ఆ ఇంటియందు మరెవరున్నారు?" అడిగాడు ద్రుపదుడు.

"ఆ ఇంటిలో అగ్నిశిఖతో సమానంగా వెలుగుచున్న ఒక స్త్రీ ఆసీనురాలై యున్నది. ఆమె ఆ వీరుల మాతృమూర్తి కావచ్చును. ఆమె ప్రక్కనే మరి ముగ్గురు వీర పురుషులు కూర్చొని ఉన్నారు. ఇంటిలో ప్రవేశించగానే ఆ ఇద్దరు వీరులు తల్లి పాదాలకు నమస్కరించి ద్రౌపదిని కూడా నమస్కరించమన్నారు.



ఆమెను తల్లికి అప్పగించి ఆ ఐదుగురు కలిసి భిక్షాటనకు వెళ్లిపోయారు" అని అన్నాడు దృష్టద్యుమ్నుడు.

"ఆ తరువాత ఎప్పుడు తిరిగి వచ్చారు?" అడిగాడు ద్రుపదుడు.

"వారు భిక్షాటన ముగించుకొని తిరిగి వచ్చారు. తల్లికి నమస్కరించారు". ఆమె ద్రౌపదిని చూసి-

"రాకుమారి! తెచ్చిన భిక్షాన్నాన్ని దేవతలకు బలిగా కొంత భాగాన్ని, బ్రాహ్మణులకు కొంత భాగాన్ని యిమ్ము. మిగిలిన దాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఆ మహాకాయుడికి వడ్డించి తక్కిన భాగాన్ని మా అయిదుగురికి వడ్డించి, చివరిగా నీవు భుజింపుము" అని అన్నది. ఆమె ఆజ్ఞ ప్రకారం ద్రౌపది నడుచుకొన్నది" అని వివరించాడు దృష్టద్యుమ్నుడు.

"వారి గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అడిగాడు ద్రుపదుడు.

"భోజనానంతరం ఆ అయిదుగురు ఒక ప్రక్కగా శయనించారు. వారి పాదాలచెంత ద్రౌపది శయనించింది. అలా పడుకొని ఆ వీరులు యుద్ధ నైపుణ్యాల గురించి, మధ్య మధ్య విచిత్రాలైన కథలు చెప్పుకొన్నారు. వారి మాటలను బట్టి వారు క్షత్రియులు అనక తప్పదు. వారు బ్రాహ్మణులుగానీ, శూద్రులు గానీ కారు" అని అన్నాడు దృష్టద్యుమ్నుడు.

"క్షత్రియులైతే వారెవరై ఉంటారు?"" అడిగాడు ద్రుపదుడు.

"వారి మాటలను బట్టి ఆ అయిదుగురు తప్పక పాండవులై ఉంటారు. ఆమె వారి తల్లి కుంతీదేవి అయి వుంటుంది. లాక్షగృహం నుండి తప్పించుకొని బ్రాహ్మణ వేషధారులై కాంపిల్యంలో దాగియున్నారన్నది నిశ్చయమని చెప్పవచ్చును" అని అన్నాడు దృష్టద్యుమ్నుడు.


అంత ద్రుపదుడు తన పురోహితుని పిలిపించి అతడిని వెంటనే కుమ్మరి యింటికి పోయి అక్కడ వున్నవారు పాండుపుత్రులైన పాండవులేనా తెలిసికొని రమ్మన్నాడు.

ద్రుపద పురోహితుడు బ్రాహ్మణ సమూహంతో పాండవులున్నచోటికి వచ్చి ధర్మరాజును చూస్తాడు. భీమసేనుడు ఆ ద్రుపద పురోహితునికి అర్ఘ్యాదిపూజలు సమర్పించాడు. అంత ఆ ద్రుపద పురోహితుడు ధర్మరాజుతో-

"గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న మహానుభావా! ద్రుపద మహారాజు మీ కులగోత్రాలను, మిమ్ముల గురించి తెలిసికొనాలని ఆసక్తుడై వున్నాడు. ఆ రాజుకు సంతోషం కలిగే విధంగా నాకు తెలయజేయండి. ఆశ్చర్యకరమైన మత్స్యయంత్రాన్ని తన పరాక్రమంతో పడగొట్టిన ఆ మహావీరుడిని చూడ మా రాజు ఆరాట పడుచున్నాడు" అని అన్నాడు.

"మీ రాజు ఆలోచించి ఎంతో సులువైన నియమాన్ని చేసి, మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వీరుడే తన కూతురుకు భర్త అవుతాడన్నాడు. అతడు చెప్పినట్లుగానే మత్స్యయంత్రాన్ని పడగొట్టి, ఇదిగో ఇతడు ఈ కన్ను రాజులందరి సమక్షంలో గ్రహించాడు. ఇపుడు మీ రాజు తెలిసికొనటం ఎందుకు? తెలిసికొని ఏమి చేస్తాడు?

- ఇంకావుంది



శ్లో: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనంధ్రువమ్।
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం॥

అష్టాదశ పురాణాల్లోని వ్యాసుని మాటలన్నీ సత్యాలే. పరులకుపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం.
ఇది వారి సమగ్ర సాహిత్య తాళానికి తాళంచెవి. దేనినైనా చేయండి. కాని చేసే ముందు ఒకసారి ఆగి ఆలోచించండి. మన చేస్తున్నది ఏది పాపమో! ఏది పుణ్యమో తెలుసుకోండి! చాలు! ఆ తర్వాత పాపంలో మునుగుతారో, పుణ్యంలో తేలుతారో మీ ఇష్టం. అన్నారు అంతా మనిష్టమే అన్నమాట.

షోడశావతారుడు

దత్తాత్రేయుడు అత్రి చేసిన తపఃఫలం, అనసూయ చేసిన కర్తవ్యనిష్ఠా ఫలం రెండూ కలసి దత్తాత్రేయులుగా రూపుదిద్దుకొంది. అనుసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలి లక్ష్మీపార్వతీసరస్వతులు ముచ్చటపడ్డారు.వారికి నారదుడు తోడయ్యాడు. అమ్మా ఆ అనసూయమ్మ ఇనుపగుగ్గిళ్లను ఉడికించిన తల్లి. ఆమెను పరీక్షించాలనుకొంటే ఏదైనా ఉపద్రవం వస్తుందేమో అని కూడా తన తప్పులేకుండా చెప్పాడు. కాని ఆ ముగ్గురమ్మలు తమ తమ పతిదేవులను అనసూయ దగ్గరకు పంపించారు.



త్రిమూర్తులు వివస్త్రవై తమ ఆకలిని తీర్చమని కోరారు. అనసూయ సరే నంది. తన పతిదేవుని స్మరించుకుంది.త్రిమూర్తులను పసిబాలురుగా మార్చింది. వారికి స్తన్యమిచ్చింది. వారి ఆకలి తీరింది. వారిని ఊయల్లో పడుకోబెట్టింది. తాను తన పని చేసుకొంటూ ఉంది. కాని ముగ్గురమ్మలమే తమకు పతిభిక్ష పెట్టమని వచ్చారు. అక్కడ ఆ ఊయల్లో ఉండేవారే మీ వారు తీసుకొని వెళ్లండి అంది అనసూయమ్మ. వారు విచిత్రంతో చూసి ఆపని మాకు రాదు నీవే దయతలచి మా పతిదేవులను అనుగ్రహించుము. మా అజ్ఞానంతో ఇలా ప్రవర్తించాము అని చెప్పుకున్నారు. చిరునవ్వుతో వారిని చూసింది. తన పతిదేవుని స్మరించుకొని బాలకులపై నీళ్లు చల్లింది. వారు త్రిమూర్తులుగా యథారూపం ధరించారు. సతీసమేతులైన త్రిమూర్తులు అత్రి అనసూయల కోరిక తీరుస్తామన్నారు. మీ ముగ్గురు మాకు తనయుడై పుట్టమని అడిగారు. ఆ త్రిమూర్తుల వరఫలమే దత్తాత్రేయులు. ఆ దత్తాత్రేయులే షోడశావతారులు.ఆ షోడశ అవతారాలు

యోగరాజు: కార్తిక పున్నమి బుధవారం మొదటి ఝాములో మొదటి యామంలో యోగిరాజుగా అవతరించారు.

అత్రివరదుడు: అత్రివతాశనుడై ఇంద్రియాలను, మనస్సునూ నిగ్రహించి ఒంటికాలుపై యోగిరాజునే ధ్యానించాడు. నీవంటి పుత్రుడు కావాలని కోరుకున్నాడు. ఆయన తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు దర్శనం ఇచ్చారు. వారు అత్రికోరికానుసారం అత్రివరదులుగా దర్శనం ఇచ్చాడు.

శ్రీ దత్తాత్రేయుడు ; అత్రిఅనసూయలు చేసే లోకోపకారానికి ముగ్ధుడైన దత్తాత్రేయులే కార్తిక బహుళ విదియ మృగశిర నక్షత్రం నాడు దత్తాత్రేయులుగా ఉద్భవించారు.

- ఇంకా ఉంది

తవ్వినకొలదీ తరగని గనులెన్నో

పురాణాల్లో శాస్త్రవిజ్ఞానం

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్



భారద్వాజ మహర్షి: బృహస్పతి పుత్రుడు ద్రోణాచార్యుని తండ్రి అయిన ఈయన అనేక శాస్త్రగ్రంథాలను రచించారు. అందు 'అంశుబోధిని' అను గ్రంథమొకటి. ఈ గ్రంథమందు గ్రహములకు చెందిన సమాచారము - కాంతి (లైట్) ఉష్ణము (ఉష్ణశక్తి -నేడు హీట్ అంటున్నాం), ధ్వని శాస్త్రము (సౌండ్), విమాన నిర్మాణ విధి విధానములు, విద్యుచ్ఛక్తి దాని ప్రయోగ విషయముల వంటి అనేక శాస్త్ర విషయాలు చెప్పబడ్డాయి. భరద్వాజ స్మృతి పేరిట ధర్మశాస్త్రాన్నందించారు. భారద్వాజ మహర్షి 'ఆకాశతంత్ర' మను మహాగ్రంథాన్ని రచించారు. దీనియందు నేటి శాస్త్ర విజ్ఞానానికి తెలియని అనేక విశేషాలను వివరించారు. ఏడు విధములైన ఆకాశములను, ఆకాశ నేత్రా విభాగాలను, ఆకాశంలో జరిగే అనేక శక్తి సంయోగ వివరాలు, ఆకాశమునందలి భూములు (సూపర్ ఎర్త్- ఇటీవల శాస్త్రజ్ఞులు చెప్పే మహాభూమి) ఆకాశంలోని కాంతి, శక్తి, అగ్ని, గ్రహములు, గ్రహ కక్ష్యలు తంత్రివార్త శాస్త్రము (టెలిఫోన్) వివరించబడ్డాయి. మనవారికి ఆకాశ తత్వము, దాని ఆద్యంతములే పూర్తిగా అవగతమగుటలేదు.

పురాణకాలంలో 32 రకాల విమానాల గురించి వివరించారు. భారద్వాజ మహర్షి యుద్ధ విమానాల గురించి కూడా తన బృహత్ విమాన యంత్ర శాస్త్రంలో వివరించారు. ఏ లోహాలతో విమానాన్ని తయారుచేయాలి, ఎటువంటి ఇంధనాన్ని వాడాలి, పైలట్లు ఆహార వస్త్రధారణ నియమాల వంటివి తెలియజేశారు మయుడు, భారద్వాజ మహర్షి 16 రకాల విమానలను చెప్పి వాటిని మరలా ఒక్కొక్కదానిని 8 తెగలుగా విభజించి 128 రకాలు చెప్పారు.

ఆధునిక కాలంలో తొలి విమాన నిర్మాతలు రైటు సోదరులు కాదు. వారు 1903 డిసెంబర్ 14న వారి విమానానికి రూపకల్పన చేశారు. కానీ అంతకు పూర్వమే 8 సంవత్సరాల పూర్వం అంటే 1895లో ముంబయి చౌపాతి సముద్ర తీరంలో శివరాంబాపూజి తల్వాడి అనే భారతీయ వేదపండితుడు తయారుచేసిన విమానం గాలిలో 1500 అడుగుల ఎత్తువరకు లేచింది. ఈ విమానానికిఆయన మరుత్యభ అని పేరు పెట్టారు. వేదాలు చెప్పిన తంత్ర విజ్ఞానం ఆధారంగా పాదరసం, సూర్యరశ్మిల సహాయంతో దీనిని నిర్మించారు. బొంబాయి ఆర్టు సొసైటీ ఆధ్వర్యంలో ఆకాశయానం చేయించారు. ఈ విమానాన్ని అప్పటి బరోడా మహారాజు మహాదేవ్ గోవింద రాణా మొదలగు ప్రముఖులు వీక్షించారు. శివరాం బాపూజీ తల్పాడే మరాఠీ భాషలో ప్రాచీన విమాన విద్యేఛాశోధి అనే గ్రంథాన్ని రచించారు. తన భార్య మరణానంతరం నైరాశ్యంలో తన పరిశోధన విరమించుకొన్నారు. ఈయన వారసులు మరుత్సఖి విమాన ప్లాన్‌ను ఒక ఆంగ్లేయ కంపెనీకి అమ్మివేశారు.

సనాతన భారతీయ మహర్షుల విజ్ఞానమొక మహా సింధువని చెప్పక తప్పదు. మన ఊహకందని విశ్వ విజ్ఞానాన్ని అందించారు. యుగయుగాల చరిత్రను తవ్వినకొద్దీ తెలిసేదేమంటే, నేటి విజ్ఞాన శాస్త్రానికి విభిన్నమైన పద్ధతిలో ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన ఆవిష్కరణలు దర్శనమిస్తాయి. ఈజిప్టులో గ్రీస్‌లో, చైనాలో బయటపడ్డ ఆవిష్కరణల గురించి ఆరాటపడేవారు. భారత ఉపఖండంలో వెలుగు చూసిన అద్భుత వైజ్ఞానిక ఆవిష్కరణలపై దృష్టి సారించి, నేటి పరిశోధనలకు అనుసంధానం చేసుకుని పురోగమిస్తే వైజ్ఞానికంగానే కాక సర్వతోముఖాభివృద్ధి సాధించుకోవచ్చు. ఏదో సింధులోయలో హరప్పా, మొహంజదారో నాగరికతను గురించి ఇంకేవో తవ్వకాలలో దొరికిన వాటి గురించి నాలుగు మాటలు విని మురిసిపోవటం కాదు. భరతభూమిలోని ప్రతి నదీ తీరంలోను, ప్రతి పర్వత శ్రేణిలోను, విజ్ఞాన విభావరులు కాంతులీనిన దాఖలాలనేకం కనిపిస్తాయి. కాలగర్భంలో కలిసిపోయినవిగా మన మహర్షులందించిన విజ్ఞానమపారం. మహర్షులందించిన విజ్ఞాన గ్రంథాలను కొన్నింటిని చూద్దాం.

- ఇంకా ఉంది

సదాలోచనే సన్మార్గానికి దారి

మనసులో మంచి సంకల్పం అనే బీజం పడితే అది మొలకై, మొక్కై ఎదగడానికి గట్టి కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిసి సమిష్టిగా పనిచేస్తాయి.

"మనుషులు ఎదుటివారు చేసిన పనులే చూస్తారు - భగవంతుడు మన మనసులోని సంకల్పాన్ని చూస్తాడు". ఒక్కొక్కసారి మంచి సంకల్పంతో మొదలుపెట్టిన పనులు కూడా వెంటనే మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఫలితం సరిగా లేదు కనుక నీవు చేసే పనులన్నీ చెడు పనులే అని అనేయకూడదు. అతని సంకల్పమేమిటో చూడాలి. అందులో ఉన్న నిజాయితీచూడాలి. చేతనైతేఅవతలి వారి సంకల్పాన్ని నెరవేర్చడానికి చేయూతనివ్వాలి.

పాండవుల సంకల్పం, వారి ధర్మనిరతి చూశాడు కనుక శ్రీకృష్ణుడు వారితో



పాటు నిలిచాడు. పాండవ పక్షపాతి అని అన్నా చిరునవ్వు నవ్వాడు. ఎక్కడైనా భగవంతుడు మంచికి తోడుగా ఉంటాడు.

మంచి వ్యక్తిత్వం ఉంటే మంచి మనుషులుగా ఎదగగలుగుతారు.

రాముడు ధర్మపథంలో నడిచాడు. తండ్రి మాటను నిలబెట్టడానికి పదు నాల్గేండ్లు వనవాసం చేశాడు. అన్యాయంగా రావణుడు రాముని భార్యను అపహరించాడు. ఆమెను ఎన్నో బాధలు పెట్టాడు. కాని రాముడు సీత ఎక్కడుందో కనుగొన్నాడు. అపుడు అంగదుని సంధిచేసుకోమని పంపించాడు.

సీతను నాకు అప్పగించకపోతే యుద్ధానికి రమ్మని పిలిచాడు. అపుడు కూడా రావణుడు దుష్ట ఆలోచనలతో కూడి ఉన్నాడు కనుక రామరావణ పోరు జరిగింది. లోకకల్యాణ కారకుడైన అగస్త్యుడు వచ్చాడు. రామునికి సూర్యోపాసన చేయమని ఆదిత్యహృదయం బోధించాడు. రామరావణ పోరులో అధర్మపరుడైన రావణుడు నశించాడు. రాముడు విజేతగా నిల్చాడు. త్రేతాయుగం వాడైన రాముణ్ణి నేడుకూడా ప్రశంసిస్తారు. రామునిలాగా జీవించాలని అనుకొంటారు.

పోత పోసిన ధర్మస్వరూపమని కొనియాడుతారు. దీనికంతటి కారణం మాత్రం మంచి సంకల్పం రామునికి ఉండే కనుకనే. అతను నేటికి రాణింపబడుతూనే ఉన్నాడు. దుష్ట సంకల్పాలు ఎవరికైతే ఉంటాయో వారంతా మట్టిలో కలిసిపోవాల్సినవారే. వారి ఆనవాలు కూడా ఎవరూ పట్టించుకోరు. రాముని చరిత్ర చూసి మనం ధర్మాచరణ ఏవిధంగా చేయాలో నేర్చుకోవాలి.

C M Y K

చిత్రభూమి

జీవితమొక నటనయనే
వివేకమును ప్రోదిజేసి విందుగ పరచే
నవరసముల సినిమాయై
అవిరళముగ ముదమునిచ్చుటద్భుతమేగా!

12 ఆంధ్రభూమి శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018



పూజా హెగ్డే

ప్రభాస్‌తో జోడీ!

దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అందాల భామ పూజా హెగ్డే జోరు ఎక్కడా తగ్గడంలేదు. ప్రస్తుతం తెలుగులో పలు క్రేజీ అవకాశాలతో బిజీగా వున్న ఈమెకు మరో బంఫర్ ఆఫర్ దక్కింది. ప్రస్తుతం 'సాహో' చిత్రంలో నటిస్తున్న ప్రభాస్, జిల్ దర్శకుడితో మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. 'సాహో' సినిమా విడుదలకు ఇంకా సమయం పట్టేలా వుండడంతో ఆయన ఫ్యాన్స్ అసహనంతో వున్నారట. వాళ్లను కూల్ చేయడానికి రాధాకృష్ణ సినిమాను సెట్స్‌పైకి తెచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం నెల రోజులపాటు కాల్షీట్లను కేటాయించిన ప్రభాస్, త్వరలోనే సినిమా పూర్తిచేసి జూన్ వరకు విడుదల చేయాలని చెప్పాడట. ప్రస్తుతం ఆ కార్యక్రమాల్లో బిజీగా వున్న దర్శకుడు హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డాడు. ఇప్పటికే పలువురు హీరోయిన్లను పరిశీలించి పూజా హెగ్డేను తీసుకోవాలని భావించారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఇప్పటికే పూజ, మహేష్ సరసన వంశీ పైడిపల్లి చిత్రంలో ఎంపికైంది. దాంతోపాటు ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల సినిమాలో కూడా నటిస్తోంది. మొత్తానికి ముగ్గురు స్టార్ హీరోలతో జోడీకడుతున్న పూజ, మరోవైపు రంగస్థలంలో ఐటెం సాంగ్ కూడా చేస్తోంది.

చివరివారం నుండి..

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు సుకుమార్‌తో 'రంగస్థలం' చిత్రాన్ని చేస్తున్న చరణ్, ఆ షూటింగ్‌ను పూర్తిచేశాడు. దానితో బోయపాటి శ్రీను చిత్రానికి లైన్ క్లియర్ అవ్వడంతో రెండో షెడ్యూల్‌ను ఈనెల చివరిలో ప్రారంభిస్తారట. బోయపాటి మార్క్ కథతో రూపొందే ఈ చిత్రంలో చరణ్ కొత్తగా కన్పిస్తాడని తెలిసింది. డి.వి.వి క్రియేషన్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీ నటిస్తోంది. త్వరలోనే పూర్తిచేసి మెగాస్టార్ బర్త్‌డేకు విడుదల చేయాలనే ఆలోచనలతో ఉన్నారట.



గౌతమ్ మీనన్‌తో..



తమిళ స్టార్ హీరో అజిత్, క్రేజీ దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'ఎన్నై అరిందాల్' చిత్రం తెలుగులో 'ఎంతవాడు గానీ' పేరుతో విడుదలైంది. ఘనవిజయం సాధించిన ఈ సినిమా తరువాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అజిత్, శివ దర్శకత్వంలో 'విశ్వాసం' చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 22నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా తరువాత అజిత్ గౌతమ్‌తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశం వుంది.

సినిమాలందు 'అ!' సినిమా వేరయా



యువ హీరో నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్‌తో సంచలనం క్రియేట్ చేసిన నాని అటు నిర్మాతగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మతో నాని నిర్మించిన 'అ!' చిత్రం ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ నటీనటులు కాజల్, రెజీనా, అవసరాల శ్రీనివాస్, నిత్యామీనన్, మురళీశర్మ, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్తదనానికే కొత్తదనంగా రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని అంటున్నాడు నాని. ప్రమోషన్ విషయంలో కూడా భిన్నంగా చేస్తున్న ఈ సినిమా అమెరికాలో కూడా విడుదలవుతోంది. సినిమాలందు ఆ సినిమా వేరయా విశ్వదాభిరామ ఫిబ్రవరి 15న రిలీజ్‌రా మామా అంటూ ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

యుద్ధం మొదలు..



ఘాటు అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకున్న సన్నీలియోన్ అంటే ఎంతటి క్రేజ్ వుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ గాళ్‌గా ఆమెతో సినిమా చేయడానికి ఇప్పటికీ పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తూనే వున్నారు. ఐటెం గాళ్‌గా, హాట్ గాళ్‌గా పలు పాత్రల్లో నటించిన సన్నీ, మొదటిసారి యుద్ధం చేయడానికి సిద్ధమైంది. సన్నీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'వీర మహాదేవి' చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. వడి ఉడయాన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమా కోసం సన్నీ కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీ వంటివి నేర్చుకుంది. నేటినుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని, సన్నీ కెరియర్‌లో నిలిచిపోయే చిత్రంగా ఇది వుంటుందని సమాచారం. ఇన్నాళ్లు ఘాటు అందాలతో అదరగొట్టిన సన్నీ, ఇపుడు యుద్ధాలు చేస్తూ వీరనారిగా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!

భిన్నమైన సినిమాలు చేయాలని నాకూ ఉంది!

హీరో సాయిధరమ్ తేజ్



మెగా వారసత్వంతో పరిశ్రమలోకి ప్రవేశించి తొలి చిత్రంతోనే హీరోగా తనదైన ముద్రను వేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. అటుపై కమర్షియల్ దారిలో వెళుతూ పలు విభిన్నమైన సినిమాలు చేశాడు. తాజాగా ఆయన ఇంటిలిజెంట్‌గా వస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో సాయిధరమ్‌తో ఇంటర్వ్యూ..

★ ఇంటిలిజెంట్ ఎవరు?

- ఖచ్చితంగా కథలోని హీరోనే. విలన్‌ని తన మైండ్ గేమ్‌తో ఎలా ఆడుకున్నాడు అనేదే సినిమా.

★ మీ పాత్ర గురించి?

- ఇందులో నేను సాఫ్ట్‌వేర్ యువకుడిగా కన్పిస్తాను. చిన్నప్పటినుంచి తన కంఫర్ట్ జోన్‌లోనే వుండే యువకుడు. కొన్ని పరిస్థితుల్లో ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సి వస్తుంది. అలా వచ్చిన ఆ యువకుడు ఎలా ఇంటిలిజెంట్‌గా ప్రవర్తించాడు? తనకు సహకారమందించిన వ్యక్తులకు సపోర్టుగా నిలబడే పాత్ర.

★ ఇంతకీ కథేమిటి?

- ప్రస్తుతం సమాజంలో జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో ఉంటుంది. కథ గురించి చెప్పలేను. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.

★ పాత్రకోసం కొత్తగా ఏదైనా ట్రై చేశారా?

- అలాంటిదేం లేదు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. నేను ఏ సినిమా చేసినా ప్రతి పాత్రా కొత్తగానే వుంటుంది. ఈ పాత్రను కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

★ ఈమధ్య వరుస పరాజయాలతో వున్నారు? ఎనలైజ్ చేసుకుంటారా?

- తప్పకుండా. ప్రతి సినిమా హిట్ అవ్వాలనే చేస్తాం. కొన్నిసార్లు మనం చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అంతెందుకు, జవాన్ చిత్రం నాకు బాగా నచ్చింది. కానీ ప్రేక్షకులకు చేరలేకపోయింది.

★ వినాయక్ గురించి?

- వినాయక్ లాంటి పెద్ద దర్శకుడితో పనిచేయడం నిజంగా అదృష్టమని చెప్పాలి. చిరంజీవి కమ్‌బ్యాక్ చిత్రం చేసిన ఆయన వెంటనే నాతో సినిమా చేయడం ఆనందం కలిగించే విషయం. ఆయనతో చాలా సరదాగా ఉంటుంది. దర్శకుడిగా ఆయన మార్క్ ఏమిటో అందరికీ తెలుసు. అదే స్టైల్‌లో తెరకెక్కించారు.

★ కథ నచ్చి ఒప్పుకున్నారా? లేక దర్శకుడి కోసమా?

- వినాయక్ దర్శకత్వంలో సినిమా అనగానే ఓకె చెప్పాను. అలాగని కథ వినకుండా ఉండలేదు. ఆయన కథ చెప్పే నన్ను ఒప్పించారు. ఆకుల శివ అద్భుతమైన కథను ఇచ్చారు.

★ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే చేస్తున్నారు? భిన్నమైన సినిమాలు చేయరా?

- నేను కూడా కొత్త తరహా సినిమాలు చేయాలని ఎదురుచూస్తున్నా. నా దగ్గరికి వస్తున్న కథలన్నీ ఇలాగే వుంటున్నాయి. ఖచ్చితంగా భిన్నమైన సినిమాలు తప్పకుండా చేస్తా. ముందు అయితే వచ్చిన అవకాశాన్ని వందశాతం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నా.

★ కథ విషయంలో మీ నిర్ణయం ఎలా వుంటుంది?

- ఒక్కసారి కథ నా పాత్ర గురించి విన్న తరువాత మధ్యలో వేలుపెట్టను. అలాగే ఇతర పాత్రలు హీరోయిన్ల గురించి కూడా పట్టించుకోను. అవన్నీ దర్శకుడే చూసుకోవాలి. ఒక్కసారి సెట్స్‌పైకి వస్తే ఎక్కడా ఆగకూడదు.

★ హీరోయిన్ లావణ్య గురించి?

- లావణ్య చాలా స్వీట్ పర్సన్. మంచి నటి కూడా. ఈ పాత్రలో చాలా చక్కగా చేసింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

★ చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లను ఇమిటేట్ చేస్తున్నారని అంటున్నారు?

- ఎక్కడో ఒకటి రెండు సీన్లలో అలా వుంటుంది తప్ప, సినిమా మొత్తంగా ఉండదు. ఎందుకంటే నేను ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి, ఏది చేసినా అలాగే అనుకుంటారు. ఇక రీమిక్స్ పాటల గురించి అయితే అది దర్శకుల నిర్ణయమే. ఈ సినిమాలో కూడా వినాయక్ సలహాతోనే ఇందులో ఆ సాంగ్ చేయడం జరిగింది.

★ ఇతర హైలెట్ అంశాలు?

- తమన్ ఇచ్చిన పాటలు మంచి హిట్‌గా నిలిచాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. ఫొటోగ్రఫి, ఎడిటింగ్ లాంటి విషయాలు కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మా నిర్మాత కల్యాణ్‌గారూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

★ మీ ఫ్రెండ్ రెజీనా ఓ హీరోతో లవ్‌లో పడడం వల్ల కెరీర్ డిస్టర్బ్ అయిందని చెప్పింది, దీని గురించి మీరేమంటారు?

- రెజీనా పర్సనల్ విషయం గురించి నేనేం చెప్పలేను. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండే కానీ, ఆ విషయాలు గురించి తనెప్పుడూ నాతో మాట్లాడలేదు.

★ తదుపరి చిత్రాలు?

- ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను.

- శ్రీ